**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

## COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

తిమ్మారెడ్డి, తాటికొండ

# శబ్దార్థచింతామణి

చెన్నపురి, 1906

Record no. 298

Timmāreḍḍi, Tāṭikoṇḍa

Śabdārthacintāmaṇi

Cennapuri, 1906

Record no. 298

**SUNDARAYYA VIGNANA KENDRAM**
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

## Bibliographic Record Target

తిమ్మారెడ్డి, తాటికొండ.

శబ్దార్థచింతామణి / తాటికొండ తిమ్మారెడ్డిదేశాయి గారిచే వ్రాయబడిన తెలుగు, ఉర్దూ నిఘంటువు.- చెన్నపురి : ఆనందముద్రాక్షరశాల, 1906.

viii, 2, 382, vi p. :port. ;19 cm.

Record no. 298

Timmāreḍḍi, Tāṭikoṇḍa.

Śabdārthacintāmaṇi / Tāṭikoṇḍa Timmāreḍḍidēśāyi gāricē vrāyabaḍina Telugu, Urdū nighaṇṭuvu.- Cennapuri : Ānandamudrākṣaraśāla, 1906.

viii, 2, 382, vi p. :port. ;19 cm.

Record no. 298

35 mm microfilm
Image placement: IA (IIA) IB IIB    Date filming began:

ఆనంద బయిండింగ్ వర్క్సు
సుల్తాన్‌బజార్ హై. ద.

ఆనంద [illegible]
జనరల్ స్టేషనరీ అండ్ బుక్ సెల్లర్,
సుల్తాన్ బజారు, హైదరాబాదు దక్కన్.
ప్రొ. శ్రీ. మంత్రిప్రగడ వెంకటేశ్వరరావు

*For REFERENCE ONLY*

[illegible], [illegible]
ర -1



تما ریڈی

శ్రీ

కృష్ణకథాసారసంగ్రహము, నీతివాక్యరత్నావళి, సుగుణదాయిని,

మున్నగు గ్రంథంబులను రచియించిన

తాటికొండ - తిమ్మారెడ్డి

దేశాయివారిచే వ్రాయఁబడిన

# శబ్దార్థచింతామణి

యను నీ నిఘంటువు తెనుఁగు, ఉరుదు, అర్థముతో నొప్పియుండి


చెన్నపురి:

ఆనందముద్రాక్షరశాలలో నచ్చొత్తింపంబడి

ప్రకటింపంబడియె.

1906.


*Copyright Registered.*] [దీని వెల రు. 2-0 0

M. R. Ry. P. Ramarayaningaru, M.A.

Kalahasti, 1-8-'06.

My Dear Sir,

I thank you very much for your kind letter and a specimen copy of your Telugu-Urdu Dictionary. I went through that portion of your excellent work, and I am exceedingly glad to say that your work will be a valuable acquisition to Telugu Literature; and I have no doubt that it will supply a long felt desideratum especially in H. H. the Nizam's Dominions where Telugu and Urdu move in such close intimacy. I have only one suggestion to make; that is, if it is not too late, you may have the Urdu words printed *also* in Urudu characters.

Wishing every success to your excellent work.

---

M. R. Ry. Rao Bahadur P. Venkata Krishnaya Nayudu Garu, B.A.

Guntur, 28th July 1906.

Dear Sir,

Your letter with the two sample pages of your Telugu-Hindustani Dictionary to hand. I have carefully gone through the, two pages, and I find from the sample that your book, if completed, will be a very interesting and instructive reference volume, full of valuable information to any one interested in the study of these two languages. I wish you every success in your enterprise.

---

M. R. Ry. S. Aravamudu Aiyengar, B.A., B.L., High Court Vakil.

Hyderabad (Decan), 23rd August 1906.

My Dear Timma Reddy Garu,

I have carefully gone through the sample pages of your proposed Telugu-Hindustani Dictionary in Telugu characters, and I

have great pleasure in telling you that the book judging from the pages before me, is bound to prove a very useful and excellent reference book to the majority of the Telugu-speaking public. In H. H. the Nizam's Dominions especially the want of such a book of reference has been felt for some time, and I am glad that you have supplied that want admirably.

I wish you every success in this venture of yours, which I know is to you a labour of love.

---

M. R. Ry. M. Subbarao Garu, B A.

Guntur, 23-7-06.

DEAR SIR,

I have gone thro' the specimen pages of your Dictionary which you have been kind enough to send me. I am not a Urdu scholar and so showed them to a Mahommedan friend. He told me that the appropriateness of the Urdu equivalents employed in the work speaks creditably of the author's command of the language and makes the book perfectly reliable. I hope that the book will be very useful to the public.

---

ఈనిఘంటువునుగుఱించి యొసంగిన కొందఱియభిప్రాయంబులను

నీక్రిందఁ బొందుపఱచెదను.

1. రాజమహేంద్రవరము సర్వకళాశాలయొక్క ప్రధానాంధ్రపండితులును, గవిపుంగవులును, నగు మ-రా-రా-శ్రీ, బ్రహ్మశ్రీ, కొక్కొండ వేంకటరత్నముపంతులవారు, రాజమహేంద్రవరము. 6-7-06.

లోకోపకారపారీణులారా ! తమయెన్నిక చాలమేలయినది. అది వమ్ముగాకిమ్ముగాఁ గార్యరూపముగఁ బరిణమించుట యంతకంటె నెంతయు శ్లాఘ్యము. ఈనిఘంటువునకు వెలకొంచెముగానుంచినం బహుజనోప



యోగంబగునని భావించుచున్నాను. వేయేల ? తమకోశ మురుదుభాష నభ్యసించు నాంధ్రులకు నుపాధ్యాయ ప్రతినిధిగ నుపకరించునని సంభావించుచున్నాను.

---

2. మ-రా-రా-శ్రీ, శ్రీమాన్. బి - శఠగోపాలాచార్యులవారు, ఎం-ఏ, హైదరాబాద, దక్కన్, 29 జూలై 06.

తమరు ప్రీతితోనంపినజాబును, దానియందమర్చిన ప్రూఫును, జూచిచాలా యానందమునొందినవాఁడనైతిని, అయితే హిందుస్థానిభాష నాకురానందున గ్రంథవిషయమై నాయభిప్రాయము తద్విషయమైమానుకొన్నాను, క్షమింపఁ బ్రార్థించెద. తమరు విద్యాపక్షపాతము విడవకుండుటకై మిక్కిలిమోదించుచున్నాఁడను. ప్రూఫుయీజాబుతోనె వాపసుచేసినాను. కన్నునొప్పితోబాధపడుచున్నందువల్ల జవాబుయివ్వనాలస్యమాయెను, మన్నింపఁగోరెద. తామువ్రాసినగ్రంథము మిక్కిలియుపయుక్తమగుటకు సందేహము లేదు.

---

3. మ-రా-రాశ్రీ, కొండ వెంకటప్పయ్యపంతులవారు బి-ఏ-బి-ఎల్, గుంటూరు.

మీరురచియించి ముద్రింపించుచున్న తెలుఁగు, నుర్దు, నిఘంటువునందలి చిత్తుపత్రముల వందనంబులతో నందుకొంటిని. ఉర్దుభాషనిజాము రాజ్యమునందుమాత్రమేగాక హిందుదేశమునందంతట వ్యాప్తమైయుండుటచేత దానినభ్యసించినవారు మన దేశమున నెచ్చటికిఁబోయినను ఆభాషనుపయోగింపవచ్చును, గనుక ఆభాషనభ్యసించుట మిక్కిలియుప

యుక్తము, తద్భాషాపరిచయమునుగోరు ప్రతివారికిని తామురచియించుచున్ననిఘంటు వత్యంతము సహాయకారిగానుండుననుటకు సంశయము లేదు. తాముజేయుప్రయత్నము నిర్విఘ్నముగనెరవేర్ప సర్వేశ్వరుని బ్రార్థింపుచున్నాఁడను.

---

4. జిల్లాకోర్టుప్లీడరగు, మ-రా-రా-శ్రీ, జల్లేపల్లి హనుమంతరావుగారు బి-ఏ, విజయనగరము, 5-8-06.

నిత్యమనేకాశీర్వాదము లొనరించుచు వ్రాయునదేమనిన, తాము నాయందుదయఁజూపి పంపిననిఘంటువు భాగమునుజూడఁగా నిప్పటివారి కట్టిపుస్తకము మిగుల నవస్యమనుటకు సందియము లేదు. తమప్రయత్నము మిగులశ్లాఘనీయము గ్రంథముముగిసి ప్రచురింపఁబడుట సాధ్యమగునంతవేగముగా నెరవేరుననినమ్మియున్నాను. తమజాబునకుఁబ్రత్యుత్తరము వ్రాయుటకుఁబనులతొందరచేత జాగయినందుకు క్షమింపఁగోరుచున్నాను. చిత్తగింపవలెను.

---

5. మ-రా-రా-శ్రీ, ఎస్, రంగయ్యశెట్టివారు-బి-ఏ మదరాసు 22-7-06

తామువ్రాసిపంపినజాబును, ప్రూఫును, జేరినవి. ఇట్టినిఘంటువులు యీప్రదేశములకు సహాయపడవు. హైదరాబాదుప్రాంతములలో శ్లాఘనీయముగానుండవచ్చును. తాము తెలుఁగుపదములలో అర్థానుస్వారశకటరేఫములను నిరాకరించేక ఆయాతావులలోనుంచి నందులకై పరమానందమాయెను. నిఘంటువులో అవిలేనిచో అదినిఘంటువు అనిపించుకొనఁజాలదుగదా. అనేకపదములున్నవి. పుస్తకము పెద్దదిగనుండును, గుణములు మెండు. గ్రంథక రకపముస్పష్టము. ప్రజలుసన్మానింతురుగాక.

---



6. మ-రా-రా-శ్రీ, వేదమూర్తులైన, బాలసరస్వతి, శతావధాన, బిరుదాంకితులైన, శ్రీతిరుపతి వేంకటేశ్వరకవులు, కాకినాడ, 7-7-06.

తమరువ్రాసినయుత్తరము, అందుతోఁబంపిన నమూనాఫారము జూచినాను. మీరువ్రాసిననిఘంటువు సర్వజనోపయోగమయినది, చాలా యుపయోగకరమైనది. అదితమబోఁట్లకుఁగాని అన్యులకుసాధ్యముకాదు. శ్రీ, మాజేమీన్‌దారుగారుకూడ చాలాసంతోషించినారు, గనుకత్వరలో నచ్చువేయించఁగలందులకు అనగా అచ్చుపూర్తిచేయించ గలందులకుఁ గోరుచున్నాను.

---

7 గుత్తిలండన్ మిషన్ హైస్కూల్ తెలుఁగుపండితులైన శ్రీమాన్ ఉప్పరపల్లె రంగాచార్యులవారు, 6-7-06.

తామంపిన నిఘంటువులోని కొంతభాగమునుజూచి యమందానందమానసుఁడనై యీక్రిందిపద్యములం బొందుపఱచి వానిమూలముననయభిప్రాయముఁ దెలుపుకొనినాఁడను.

---

కం. తిమ్మారెడ్డీనీవిదె
సమ్మానముఁబడయఁగోరి సజ్జనులందున్
నెమ్మదిగ నురుదు తెలుఁగుకు
సమ్మతియగు నొకనిఘంటు సల్పితివిబళీ.

కం. లోకోపకారమతులిదె
ప్రాకటముగనిట్టిపనులఁ బ్రబలుదురెందున్

వీఁక మెయి మేఘుఁడెపుడ
స్తోకముదంబునను వర్షతోయములీడే. 2

తే.గీ. ఉరుదుభాషకుఁ దెలుఁగునకోర్పుమీఱ
కడు మనోహరమగు నట్టి కాంక్షచేత
నొకనిఘంటువురచియింప నోడకదియు
చెలఁగిజగములఁ బ్రఖ్యాతిఁజెందకున్నె ? 3

కం. ఇది యురుదు తెల్గునేర్వను
మదిఁగల్గినజనులకెల్ల మతిఁగలిగించున్
విదితముగఁ దెల్గుజనులకు
మదిసందియమెల్లమాన్ప మహిమజెలంగన్ 4

తే.గీ. ఈనిఘంటువుమిక్కిలియేపుమీఱి
యఖిలజనులకునుపకారమావహించి
లోకమందెల్లఁదారమైలొచ్చుఁలేక
సూర్యచంద్రులపగిదినిసొంపుఁగాంచు. 5

---

**8. మ-రా-రా-శ్రీ, బ్రహ్మశ్రీ, మల్లాది సూర్యనారాయణశాస్త్రులవారు, అమలాపురము బోర్డు హైస్కూల్ తెలుఁగుపండితులు 4-8-06**

గీ. తిమ్మరెడ్డిసుధీంద్రుని తెలుఁగుకోశ
పత్రములఁజూచి సంతసంబడితినీని
ఘంటువాంధ్రంబు నురుదునుగఱచుబాల
కులకు నుపకారియగునని తలఁచుచుంటి.



చ. నురుదునకాంధ్రభాషకును నూతనపద్ధతి రెండునర్థముల్
సరిపడవచ్చునాంధ్రపదసంతతిఁగూర్చి రచించెఁగోశమున్
స్థిరమతి తిమ్మరెడ్డి వగశీలుఁడు పండితపూజ్యమై యశో
భరమగుచున్ గలార్థిసదుపాయముగానిదివృద్ధినొందుతన్.

---

9. రశీదన్ శ్రీ హైస్కూల్ తెల్గుపండితులగు వేదమూర్తులైన నరసింహశాస్త్రులవారు, హైదరాబాద దక్కన్. 25 ఆగస్టు 06.

తాముపంపించిననిఘంటువు భాగమునుజూచినాను, బహుబాగుగనున్నదనుటకు సందియములేదు. ఇట్టిఘనకార్య మిదివఱకెవరును జేసియుండలేదు. లోకోపకారమునకై తామింతశ్రమచేసినందుకు మేమందరమును గృతజ్ఞులమైయుంటూయున్నాము.

---

క. పలువురకు నురుదుభాషను
సులభముగాఁదెలియఁజేయు సుపథంబును మీఁ
రెలమిన్గనుగొనినసుధీ
బలమున్బలపఱచుగాఁతభగవంతుఁడిలన్.

గీ. అఖిలజనులకునుపయుక్తమైనరీతి
నాంధ్రగీర్వాణపదసమూహమునకిటుల
నర్థమునునుర్దుభాషలోనంచితముగ
వ్రాసిప్రకటించినట్టి విద్వాంసులెవరు.

చ. శ్రమపడితామువ్రాసినప్రశస్తనిఘంటువులోనఁగొంతభా
గమునుబహుప్రకారములుగాఁబరిశీలనఁజేసిచూడమీ

సమధికసత్కళావిభవసంపద కెంతయు సంతసించితిన్
సముచితలీలఁ దానిసరసంబును వర్ణనఁ జేయనోడితిన్.

క. శ్రీకల్యాణ గుణాఢ్యుఁడు
లోకావనశీలుఁ డఖిలలోకేశుఁడు వే
చేకొని బ్రోవుత నిరతము
ధీకలితుఁడవైన నిన్ను తిమ్మారెడ్డీ.

10. మ-రా-రా-శ్రీ, కొత్వాలు వీరారెడ్డివారు, గద్వాల
మీనిఘంటువు సర్వజనోపయుక్తంబైనది. తెలుఁగులోను, నురుదులోను భాషాంతరీకరించువారల కత్యంతోపయోగంబైనది ఇది యాచంద్రతారార్కంబు స్థిరంబుగనుండి సకలజనులకు సహాయకారిగానుండుగాత.

# పీఠిక.

పుడమిపై మనుష్యునకర్థజ్ఞానంబు లేకున్నచో, నెద్దియేని నెఱుంగుటకు వీలుండదు. కాన నిభ్భువిలో మానిసుల కర్థజ్ఞానంబుండుట యవసరమనుటకించుకయు సందియము లేదు. శబ్దార్థం బెఱుంగునెడ నెల్లప్పుడును, నెప్పట్టుననేని, నర్థసంశయంబు వాయుకొఱకై తోడ్పడునది నిఘంటువనుట కిసుమంతయేని సంశయము లేదు. విద్వాంసులేని, విద్యార్థులేని, నొక నిఘంటువు నొద్దనుంచికొనినచో నది చెంతనున్న నుపాధ్యాయునివలె సదాసాయపడుచుండును. పెక్కు పండితులదియెఱింగియే నిఘంటువులం బొందుపఱచి లోకంబునకు లగ్గొనరించుచునున్నారు. అట్టి నిఘంటువుల నమర్చుట బుధోత్తముల వల్లనే గాక, యన్యులకది యసాధ్యము. ఐనను బండితులుగాని వారుసైతము తామెఱింగినంతలో నన్యులకు సాయపడుట బుధసంమతంబైనమాటయే. అట్లుగానిచోఁ బండితులు దప్పఁదక్కినవారందఱు జేతనైనంత యన్యులకు సాయపడఁజాలక యిహపరంబులకు దవ్వైయుందురు. కాదు, కాదు, చేతనైనంతయన్యులకు సాయమగు కార్యంబునొనర్చుటకు భగవానుండందఱకు వీలుగలుగఁజేసియున్నాఁడు. సకలశాస్త్రంబుల మతంబునిదియ కాననేఁబండితుండను గాకపోయినను నా తెలివికొలఁది లోకోపయుక్తంబగునట్లొక చిన్ని తెలుఁగునిఘంటువునమర్చి లోకంబునకుఁదోడ్పడందలచితిని. కానియిక్కార్యంబునారంభింపక యూఱక యేయుంటిని. ఇట్లుండ నొకనాఁడు నాయొక్క మిత్రబృందంబు నాతోనిట్లు ప్రశంసించె. "తెలుఁగర్థంబుతో నొప్పియున్న తెలుఁగు నిఘంటువులు పెక్కులున్నవిగాని యురుదులో నర్థముండెడిఁ దెలుఁగునిఘంటువు లెచటను దఱుచుగాఁగానరావు. కాన నురుదులోసైత నర్థముండు నట్లొక తెలుఁగునిఘంటువును సమకూర్చినచో నందఱకత్యంతోపయుక్తంబగుట కావంతయు ననుమానంబు లేదు." ఈమాట నా చెవింబడిన నాఁటనుండి నామనంబులోనున్న మొదటిబీజంబు మఱల

మొలకెత్తంజొచ్చుటచే నామిత్రుల మతంబుచొప్పునఁ దెలుఁగులోను, నురుదులోను, నర్థంబుగల్గిన యొక తెలుఁగునిఘంటువును నేర్పఱుపఁబూని యెల్లపుడక్కఱకొచ్చెడి శబ్దంబుల నకారాదిక్రమంబుగా నొక్కచోఁ జేర్చి, యాయాశబ్దంబులకు నర్థంబు తెలుఁగులోను, నురుదులోను, దెలుఁ గక్కరంబులతో నమర్చితిని. తెలుఁగుభాషకు సంస్కృత ప్రాకృత దేశ్య యిత్యాదిపదంబులును, నురుదునకు ఫార్శీ అరబీ మున్నగు శబ్దంబులును, గలయనిచో నాయాభాషలకుఁ బసయుండదు. ఇట్టికారణంబువలన దెలుఁ గులోను, నురుదులోను, నన్యభాషలపదంబులు వికృతిఁజెంది కలఁగూరవ లెఁగలసియుండుట పండితులెఱింగిన మాటయే. కాఁబట్టి ఈ నిఘంటువు లోఁ దెలుఁగుభాషయందు వాడుకలోనుండెడి సంస్కృతసమ యిత్యాది శబ్దంబులుండును. ఆచొప్పుననే యురుదులోవ్రాయఁబడిన యర్థంబు నందు నురుదులో వాడుకలోనుండెడి నరబీఫార్సీ యిత్యాదిపదంబు లుండునని యెఱుంగవలయును. క్షణభంగురంబైన మనుష్యుని జీవితమిం తంతయని యెఱుంగుట కలవిగాకుండుటచే నేఁబూనిన యీకార్యంబెన్నఁ డెట్లు గొనముట్టునోయని నాడెందంబు కడుకలఁతంజెంది యుండెను. భగ వంతుని దయయదేమొకాని యిదియల్పకాలంబులోఁ బరిపూర్తిఁజెంది నందుకుఁ బరమానందంబునుం బొందితిని. ఈవిషయంబిఁక నిలిపి, విద్యాభి మానులందఱి సన్నిధిలో ముకుళితహస్తుండనై వినయంబుతో విన్నవిం చుకొను టెద్దియనిన - నేఁ బాండిత్యము లేనిపనికిమాలినవాఁడనేగాక యొక లెక్కలోఁ జేరినవాఁడనుగాను. ఏనను జనుల కుపకరించుటకొఱకని నా తెల్వికొలఁదిఁ దెలుఁగులోను, నురుదులోను, నర్థముగల “శబ్దార్థచింతా మణి” యనెడి యీచిన్ని తెలుఁగు నిఘంటువు నమర్చినందుకు దీనినందఱుఁ గరుణచే నాదరించుటయేగాక, నా తెలివితక్కువచే నీకోశంబులోఁ గన్ప డెడి నెరసులను మన్నింపవలయును.

విధేయుఁడు,

తా. తిమ్మారెడ్డి.

## అ.

అంక-ప్రక్క-బాజూ.

అంకవిద్య-గణితశాస్త్రము-ఇల్మెహిసాబ్.

అంకపొంకములు-కోపము-గుస్సా.

అంకము-చిహ్నము-అలామత్.

అంకితము-పేరుపెట్టఁబడిన-నాంజదా.

అంకిలి-
- ఆపద-ముశీబత్.
- కలఁత-ఝగ్డా.

అంకురము-మొలక-మోడ్.

అంకుసంకులు-సాధ్యము-ముంకిన్.

అంకూరము-మొలక-మోడ్.

అంగ-అడుగు-కదం.

అంగకము
- శరీరము-జిసం.
- రవికె-చోలీ.

అంగజ-కూఁతురు-బేటీ.

అంగజము
- మదము-మస్తీ.
- వెండ్రుక-బాల్.
- నెత్తురు-లహూ.

అంగడి-దుకాణము-దుకాన్.

అంగద
- ఆపద-ముసీబత్.
- ఆఁకలి-భూక్.
- కోపము-గుస్సా.
- దుఃఖము-రంజ్.

అంగారిక-చెఱుకు-నైషకర్.

అంగిక-రవిక-చోలీ.

అంఘ్రి-కాలు-పైర్.

అంఘ్రిపము-చెట్టు-ఝాడ్.

అంచలము-కొంగు-పల్లో.

అంచెలము-ఇగురు-మోడ్.

అంచె-హంస-హన్సు.

అంచల-ప్రక్క-బాజో.

అంచలము-కోపము-గుస్సా.

అంచు-తుద-ఆఖర్.

అంజిక-భయము-డర్.

అంజ-పాదము-పైర్.

అంటరానివేల్పు-అగ్ని-అంగార్.

అంటు
- స్నేహము-దోస్తీ.
- అశుచి-నాపాక్.

అంటుకాఁడు-ప్రియుఁడు-ఆషక్.

అండ-సమీపము-కరీబ్.

అండజ-కస్తూరి-మిష్క్.

అండజము-పక్షి-పరింద్.

అండము-గ్రుడ్డు-అండా.

అంత-సర్వము-సబ్.

అంతఃకరణము
- మనస్సు-దిల్.
- దయ-మెహర్బానీ.

అంతగా-మిక్కిలి-బహుత్.



అంతట-తర్వాత-బఅద్.

అంతరాయము-విఘ్నము-ఖలల్.

అంతరిక్షము / అంతరీక్షము — ఆకాశము-ఆస్మాఁ.

అంతరీపము-ద్వీపము-టాపూ.

అంతర్మనుఁడు-దుఃఖమును జెందినవాఁడు-గంజబా

అంతర్వత్ని- / అంతర్వత్ని- — చూలాలు-హామిలా.

అంతవట్టు-అంతయు-సబ్.

అంతస్తు-మఱుఁగుచోటు-రాజ్ జగః.

అంతా-యావత్తు-సబ్.

అంతావసాయి-మంగలివాఁడు-హజాం.

అంతిక-ప్రొయ్యి-చూలః.

అంతికము-సమీపము-కరీబ్.

అంత్యకాలము-చావు-మౌత్.

అంత్యకులుఁడు- / అంత్యజుఁడు- — మాలవాఁడు-ఢేడ్.

అంత్రము-ప్రేఁగు-అంత్డీ.

అందకత్తియ- / అందకత్తె- — సౌందర్యవతి-హసీనా.

అందగాఁడు-సౌందర్యవంతుఁడు-హసీన్.

అందగింపు-సొగసు-హుస్న్.

అందిక-సమీపము-కరీబ్.

అందుకము-గొలుసు-జంజీర్.

అందుపాటు-సమీపము-కరీబ్.

అంధకారము-చీఁకటి-అంధేరా.

అంధకుఁడు-గ్రుడ్డివాఁడు-అంధా.

అంధము-చీఁకటి-అంధేరా.

అంధస్సు-బువ్వ-ఖానా.

అంధుఁడు-గ్రుడ్డివాఁడు-అంధా.

అంపకోల-బాణము-తీర్.

అంబకము - { కన్ను-ఆఁఖ్.
బాణము-తీర్.

అంబరము-ఆకాశము-ఆస్మాన్.

అంబష్ఠుఁడు-మంగలవాఁడు-హజాం.

అంబు-బాణము-తీర్.

అంబుధి-సముద్రము-దర్యా.

అంబేద-ధైర్యహీనుఁడు-బేహిమ్మత్.

అంభస్సు-నీళ్లు-పానీ.

అంభోధి-
అంభోనిధి- } సముద్రము-దర్యా.
అంభోరాశి-

అంశము-పాలు-హిస్సా.

అంశుకము-వస్త్రము-కప్డా.

అంశువు-కాంతి-రౌనక్.

అంహస్సు-పాపము-అజాబ్.

అకము- { దుఃఖము-రంజ్.
పాపము-గునః.



అకరణి-తిట్టు-గాలీ.

అకారణము-కారణము లేక-బేవజః.

అకాలము-అసమయమైనది-బేవఖ్త్.

అకించనము-బీదతనము-గరీబీ.

అకించనుఁడు-దరిద్రుఁడు-గరీబ్.

అకూపారము-సముద్రము-దర్యా.

అక్కజము- { అధికము-జియాదా.
ఆశ్చర్యము-తాజ్జుబ్.

అక్కఱ-అపేక్ష-మొహబ్బత్.

అక్కసము- { సంతాపము-ఫికిర్.
దయ-మెహర్బానీ.

అక్కసు-కోపము-గుస్సా.

అక్కుపక్షి-బుద్ధిహీనుఁడు-బేవకూఫ్.

అక్తము-స్పష్టమైనది-తైషుదా.

అక్షదేవి-జూదరి-జువ్వాబాజ్.

అక్షధూర్తిలము-ఎద్దు-బైల్.

అక్షరచణుఁడు-
అక్షరచుంచువు- } వ్రాఁతకాఁడు-మొహరిర్.

అక్షరుఁడు-విష్ణువు-ఖుదా.

అక్షవతి-
అక్షవిద్య- } జూదము-జువ్వా.

అక్షసరము-జపమాలిక-తస్బీః.

అగదము-మందు-దవా.

అగమము – కొండ-పహాడ్.
చెట్టు-ఝాడ్.

అగము – కొండ-పహాడ్.
చెట్టు-ఝాడ్.
పాము-సాంప్.

అగవు-కార్యము-కాం.

అగారము-ఇల్లు-ఘర్.

అగౌకసము – పక్షి-పరింద్.
సింహము-షర్జా.

అగ్గలము-మిక్కిలి-బహుత్.

అగ్నిమాంద్యము-అజీర్ణము-బద్‌హజ్మీ

అగ్నిహోత్రము-అగ్న-అంగార్.

అచల-భూమి-జేమీన్.

అచ్చిక-
అచ్చికము- } తక్కువ-కం.

అచ్చెరియము-
అచ్చెరువు- } ఆశ్చర్యము-తాజ్జుబ్.

అచ్ఛనము-బెల్లము-గూడ్.

అచ్ఛము-స్వచ్ఛము-సాఫ్.

అచ్ఛరము-అక్షరము-హారఫ్.

అచ్ఛలము-కోపము-గుస్సా.

అచ్ఛుకుప్ప-ధనవంతుఁడు-తవంగర్.

అచ్ఛభల్లము
అచ్ఛము } ఎలుఁగుగొడ్డు-రీచ్.



అచ్ఛోదనము-వేఁట-షికార్.

అజము-మేఁకపోతు-ఛేలా.

అజస్రము-నిరంతరము-హమేషా.

అజినపత్ర-గబ్బిలము-అబాబీల్.

అజినము-తోలు-చమ్డా.

అజినయోని-జింక-హరన్.

అజిరము – గాలి-హవా.
దేహము-జిసం.
కప్ప-మేన్డుక్.

అజిహ్మగము-బాణము-తీర్.

అజిహ్మము-కప్ప-మేన్డుక్.

అజ్ఞుఁడు-తెల్విమాలినవాఁడు-బేవకూఫ్.

అజిరము-ఆస్థానమంటపము-బరామద్ గా.

అజ్జ-పాదము-పైర్.

అజ్జవాలు-కోడి-ముర్గీ.

అటమటీఁడు-మోసగాఁడు-దగాబాజ్.

అట్టము-బువ్వ-ఖానా.

అట్టాలకము – బురుజు-బురుజ్.
నగరు-మహల్.

అడఁకువ-వినయము-తహజీబ్.

అడకర-తాలిమి-సబర్.

అడలు – ఏడ్పు-రోనా.
భయము-డర్.

అడవి-అరణ్యము-జంగల్.

అడవితిరుగుఁడు-కోఁతి-బందర్.

అడసాల-వంటయిల్లు-బావర్చీఖానా.

అడి { వ్యర్థము-ఫుజూల్.
అధికము-జియాదా.

అడిచిపాటు-త్వర-జల్దీ.

అడిదము-కత్తి-తల్వార్.

అడిబీరము-కావరము-మస్తీ.

అడియఁడు-సేవకుఁడు-ఖిద్మత్ గార్.

అడియరి-లోభి-బఖీల్.

అడియాలము-గుఱుతు-అలామత్.

అడియాస-దురాశ-హిరిస్.

అడుపు-ప్రొయ్యి-చూలః.

అడువ-ప్రాఁత-పురానా.

అడుసు-బురద-కీచడ్.

అడ్డపాప-శిశువు-బచ్చా.

అడ్డము-తాకట్టు-రెహాన్.

అణఁకువ-అడఁకువ-తహజీబ్.

అణుకుఁడు-అల్పుఁడు-కమీనా.

అతగుఁడు-దుర్బలుఁడు-కంజోర్.

అతర్కణము-నేరము-కుసూర్.

అతలకుతలము-శ్రమ-తక్లీఫ్.

అతిమాత్రము-
అతిరేకము- } మిక్కిలి-జియాదా.

అతివ-స్త్రీ-ఔరత్.



అతివేలము-అతిశయము-జియాదా.

అతీతము-జరిగిన-గుజేస్తా.

అతులము
అతులితము } సరిలేనిది-బేనజీర్.

అత్తరము-త్వర-జల్దీ.

అత్తలము
అత్తళము } బల్లెము-బర్చీ.

అత్తి-ఏనుఁగు-హాతీ.

అత్యంతము-మిక్కిలి-జియాదా.

అదటు-గర్వము-గురూరీ.

అదనము-అధికము-జియాదా.

అదను-సమయము-మోకా.

అదరము-పెదవి-హోఁట్.

అదరిపాటు-గర్వము-గురూరీ.

అదవర { కలఁత-ఝగ్డా.
చింత-రంజ్.

అదాటు-అకస్మాత్తు-యకాయక్.

అదృక్కు-గ్రుడ్డివాఁడు-అంధా.

అద్రి { కొండ-పహాడ్.
చెట్టు-ఝాడ్.

అద్వితీయము-అసమానము-బేనజీర్.

అధఃకరణము-క్రిందుపఱుచుట-జలీల్ కర్నా.

అధమర్ణుఁడు-అప్పుతీసికొన్నవాఁడు-కరజ్ దార్

అధముఁడు-నీచుఁడు-రజీల్.

అధరము-పెదవి-హోఁట్.
అధికము-ఎక్కువ-జియాదా.
అధికృతుఁడు-అధికారి-హాకిం.
అధిక్రియ-అధికారము-యఖ్తియార్.
అధిగమము-లాభము-ఫాయిదా.
అధిజననము-పుట్టుక-పైదాయిష్.
అధిపతి-ప్రభువు-మాలిక్.
అధిరోహిణి-నిచ్చెన-సిఢీ.
అధిశ్రయణి-ప్రొయ్యి-చూలః.
అధీశుఁడు-రాజు-బాదుషా.
అధ్యక్షుఁడు-అధికారి-హాకిం.

అధ్వగుఁడు { బాటసారి-రాహ్‌గీరా
సూర్యుఁడు-సూరిజ్.

అనంత { ఆకాశము-ఆస్మాఁ.
భూమి-జమీఁ.

అల్లన
అల్లల్లన } మెల్లన-ఆహిస్తా

అల్లువాఁడు-అల్లుఁడు-దామాద్.

అవ { అవ్వ-నానీ.
చెడ్డ-బద్.

అవకటము-విరుద్ధము-మొఖాలెఫత్.
అవకర్షణము-వెడలించుట-హాకాల్నా.
అవకాశము-ఎడము-ఫుర్సత్.
అవకేశి-గొడ్డుది-బాంజ్.



అవక్రయము { బాడిగ-కిరాయా.
వెల-ఖీమత్.

అవగతి-తెల్వి-ఇల్మ్.
అవగణన-తిరస్కారము-హికారత్.
అవగుణము -దుర్గుణము-బద్‌చాల్.
అవచాటము -అకస్మాత్తు-ఎకాయక్.
అవజ్ఞ-తిరస్కారము-హికారత్.

అవటము { నూయి-బావుడి.
బొక్క-సురాఖ్.
గుంత-గఢా.

అవతారిక-గ్రంథములో మొదలువ్రాసెడి యుత్పత్తిక్రమ [ము-దీబాచా.
అవదంశము-తొక్కు-చట్నీ.

అవదాతము { స్వచ్ఛము-పాక్.
శ్రేష్ఠము-ఉమ్దా.

అవద్యోతనము-వెలుతురు-రోష్నీ.
అవధీరితము-తిరస్కరింపఁబడిన-హికారత్ షుదా.
అవనము-కాపాడుట-హిఫాజత్ కర్నా.
అవని-భూమి-జమీఁ.

అవమతి
అవమర్యాద } అవమానము-ఫజీహత్.

అవమానన-తిరస్కారము-హికారత్.
అవయవము-కరచరణాదియంగములు-ఆజా.
అవయోగము-అవశకునము-బద్‌షగూఁ.
అవరోధము-మఱుఁగు-రాణీ.

అవరోహము-దిగుట-ఉతర్‌నా.

అవర్ణము-అపవాదము-బద్‌నామీ.

అవలగ్నము-నడుము-కమర్.

అవలీల- { సులభము-సహెల్. / సంతోషము-ఖుషీ.

అవలేపము-గర్వము-గురూరీ.

అవలోడనము-పరామర్శ-ఖాతిర్.

అవశకునము-దుశ్శకునము-బద్‌షుగూన్.

అవశము-వశముకానిది-గైర్‌ముమ్‌కిన్.

అవశాత్తు-ఆకస్మికము-ఏకాయక్.

అవశిష్ట-మిగిలినది-బక్యా.

అవశీనము-తేలు-బిచ్ఛూ.

అవశ్యయము-నిజము-సచ్.

అవశ్యాయము- { గర్వము-గురూరీ. / మంచు-బరఫ్.

అవష్టంభము-గర్వము-గురూరీ.

అవసాయము- { నిజము-సచ్. / సేషము-బక్యా.

అవస్త్యము-ఇల్లు-ఘర్.

అవస్థానము-ఉనికి-సుకూనత్.

అవహననము-దంచుట-కూట్నా.

అవహారుండు-దొంగ-చోర్.

అవాంతరము-కలహము-లడై.

అవాగ్రము-వంగినది-ఝుకాహువా.



అవాప్తము-ప్రాప్తము-ఖిస్మత్.

అవిటి-అంధకుఁడు-అంధా.

అవిధి { శ్రమము-తక్లీఫ్. / దుఃఖము-రంజ్.

అవినీతుఁడు-అవిధేయుఁడు-నాఫర్మాబర్దార్.

అవుజే-బురద-కీచడ్.

అవ్వాల-పిమ్మట-బఅద్.

అశక్తత / అశక్తి / అశక్తము } వ్యాధి-బీమారీ.

అశనాయితుఁడు-ఆఁకలిఁగొన్నవాఁడు-భూక్‌జేదా.

అశని-పిడుగు-బిజ్లీ.

అశుచి / అశుద్ధము } పరిశుద్ధముకానిది-నాపాక్.

అశేషము-అంత-సబ్.

అశోకము-పాదరసము-పారా.

అశ్మంతము { ప్రొయ్యి-చూలః. / చావు-మౌత్.

అశ్మకుట్టకుఁడు-కాచపనివాఁడు-సంగ్‌తరాష్.

అశ్మము-ఱాయి-పత్థర్.

అశ్మసారము-ఇనుము-లోహా.

అశ్రమము-సులభము-సహెల్.

అశ్రము-కన్నీరు-ఆఁసూ.

అశ్రాంతము-నిరంతరము-హమేషా.

అశ్రవు-కన్నీరు- ఆఁసూ.
అశ్వతరము-కంచరగాడిద-ఖచ్చర్.
అశ్వము-గుఱ్ఱము-ఘోడా.
అశ్వారోహుఁడు-రౌతు-సవార్.
అసందర్భము-సందర్భములేని-బేమోకా
అసంపూర్తి-అసమగ్రము-నాతక్మీల్.
అసతి-ఱంకుటాలు-ఫాహాషా.
అసదృశము-సమానముకానిది-లాసానీ.
అసభ్యుఁడు-నీచుఁడు-రజీల్.
అసమంజసము-చెడ్డది-బురా.
అసమంజసుఁడు-బుద్ధిహీనుఁడు-అహమక్.
అసమము-సమముకానిది-బేనజీర్.

అసలు { బురద-కీచడ్.
మూలధనము-ఖజానా.

అసహనుఁడు-శత్రువు-దుష్మన్.
అసహిష్ణుత-ఓర్వలేమి-హసద్.
అసితము-నలుపు-కాలా.
అసితాంగము-కత్తి-తల్వార్.
అసితాననము-కొండముచ్చు-లంగూర్.
అసిపత్రము-కత్తియొఱ-మ్యాన్.
అసిమి-సంచి-థైలీ.
అసుధారణము-జీవనము-హయాత్.
అసురి-రాత్రి-షబ్.



అసురము { ఏనుఁగు-హాతీ.
కాకి-కవ్వా.

అసువు-ప్రాణము-జాన్.
అసూక్షణము-తిరస్కారము-హికారత్
అసూయ-ఓర్వలేమి-హసద్.
అసృక్కు-రక్తము-లహూ.

అసృగ్ధర
అసృగ్వర } తోలు చమ్డా.

అస్థి-బొక్క-హడ్డీ.
అస్థిభారము-పునాది-బున్యాద్.

అస్రము { కన్నీరు-ఆఁసూ.
రక్తము-లహూ.

అహరహము-ప్రతిదినము-హర్రోజ్.
అహర్పతి-సూర్యుఁడు-సూరిజ్.
అహర్ముఖము-ప్రాతఃకాలము-అలస్సుబః.
అహస్కరుఁడు-సూర్యుఁడు-సూరిజ్.
అళీకము-నొసలు-పిషానీ.
అళుకు-భయము-డర్.

## ఆ

ఆంతర్యము-తలంపు-ఇరాదా.
ఆంత్రము-ప్రేఁగు-అంత్డీ.
ఆంధసికుఁడు-వంటవాఁడు-బావర్చీ.

ఆఁకలి-క్షుత్తు-భూక్.

ఆడంగులు-స్త్రీలు-ఔరాత్.

ఆఁడుతోఁడు-చెలియలు-బహెన్.

ఆఁడుది-ఆఁడది-ఔరత్.

ఆఁడుపడుచు-కూఁతురు-బేటీ.

ఆఁడుపుట్టువు-స్త్రీ-ఔరత్.

ఆకలనము-కోరిక-ఖాహిష్.

ఆకల్పము-కల్పనము-ఈజాద్.

ఆకసము-ఆకాశము-ఆస్మాన్.

ఆకస్మికము-అకస్మాత్తుగా-యకాయక్.

ఆకారపూజ్యుఁడు-మూఢుఁడు-జాహిల్.

ఆకారము-రూపము-సూరత్.

ఆకారవంతుఁడు } సుందరుఁడు-హసీన్.
ఆకారి }

ఆకాశము-మిన్ను-ఆస్మాన్.

ఆకు-పత్రము-పత్తా.

ఆకులము-వ్యాకులము-ఫికిర్.

ఆకూతము-అభిప్రాయము-రాయె.

ఆకృతి-రూపము-సూరత్.

ఆకొత్తు-అడకొత్తు-సరోతా.

ఆక్రందము- } ఏడ్పు-రోనా.
ఆక్రందనము- }

ఆక్రందుఁడు-స్నేహితుఁడు-దోస్తు.

ఆక్రమణము-ఆక్రమించుట-గసబ్ కర్నా.



ఆఖనికము- } పంది-సువ్వర్.
} ఎలుక-చూహా.

ఆఖనికుఁడు-కన్నపుదొంగ-నకబ్ జేన్.

ఆఖుభుక్కు-పిల్లి-బిల్లీ.

ఆఖువు- } ఎలుక-చూహా.
} పందికొక్కు-ఘూఁస్.

ఆఖేటకుఁడు-వేఁటకాఁడు-షికారీ.

ఆఖేటము-వేఁట-షికార్.

ఆఖ్య-పేరు-నాం.

ఆగారము-ఇల్లు-ఘర్.

ఆగువు-అంగీకారము-రజామందీ.

ఆగ్రహము- } కోపము-గుస్సా.
} అక్రమము-బేజా.

ఆఘాటము-మేర-హద్.

ఆచరణము-నడత-తరీకా.

ఆచామము-గంజి-పీచ్.

ఆచారము-పద్ధతి-తరీకా.

ఆజ్ఞాపనము-ఆనతి-హుకుం

ఆజ్యము-నెయ్యి-ఘీ.

ఆటుపోటు-బాధ-తక్లీఫ్

ఆటోపము- } వేగిరపాటు-జల్దీ.
} గర్వము-గురూర్.

ఆడ-అక్కడ-ఉస్ జగః.

ఆడిక- } నింద-తోహమత్.
ఆడికోడలు }

ఆఢ్యుఁడు-సంపన్నుఁడు-తవంగర్.

ఆణికాఁడు-మర్మజ్ఞుఁడు-రాజ్దార్.

ఆణిపూస-
ఆణిముత్తెము-
} ముత్యము.

ఆతపత్రము-గొడుగు-ఛత్రీ.

ఆతపము-ఎండ-ధూప్.

ఆతపవారణము-గొడుగు-ఛత్రీ.

ఆతర్పణము-తనివి-కినాఅత్.

ఆత్మాశి-చేఁప-మఛ్ఛీ.

ఆత్మీయము-స్వంతముది-జాతీ.

ఆత్రము-
} త్వర-జల్దీ.
} విపత్తు-ముసీబత్.

ఆది-మొదలు-అవ్వల్.

ఆదీనము-
} అలసట-తకాణ్.
} దుఃఖము-రంజ్.

ఆదుర్ద-భయము-డర్.

ఆదేశము-ఆజ్ఞ-హుకుం.

ఆరకము-
} తప్పెట-ధప్లీ.
} మద్దెల మిర్ధంగ్.

ఆనతి-ఆజ్ఞ-హుకుం.

ఆతనము-ముఖము-ముఃహ్.

ఆనపకాయ-సొరకాయ-కద్దూ.

ఆభీలము-
} భయంకరము-ఖోఫ్నాక్.
} బాధ-తక్లీఫ్.



ఆమంత్రణము-
ఆమతి-
ఆమతింపు=
} పిలుపు-తల్బ్.

ఆమము-
} పచ్చి-కచ్చా.
} రోగము-బీమారీ.

ఆమయము-రోగము-బీమారీ.

ఆమాశయము-కడుపు-పేట్.

ఆమిక-మదము-మస్తీ.

ఆమిషము
} మాంసము-గోష్త్.
} లంచేము-రుష్వత్.

ఆము-
} మదము-మస్తీ.
} కోరిక-ఖాహిష్.

అమూలాగ్రము-పూర్తిగ-పూరా.

ఆమె-భార్య-జోరూ.

ఆమెత-విందు-దావత్.

ఆమోదము-
} సంతసము-ఖుషీ.
} పరిమళము-ఖుష్.బొ.

ఆయతనము-
} ఇల్లు-ఘర్.
} గుడి-దేవల్.

ఆయము-
} మర్మము-రాజ్.
} అశ్వశాల-అస్తబల్.
} లాభము-నఫా.

ఆయల్లకము-
} విరహము-ఇష్క్.
} కోరిక-ఖాహిష్.

ఆయసము-ఇనుము-లోహా.

ఆయామము-నిడుపు-లంబా.

ఆయాసము-శ్రమ-తక్లీఫ్.

ఆయితము-
ఆయుత్తము- } సిద్ధము-తయ్యార్.

ఆయిదము-అయుధము-హత్యార్.

ఆయోధనము-యుద్ధము-జంగ్.

ఆరంబము } ఆరంభము-షురూ.
వ్యవసాయము-జిరాఅత్.

ఆరవము-నినదము-ఆవాజ్.

ఆరామికుఁడు-తోఁటవాఁడు-మాలీ.

ఆరాళికుఁడు-వంటవాఁడు-బావర్చీ.

ఆరావము-ధ్వని-ఆవాజ్.

ఆర్జనము-సంపాదనము-కమాయి.

ఆర్జవము-మంచినడత-నేక్‌చాల్.

ఆర్తత్వము-బాధ-తక్‌లీఫ్,

ఆర్తుఁడు-దుఃఖితుఁడు-గంజేదా.

ఆర్ద్రికము-అల్లము-అద్రక్.

ఆలము-యుద్ధము-లడై.

ఆలయము- } ఇల్లు-ఘర్,
గుడి-దేవల్.

ఆలఱేఁడు-ఎద్దు-బైల్.

ఆలి-అపహాస్యము-ఠట్టా.

ఆవిష్కరణము-వెల్లడి-జాహర్.

ఆవు-గోవు-గాయి.



ఆశుగము- } బాణము-తీర్.
గాలి-హవా.

ఆశువు-వేగము-తేజీ.

ఆశుశుక్షణి-అగ్ని-అంగార్.

ఆశోత్తరము-కోరిక-ఆర్‌జూ.

ఆశౌచము-అశుచిత్వము-నాపాక్.

ఆశ్చర్యము-అచ్చెరువు-తాజ్జుబ్.

ఆశ్రయము-ప్రాపు-జేరెసాయా.

ఆసవము- } తేనె-షహద్.
కల్లు-సేందీ.

ఆసాది-మాదిగవాఁడు-ఢేడ్.

ఆసామి-ఉద్యోగము-బహోదా.

ఆస్కందనము- } యుద్ధము-లడై.
తిరస్కారము-హికారత్.

ఆస్తరణము-
ఆస్తరము- } పఱుపు-బిఛోనా.

ఆస్తికాఁడు-
ఆస్తికాఁపు- } ధనవంతుఁడు-తవంగర్.

ఆస్రవము-అలసట-తకాన్.

ఆహాకము-కుదువ-రెహాన్.

ఆహవము-యుద్ధము-లడై.

ఆహారము-వంటకము-ఖానా.

ఆహ్లాదము-సంతసము-ఖుషీ.

ఆహ్వా-
ఆహ్వాయము } పేరు-నాం.

ఆళి- } పంక్తి-కతార్. / తేలు-బిచ్చూ.

ఆళిందకి-ఉడుత-గిలేరీ.

## ఇ

ఇంక-ఇఁక-ఇఅబ్.

ఇంకువ- } గుఱుతు-నిషాణ్. / స్థలము-జగః.

ఇంగము- } అభిప్రాయము-ఇరాదా. / గురుతు-నిషాణ్. / ఆశ్చర్యము-తాజ్జుబ్.

ఇంగలము-అగ్ని-అంగార్.

ఇంగాలము-బొగ్గు-కోల్సా.

ఇంగితము-అభిప్రాయము-రాయె.

ఇంచించుక-కొంచెకొంచెము-థోడాథోడా.

ఇందుఁడు-చంద్రుఁడు-చాంద్.

ఇంధనము-వంట చెఱుకు-లక్డీ.

ఇంపు- / ఇంబు } ఇచ్ఛ-ఖాహిష్.

ఇక్క-ఇల్లు-ఘర్.

ఇక్కట్టు-సంకటము-తక్లీఫ్.

ఇక్కడ-ఈచోటు-ఇస్ జగః.

ఇగము- } శైత్యము-సర్దీ. / హిమము-బరఫ్.

ఇగురుఁబోఁడి-స్త్రీ-ఔరత్.

ఇచ్చకము-ప్రియవచనము-షీరీన్ కలాం.



ఇచ్చగింత-అంగీకారము-రజామందీ.

ఇజోకు-శ్రమము-తక్లీఫ్.

ఇట-ఇక్కడ-ఇస్ జగః.

ఇటువలె-ఈలాగు-ఇస్ తరః.

ఇట్టలము-మిక్కిలి-బహుత్,

ఇట్టు- / ఇట్టులు- / ఇటువలె- } ఈప్రకారము-ఇస్ తరః.

ఇతఃపరము-ఇఁకమీఁద-ఆయిందా.

ఇతరుఁడు= } అన్యుఁడు-గైర్. / అధముఁడు-రజీల్.

ఇత్వరము-ఆఁబోఁతు-ఖుల్గా.

ఇత్వరి-జార స్త్రీ-ఫాహషా.

ఇద్మము-వంట చెఱుకు-లక్డీ.

ఇనుఁడు- } రాజు-బాదుషా. / సూర్యుఁడు - సూరిజ్.

ఇనుమడి-ద్విగుణము-దుచెంద్.

ఇనుమిక్కిలి-అత్యధికము-బహుత్ జియాదా.

ఇభము-ఏనుఁగు-హాతీ.

ఇభ్య-ఆఁడేనుఁగు-హాత్నీ.

మ్మడి-ద్విగుణము-దుచెంద్.

మ్మ- } స్థానము-జగః. / సుఖము-ఆరాం.

ఇయ్యకోలు-అంగీకారము-రజామందీ.

ఇర- } నీళ్లు-పానీ.
కల్లు-సేందీ.
మాట-బాత్.
భూమి-జమీన్.

ఇరవు-స్థానము-జగః.

ఇరస్యము. }
ఇరస్య. } అసూయ-హసద్.

ఇరింగణము-వడిగాలి-తూఫాన్.

ఇరు-రెండు-దో.

ఇరులు-చీఁకటి-అంధేరా.

ఇరులుగొంగ-సూర్యుఁడు-సూరిజ్.

ఇరువంకల-రెండుప్రక్కల-దోతరఫ్.

ఇఱ్ఱి-జింక-హరన్.

ఇఱుకటము- }
ఇఱుకాటము- } ఇఱుకచోటు-తంగ్ జగః.

ఇల-భూమి-జమీన్.

ఇలవరము-గుడిసె-ఝోఁప్డీ.

ఇలాపతి-రాజు-బాదుషా.

ఇలాయి- } హంస-హన్స.
చుట్టనత్తులువేసెడి పొడవుదివిటి-హిలాల్.

ఇలారవము-గుడిసె-ఝోఁప్డీ.

ఇల్లామల్లి-కొండీఁడు-చుగుల్ ఖోర్.

ఇల్వడి-మంచినడత-నేక్ చాల్.



ఇవళ }
ఇవతాళింపు } చలువ-సర్ది

ఇవము-హిమము-బరఫ్.

ఇవముమేవరి-సూర్యుఁడు-సూరిజ్.

ఇవల-ఈవల-ఇధర్.

ఇవురు-ఇగురు-మోడ్.

ఇషణము-కోరిక-ఖాహిష్.

ఇషువు-బాణము-తీర్.

ఇష్టక-ఇటిక-ఈఁట్.

ఇష్టాపూర్తము-మంచిపని-నేక్ కాం.

ఇష్టి-కోరిక-ఖాహిష్.

ఇష్టిక-ఇటిక-ఈఁట్.

ఇష్టుఁడు-చెలికాఁడు-దోస్తు.

ఇష్వాసము-ధనుస్సు-కమాన్.

ఇనుమంత-కొంచెము-థోడా.

ఇసుము-ఇసుక-రేతీ.

ఇస్త్రువు-ఆస్త్రీ-జాయెదాద్.

ఇహము-ఇహలోకము-దున్యా.

ఇళ-ఆవు-గాయి.

ఈ.

ఈండ్రవాఁడు-ఈడిగవాఁడు-కలాల్.

ఈఁగ-మక్షిక-మఖీ.

ఈఁటె-బల్లెము-బర్చీ.

ఈఁటెకాఁడు-బల్లెపువాఁడు-బర్చీబర్దార్.

ఈఁత-ఈఁతచెట్టు-సేందీకాఝాడ్.

ఈఁతకాఁడు-ఈఁదెడువాడు-తీరాక్.

ఈఁద-చలిగాలి-ఠండీహవా.

ఈఁదు { ఈఁతచెట్టు-సేందీకాఝాడ్.
గాలి-హవా.

ఈకడ-ఇచ్చో-ఇస్‌జగః.

ఈకువ-తడి-తర్.

ఈకోలు-అంగీకారము-రజామంది.

ఈక్షణము-కన్ను-ఆఁఖ్

ఈగడ-జోడ-నిషాణ్.

ఈగి-ఈవి-సఖావత్.

ఈగికాఁడు-త్యాగి-సఖీ.

ఈచ-సన్నము-బారీక్.

ఈటు-వ్యర్థము-ఫుజూల్.

ఈడ { ఇచ్చో-ఇస్‌జగః.
వయస్సు-ఉమర్.

ఈడు { సమానము-మసావి.
వయస్సు-ఉమర్.

ఈడుపాయము-యవ్వనము-జవాని.

ఈదురు-సుడిగాలి-తూఫాన్.

ఈప్స-కోరిక-ఖాహిష్.

ఈబరి-నిష్ప్రయోజకుఁడు-ఫుజూల్‌షఖ్స్.

ఈమిరి-తడి-తర్.

ఈము-ఇమము-బరఫ్.

ఈయ-ఆపేక్ష-ఖాహిష్.

ఈయకోలు-అంగీకారము-రజామందీ.

ఈయది-ఇది-ఏ.



ఈరస { కోపము-గుస్సా.
పగ-దుష్మనీ.

ఈరాఱు-పంద్రెండు-బారా.

ఈరిక-మొలక-మోడ్.

ఈరు-అల్పము-థోడా.

ఈరులు }
ఈరువు } మాంసము-గోష్త్.

ఈరేడు-పదునాల్గు-చౌదా.

ఈరేను-పది-దస్.

ఈర్మము-గాయము-జెఖం.

ఈర్ష్య-ఓర్పులేమి-తాసుబ్.

ఈల-సిగ్గు-షరం.

ఈలువు-మానము-అస్మత్.

ఈవరి-ఈవికాఁడు-సఖీ.

ఈవి-ఈగి-సఖావత్.

ఈవికాఁడు-దాత-సఖీ.

ఈవు-నీవు-తుం.

ఈశానము-వెల్తురు-రోష్నీ.

ఈశుఁడు-రాజు-బాదుషా.

ఈశ్వరుఁడు-ప్రభువు-మాలిక్.

ఈసడము-నింద-తొహమత్.

ఈసు { కోపము-గుస్సా.
వైరము-దుష్మనీ.

ఈహ-కోరిక-ఖాహిష్.

ఈహామృగము-తోఁడేలు-గీదడ్.

## ఉ

ఉంగ్రము-ఉంగరము-అంగోఠీ.

ఉండ్ర-గుండ్రము-గోల్.

ఉందురము-
ఉందురువు- } ఎలుక-చూహా.

ఉంబళము-
ఉంబళి- } జాగీరు-జాగీర్.

ఉక్క-వేడి.హరారత్.

ఉక్కడీఁడు-శూరుఁడు-షుజా.

ఉక్కణము-రక్షణము-హిఫాజత్.

ఉక్కరి-శౌర్యవంతుఁడు-షుజా.

ఉక్కస-దగ్గు-ఖాఁసీ.

ఉక్కివము-కపటము-కీనా.

ఉక్కివుఁడు-కుత్సితుఁడు-షకీర్.

ఉక్కీఁడు-మూర్ఖుఁడు-జాహిల్.

ఉక్కు- { శౌర్యము-షుజాఅత్.
దృఢత్వము-ఇస్తైక్‌లాల్.

ఉక్షము-ఎద్దు-బైల్.

ఉగ్మలి-స్త్రీ-ఔరత్.

ఉచ్చు-ఉరి-ఫాఁసీ.

ఉభ్రయము
ఉభ్రాయము- } పొడవు-లంబా.

ఉటంకము-సంగ్రహము-ఖులాసా.

ఉటము- { ఆకు-పత్తా.
గడ్డి-ఘాఁస్.

ఉడుకు-తాపము-గర్మీ.



ఉడుపము-
ఉడుపుఁడు- } చంద్రుఁడు-చాంద్.

ఉత్కరము-సమూహము-కాఫిలా.

ఉత్కలిక-కోరిక-ఖాహిష్.

ఉత్కోచకుఁడు-లంచముగొనువాఁడు-రాషీ.

ఉత్కోచము-లంచము-రుష్వత్.

ఉత్తమము-శ్రేష్ఠము-ఉందా.

ఉత్తమాంగము-తల-సర్.

ఉత్తరణము-దాఁటుట-ఉబూర్.

ఉత్తరము-జాబు-ఖత్.

ఉత్తరువు- { సెలవు-ఇజాజత్.
ఆజ్ఞ-హుకుం.

ఉత్తలము- { వ్యత్యాసము-ముఖాలెఫత్.
త్వర-జల్దీ.
భయము-డర్.

ఉత్తేజనము-ప్రేరేఁచుట-తర్గీబ్ దేనా.

ఉత్పతనము-పుట్టుక-పైదాయిష్.

ఉత్పాటనము-పెరుకుట-ఉఖాడ్నా.

ఉత్పాతము-అవశకునము-బద్‌షుగూన్.

ఉత్సంగము-తొడ-రాన్.

ఉత్సవము- { పండుగ-ఈద్.
కోపము-గుస్సా.
గర్వము-గురూరీ.

ఉత్సాహము- { ప్రయత్నము-తద్బీర్.
సంతోషము-ఖుషీ.

ఉత్సేకము-గర్వము-గురూరీ.

ఉదంతము-సంగతి-కైఫియత్.

ఉదంతుఁడు-వర్తకుఁడు-తాజర్.

ఉదకము-జలము-పానీ.

ఉదధి-సముద్రము-దర్యా.

ఉదధీరము-తగరము-కథ్థీల్.

ఉదన్వంతము-సముద్రము-దర్యా.

ఉదము-ఉదకము-పానీ.

ఉదపానము-కూపము-కుఁవ్వా.

ఉదరంభరి-స్వలాభమును పాటించెడివాఁడు-ఖుద్‌గరజ్.

ఉదరము - కడుపు-పేట్.
యుద్ధము-జంగ్.

ఉదరి-భయము-డర్.

ఉదవసితము-ఇల్లు-ఘర్.

ఉదాకరము-సముద్రము-దర్యా.

ఉదాసీనుఁడు-అక్కఱలేనివాఁడు-బేగరజ్.

ఉదాస్థితుఁడు-వాకిటికావలివాఁడు-దర్బాన్.

ఉదూఖలము-ఱోలు-ఊఖ్లీ.

ఉద్దంశము-నల్లి-ఖట్మల్.

ఉద్ద-మిక్కిలి-జియాదా.

ఉద్యమము-యత్నము-తద్బీర్.

ఉద్వాహము-పెండ్లి-షాదీ.

ఉద్వృతి -
ఉద్వృత్తి- గర్వము-గురూరీ.
ఉద్ధతి-



ఉద్ధర్షము-
ఉద్ధవము- పండుగు-ఈద్.

ఉద్ధానము-ప్రొయ్యి-చూలః.

ఉన్మార్గము-చెడ్డనడత-బద్‌చాల్.

ఉన్మేషము-వికాసము-రౌనక్.

ఉపకంఠము-సమీపము-కరీబ్.

ఉపకారము-మేలు-నేకీ.

ఉపకృతి-ఉపకారము-నెకీ.

ఉపక్రోశము-నింద-తోహమత్.

ఉపకర్త-ఉపకారి-నేక్‌నఫ్స్.

ఉపకర్ణిక-వదంతి-పుకారా.

ఉపకృతి-మేలు-నేకీ.

ఉపచరము-చికిత్స-ఇలాజ్

ఉపదర్శనము-వ్యాఖ్యానము-షరః.

ఉపపత్తి- కారణము-సబబ్.
కలిమి-దౌలత్.
నిదర్శనము-తంసీల్.

ఉపపాత్రము-ఆపద-ముసీబత్.

ఉపప్రదానము-లంచము-రుష్వత్.

ఉపభోగము-అనుభవము-త్రజుబా.

ఉపమ-ఉపాయము-తద్బీర్.

ఉపమితి-ఉపమానము-నజీర్.

ఉపయమము-
ఉపయామము- పెండ్లి-షాదీ.

ఉపరాగము- { అన్యాయము-బేయిన్సాఫీ
వ్యసనము-ఫికర్.

ఉపలంభము-అనుభవము-తజ్రుబా.

ఉపలబ్ధి- { బుద్ధి-దిల్.
తెలివి-అకల్.

ఉపలభ- తెలివి-అకల్.

ఉపవస్తము-
ఉపవాసము- } ఉపవాసము-ఫాకా.

ఉపాంతము- { మూల-కోన.
సమీపము-కరీబ్.

ఉపాంశువు-ఏకాంతము-తన్హాయి.

ఉపాధి-కపటము-కీనా.

ఉపాధ్యాయుఁడు-బజ్జ-ఉస్తాద్.

ఉపాయనము-
ఉపారము- } కానుక-తోహఫా.

ఉప్పరము-ఆకాశము-ఆస్మాన్.

ఉప్పరిగ-మేడ-బంగ్లా.

ఉప్పలి-కీఁడు-బదీ.

ఉప్పళము-సముద్రము-దర్యా.

ఉప్పు-లవణము-నమక్.

ఉబుకు-వృద్ధి-తరక్కీ.

ఉమ్మలిక-
ఉమ్మలికము- } దుఃఖము-రంజ్.

ఉయ్యల-
ఉయ్యెల- } ఉయ్యాల-ఝూలా.



ఉరణము-
ఉరభ్రము- } పొట్టేలు-పోట్లా.

ఉరము- { రొమ్ము-ఛాతీ.
మంచి-ఉందా.

ఉరరీకృతి-అంగీకారము-రజామందీ.

ఉరవు-అధికము-జియాదా.

ఉరశ్ఛదము-
ఉరస్త్రాణము- } కవచము-జిరఃబక్తర్

ఉర్వి-భూమి-జమీన్.

ఉరస్యుఁడు-స్వంతకొడుకు-సుల్బీ బేటా.

ఉరోజము-కుచము-పిస్తాఁ.

ఉఱవు-సౌందర్యము-ఖూబ్ సూరతీ.

ఉఱిది-వడిగల-తేజీ.

ఉల్లము-హృదయము-దిల్.

ఉల్లసము-
ఉల్లాసము- } సంతోషము-ఖుషీ.

ఉల్లి-నీరుల్లి-ప్యాజ్.

ఉష్ణీషము-తలగుడ్డ-దస్తార్.

ఉవిద-స్త్రీ-ఔరత్.

ఉషితము-చలిది-తోషా.

ఉష్ట్రము-ఒంటె-ఊఁట్.

ఉసురు-ప్రాణము-జాన్.

ఉసులు-సుఖము-ఆరాం.

ఉస్ర-ఆవు-గాయి.

ఉస్రము-ఎద్దు-బైల్.

## ఊ

ఊఁచముట్టు-బొత్తుగా-బిల్‌కుల్.
ఊడిగము-సేవ-ఖిద్మత్.
ఊఁతకోల-చేతికఱ్ఱ-ఆసా.
ఊధస్యము-పాలు-దూధ్.
ఊనము-లోపము-కమీ.
ఊనిక-దిటవు-హిమ్మత్.
ఊబ-నపుంసకుఁడు-హిజ్డా.
ఊబి-బురద-కీచడ్.

ఊరవ్యుఁడు- }
ఊరుజుఁడు- } కోమటి-బన్యా.

ఊర్ణాయువు- { పొట్టేలు-పోట్లా. / కంబళి-కమ్మల్.

ఊర్మి- { అల-లహర్. / ఉమ్మి-థూక్. / నొప్పి-దర్దు. / పరంపర-శిల్‌శిలా.

ఊర్మిక-ఉంగరము-అంగోఠీ.
ఊర్మిమాలి-సముద్రము-దర్యా.
ఊషణము-మిరియాలు-కాలీమిర్చి.
ఊష్మకము-వేసవికాలము-గర్మా.
ఊష్మము-ఎండ-ధూప్.
ఊష్మలత్వము-వేఁడిమి-గర్మీ.

## ఋ

ఋక్థము-ధనము-దౌలత్.

ఋక్షము- { నక్షత్రము-సితారా. / ఎలుఁగుగొడ్డు-రీచ్.



ఋణము-అప్పు-కరజ్.

ఋణి- }
ఋణికుఁడు- } అప్పుజేసినవాఁడు-కరజ్‌దార్.

ఋద్ధి-సమృద్ధి-కాఫీ.
ఋశ్యము-మనుఁబోతు-సాంబర్.
ఋషభి-ముండ-బేవా.
ఋష్టి-ఈఁటె-బర్ఛి.

## ఎ

ఎకసకెము- }
ఎకసక్కియము- } అపహాస్యము-ఠట్టా
ఎకసక్కెము- }

ఎకిమీఁడు-రాజు-బాదుషా.
ఎకిరింత-వాహనము-సవారీ.
ఎక్కుడుమెకము-ఏనుఁగు-హాతీ.
ఎగపు-గర్వము-గురూరీ.
ఎగుదల-వృద్ధి-తరక్కీ.
ఎడగడ్డ-బడ్డు-కినారా.
ఎడదవ్వు-అతిదూరము-బహుత్ దూర్.
ఎడపక-సంతతము-ముదాం.

ఎడము- { సమయము-వఖ్తు. / అవకాశము-ఫుర్సత్. / చోటు-జగః.

ఎడనీరు-లేంకాయనీరు-నారియల్ కాపానీ.
ఎడపదడప-అప్పుడప్పుడు-కభీకభీ.
ఎడయిక-వియోగము-జుదాయీ.

ఎడఱు- { ఆపద-ముశీబత్.
భంగము-ఖలల్.

ఎడవాఁడు-అన్యుఁడు-గైర్.

ఎడవు-దూరము-దూర్.

ఎడారి-చెట్లులేని విశాలస్థలము-మైదాన్.

ఎడ్డ-హృదయము-దిల్.

ఎడ్డమి-ఆపద-ముశీబత్.

ఎడ్డము-నిరోధము-రోక్.

ఎడ్డియ-
ఎడ్డె- } మూర్ఖుఁడు-జాహిల్.

ఎత్తుగడ-ఉపాయము-తద్బీర్.

ఎద-హృదయము-దిల్.

ఎదిరి-శత్రువు-దుష్మన్.

ఎదురుకోలు-ఎదురేగుట-ఇస్తెక్బాల్.

ఎద్దు-వృషభము-బైల్.

ఎద్దడి-దరిద్రము-ఇఫ్లాస్.

ఎన-సమానము-బరాబరీ.

ఎనయిక- { సామ్యము-మిసాల్.
పొందిక-ఇత్తెఫాక్.

ఎనుపసరము-
ఎనుపెంటి- } బఱ్ఱె-భైఁస్.

ఎనుపోతు-దున్నపోతు-ఖుల్గా.

ఎనుము-బఱ్ఱె-భైఁస్.

ఎమ్ము-
ఎమ్మిక- } ఎముక-హడ్డీ.



ఎమ్మె-అందము-హుస్న్.

ఎర-ఆహారము-ఖురాక్.

ఎరచి-మాంసము-గోష్త్.

ఎఱక- { ఱెక్క-పర్.
భుజము-బాజూ.

ఎఱచి-మాంసము-గోష్త్.

ఎఱుక-తెలివి-ఇల్మ్.

ఎలరు-మిక్కిలి-జియాదా.

ఎల్ల- { పొలిమేర-సర్‌హద్.
అంత-సబ్.

ఎల్లరు-అందరు-సబ్ లోగ్.

ఎల్లి-ఱేపు-కల్.

ఎసలిక-తీరిక-ఫుర్సత్.

## ఏ

ఏఁకట-ఛాలాయపేఁకు-బహుత్ షౌక్.

ఏఁపు-బాధ-తక్లీఫ్.

ఏకకుఁడు-అసహాయుఁడు-బేమురబ్బీ,

ఏకాగ్రుఁడు-స్థిరచిత్తుఁడు-ముస్తకిల్ మిజాజ్.

ఏకీభావము-ఐక్యము-ఇత్తెఫాక్.

ఏగుడు-ప్రయాణము-సఫర్.

ఏటిఱేఁడు-సముద్రుఁడు-దర్యా.

ఏడాగోడము-విరోధము-మొఖాలెఫత్.

ఏఁడాది-ఏఁడు-బరస్.

ఏడుఁడు-బధిరుఁడు-గూంగా.

ఏణి-జింక-హరన్.

ఏనాదము-సముద్రతీరము-దర్యాకాకినారా.

ఏనికతిండి-సింహము-షర్జా.

ఏపి-కుక్క-కుత్తా.

ఏపు-ఆధిక్యము-తరక్కీ.

ఏమరుపాటు-అకస్మాత్తుగా-యకాయక్.

ఏరాళము-లెక్కలేని-బేహిసాబ్.

ఏరుపాటు- [నిర్ణయము-తఅయ్యున్.]
ఏర్పాటు-

ఏఱువ-దేశము-ముల్కు.

ఏలిక- [రాజు-బాదుషా.]
ఏలినవాఁడు-

ఏసట-ఆసక్తి-ఆర్జూ.

ఏహస్సు-కోపము-గుస్సా.

## ఐ

ఐకకంఠ్యము-ఏకకంఠత్వము-హంకలాం.

ఐకపత్యము-సర్వాధికారము-ఆంయెఖ్తియార్.

ఐంద్రి-కాకి-కవ్వా.

ఐపు- [తప్పు-గలతీ.
దోషము-గునః.
జోడ-పతా.]

ఐరావతి-మెరపు-చమక్.

ఐశ్వర్యము-సంపద-దౌలత్.



## ఒ

ఒంజలి-కార్యము-కాం.

ఒంజిలి-దుఃఖము-రంజ్.

ఒంటనివాఁడు-శత్రువు-దుష్మన్.

ఒంటికంటిగాము-చుక్క-సితారా.

ఒంటికాఁడు-పంది-సువ్వర్.

ఒంటిపాటు-ఏకాంతము-తన్హాయి.

ఒంటియ- [లొట్టిపిట్ట-ఊఁట్.]
ఒంటె-

ఒండు-అన్యము-గైర్.

ఒందిలి- [దుఃఖము-రంజ్.
కీఁడు-బదీ.]

ఒచ్చెము-కొఱఁత-కమీ.

ఒజ్జ-ఉపాధ్యాయుఁడు-ఉస్తాద్.

ఒట్టు- [ఆన-కసం.
శపథము-షర్తు.]

ఒడఁబడిక- [సమ్మతి-రాజీ.]
ఒడంబడిక-

ఒడపి-చిల్లి-సురాఖ్.

ఒడమి- [ధనము-దౌలత్.]
ఒడమె-

ఒడయుఁడు- [మగఁడు-షౌహర్.]
ఒడయఁడు-

ఒడలు-దేహము-జిసం.

ఒడికము-
  ఉపాయము-తద్బీర్.
  అందము-హుస్న్.

ఒడువోడుకు-సమము కామి-బేమిసాల్.

ఒడుపు-లాభము-నఫా:

ఒడ్డనము-పందెము-షర్తు.

ఒడ్డారము-ద్వేషము-దుష్మనీ.

ఒడ్డిమి- పందెము-షర్తు.

ఒడ్డు- ఒడ్డు-కినారా.

ఒడ్డు-అన్యుఁడు-గైర్.

ఒప్పమి-
  కీఁడు-బదీ.
  తప్పు-కుసూర్.
  విరోధము-మొఖాలెఫత్.

ఒప్పరము-జలదారి-మోరీ.

ఒప్పరికము-ఉపేక్ష-బేపర్వా.

ఒప్పిదము
  అంగీకారము-రజామందీ.
  అందము-హుస్న్.
  విధము-తరః.

ఒప్పులాఁడి-చక్కని స్త్రీ-హాశీనా.

ఒయ్యన-మెల్లఁగ-ఆహిస్తా.

ఒయ్యారము-గర్వము-గురూరీ.

ఒర-సామ్యము-మిసాల్.

ఒరయిక-స్నేహము-దోస్తీ.

ఒరిమ-ఐకమత్యము-ఇత్తెఫాక్.

ఒరిమిక-వినయము-తహాజీబ్.

ఒరుదలకాఁడు-కొండీఁడు-చుగుల్‌ఖోర్.



ఒఱకము-పల్లము-గఢా.

ఒఱటు-దుశ్శీలుఁడు-బద్‌చాల్.

ఒఱపరి-సుందరుఁడు-హాశీన్.

ఒల్లియ- }
ఒల్లె- } వస్త్రము-కప్‌డా.

ఒళవు-మర్మము-రాజ్.

ఒళ్లు-ఒడలు-జిసం.

## ఓ

ఓకము-
  ఇల్లు-ఘర్.
  స్థానము-జగః.

ఓకర-వాంతి-ఖయె.

ఓకస్సు-
  స్థానము-జగః
  ఇల్లు-ఘర్.

ఓకిలి-ఓకర-ఖయె.

ఓగాత్యము-అశుభము-నాముబారక్.

ఓగిరము-అన్నము-ఖానా.

ఓగు-
  కీఁడు-బదీ.
  మూర్ఖుఁడు-జాహిల్.

ఓఘము-సమూహము-కాఫిలా.

ఓజస్సు
  తేజస్సు-రౌనక్.
  బలము-తాకత్.
  పరాక్రమము-షుజాఅత్.
  ఎండ-ధూప్.
  వెలుఁగు-రోష్నీ.
  సంతోషము-ఖుషి.

ఓజే { విధము-తరః.
భయము-డర్.
ఉత్సాహము-ఖుషీ. }

ఓజా-ఉపాధ్యాయుఁడు-ఉస్తాద్.

ఓటమి-భయము-డర్.

ఓటము-అపజయము-షికస్తు.

ఓఢ్యాణము-ఒడ్డాణము-కమర్‌పట్టా.

ఓధనము-అన్నము-ఖానా.

ఓపరానివాఁడు
ఓపలేనివాఁడు } రోగి-మరీజ్.

ఓయిరము-అన్నము-ఖానా.

ఓరవలి-వన్నెబట్ట-రంగ్‌కప్డా.

ఓరమి-ఓర్పు-సబర్.

ఓరుపరి-సహించువాఁడు-సాబర్.

ఓరుపు
ఓర్పు { క్షమ-సబర్.
జయము-ఫతః. }

ఓషము-కాలుట-జల్నా.

ఓష్ఠము-పెదవి-హోంట్.

ఓహాటము-వెనుఁదీయుట-పీఛేహట్నా.

## ఔ

ఔగాములు-కలిమిలేములు-ముఫ్లిసితవంగరి.

ఔజసికుఁడు-శూరుఁడు-షుజా.

ఔజే-కాలువ-నాలా.

ఔత్కృష్ట్యము-మేలు-నేకీ.



ఔదనికుఁడు-వంటవాఁడు-బావర్చీ.

ఔదరికుఁడు-పొట్టపోసికొనువాఁడు-ఖుద్‌గరజ్.

ఔదల-తల-సర్.

ఔదార్యము-ఉదారత్వము-సఖావత్.

ఔదు-కాలువ-నాలా.

ఔపయికము-యుక్తము-బజా.

ఔపవస్తము-ఉపవాసము-ఫాకా.

ఔరసుఁడు-పెండ్లాముకుఁబుట్టినవాఁడు-సుల్జీబేటా.

ఔషధము-మందు-దవై.

ఔషసి-ప్రాతఃకాలము-అలస్సుబః.

ఔష్ణము-వేఁడి-గర్మీ.

ఔసు-అందము-హుస్న్.

ఔసుకాఁడు-సుందరుఁడు-హసీన్.

## క

కంకటము-కవచము-జిరఃబక్తర్.

కంకటి-మంచెము-పలంగ్.

కంకతము
కంకతిక } దువ్వెన-కంగీ.

కంకపత్రము-బాణము-తీర్.

కంకాలయము-దేహము-జిసం.

కంకాళము-ఎముకలగూడు-ఢాంచా.

కంకుఁడు-కపటబ్రాహ్మణుఁడు-కునఃబాజ్‌బ్రాహ్మన్.

కంబాణము-గుఱ్ఱము-ఘోడా.

కంగారు
కంగిస } యుద్ధము-లఢై.

కంచుకము { కవచము-జిరఃబక్తర్.
అవిక-చోలీ.
అంగి-అంగ్రఖా. }

కంచెల-అవిక-చోలీ.

కంచేరము-బండి-గాడీ.

కంజము-అమృతము-ఆబెహయాత్

కంజాకము-తవుడు-కోండా.

కంజో-ఒకవిధమైనపక్షి-తీతర్.

కంటకము { ముల్లు-కాంటా.
కాకి-కవ్వా.
విరుద్ధము-మొఖాలెఫత్. }

కంటకుఁడు-క్షుద్రశత్రువు-ఖరాబ్ దుష్మన్.

కంఠము-కుత్తుక-గలా.

కంఠాలము { పడవ-కిష్తీ.
యుద్ధము-లఢై. }

కంఠేరథము-పల్లకి-పాల్కీ.

కంఠేరుఁడు-దరిద్రుఁడు-ముఫ్లిస్.

కండ-మాంసము-గోష్తు.

కండచక్కెర-కలకండ-మిశ్రీ.

కండనము-తవుడు-కోండా.

కండని-ఊోలు-హోవణ్.

కండోలము-గంప-టోక్రా.

కందరము
కందర } గుహా-దర్రా.

కందళి-టెక్కెము-ఝండా.



కందాయము-లాభము-నఫా.

కందుకము-బంతి-గేంద్.

కందువ { జోడ-పతా.
ఏకాంతము-తన్హాయి.
సంజ్ఞ-ఇషారా.
మనస్సు-దిల్. }

కంప-ముండ్లకంప-కాంటీ.

కందెఱ-తెప్ప-పలక్.

కంపము-వణఁకు-లర్జిష్.

కంపు-వాసన-భో.

కంపె-తాంబూలపాత్రము-పాణ్‌దాణ్.

కంబడి-కంబళి-కమ్మల్.

కంబళి-ఎద్దు-బైల్.

కంబు { నీళ్లు-పానీ.
సుఖము-ఆరాం.
తల-సర్. }

కంబువు { కడియము-కడా.
ఏనుఁగు-హాతీ. }

కంబూకము-తవుడు-కోండా.

కకుత్తు-రాజచిహ్నము-షాహీఅలామత్.

కకుద్మంతము-ఎద్దు-బైల్.

కకుభము-వీణె-సితారా.

కగ్గము-కత్తి-తల్వార్.

కచ-ఆఁడేనుఁగు హత్నీ.

కచ్చితము-ఎచ్చుతక్కువలు లేక-బరాబర్.

కచ్చియ, కచ్చె } కొట్లాట-ఝగ్డా.

కచ్ఛేడము, కచ్ఛటిక } గోఁచి-లంగోటీ.

కచ్ఛపము-తాఁబేలు-కఛ్వా.

కజ్జలము {
కాటుక-కాజల్.
చీఁకటీ-అంధేరా.

కటంకటము {
అగ్ని-అంగార్.
బంగారు-సూనా.

కటకము {
రాజధాని-కలమ్రూ.
కడియము-కడా.

కటము {
చాఁప-బోర్యా.
పీనుఁగు-లాష్.
స్మశానము-కబ్రస్తాన్.

కటిల్లకము-కప్ప-మేఁడుక్.

కట్టెవిఱుపుమాట-కఠినఁపుమాట-సఖ్తుకలాం.

కఠారము, కఠారి } కత్తి-తల్వార్.

కఠిల్లకము-కప్ప-మేఁడుక్.

కడ {
దిక్కు-తరఫ్.
అంతయు-సబ్.
దూరము-దూర్.
ప్రక్క-బాజూ.
సమీపము-కరీబ్.
స్థానము-జగః.
అంత్యము-ఆఖర్.



కడంగరము-గడ్డి-ఘాఁస్.

కడంబము-కూరనార-తర్కారీ.

కడఁక-యత్నము-తద్బీర్.

కడవసము-చర్మము-చమ్డా.

కడాయము-బలాత్కారము-జెబర్‌దస్తీ.

కణఁజము-గరిసె-గోదాం.

కణఁజు-కడఁజు-తీతర్.

కణయము-బల్లెము-బర్ఛీ.

కణిక-నీటిబొట్టు-కత్రా.

కణుజు-కడుజు-తీతర్.

కణ్వము-పాపము-గునః.

కత-వృత్తాంతము-కైఫియత్.

కదము-కారణము-సబబ్.

కత్తళము-కవచము-జిరఃబక్తర్.

కదంబము-గుంపు-కాఫిలా.

కద-వృత్తాంతము-కైఫియత్.

కదరము-అంపము-ఆరా.

కన్నయ్య-కన్నతండ్రి-బాప్.

కన్నటి-దుఃఖితుఁడు-గమ్‌జేదా.

కనీనకుఁడు-బాలుఁడు-లడ్కా.

కనీయుఁడు {
అల్లుఁడు-రజీల్.
చిన్నవాఁడు-బచ్చా.

కనీసము-అధమము-ఆఖర్.

కనుమరి-కమ్మరి-లోహార్.

కనుము-శరము-తీర్.

కను తెప్ప-కంటి తెప్ప-పలక్.

కన్నోటు-భయము-డర్.

కన్నవిటి-అంధుఁడు-అంధా.

కన్నాకు-రక్షకుఁడు-మహాఫిజ్.

కపర్దము-గవ్వ-కౌడీ.

కపాలము-తలపుఱ్ఱె-ఖోప్రీ.

కపి-కోఁతి-బందర్.

కప్రము-కర్పూరము-కాఫూర్.

కప్పిరి- { చీఁకటి-అంధేరా. / నల్లని-కాలా. }

కయ్యము-జగడము-లఢై.

కయివారము-స్తోత్రము-తారీఫ్.

కయ్యాలక్రచ్చే-కలహశీలుఁడు-తకటాబాజ్.

కర-తీరము-కినారా.

కరంకము-తల-సర్.

కరంజము-పులిగోరు-షేర్కా-నాఖూన్.

కరండము-కత్తి-తల్వార్.

కరకరి-ద్వేషము-దుష్మనీ.

కరగసము-అంపము-ఆరా.

కరటి-గజము-హాతీ.

కరణము-కారణము-వజః.

కరదము-కానుక-తోహఫా.



కరదివియ / కరదివ్వియ / కరదివ్వె / కరదీపిక } దివిటి-మష్అల్.

కపత్రము-అంపము-ఆరా.

కరరుహము-గోరు-నాఖూన్.

కరవాలము / కరవాలు / కరపేరము } కత్తి-తల్వార్.

కరి { కోఁతి-బందర్. / ఏనుఁగు-హాతీ. }

కరిణి-ఆఁడేనుఁగు-హాత్నీ.

కరిమాచలము-సింహాము-షర్జా.

కరిసనము-కృషి-జిరాఅత్.

కరీషము { పిడక-ఉప్లీ. / ఎరువు-ఖాద్. }

కరుణ-దయ-మెహార్బానీ.

కరువలి-గాలి-హావా.

కర్కము { అద్దము-ఆయినా. / కుండ-ఘడా. / అందము-ఖూబ్ సూరతీ. }

కర్దమము-పంకము-కీచడ్.

కర్పటము-వస్త్రము-కప్డా.

కర్పూరము-కప్పురము-కాఫూర్.

కర్బురము-బంగారు-సూనా.

కర్మణ్య
- కూలి-మజూరీ.
- జీతము-తన్ఖా.

కర్మము-పని-కాం.
కర్మయుగము-కలియుగము-కల్‌జుగ్.
కర్మసాక్షి-సూర్యుఁడు-సూరిజ్.
కరకు-కాఠిన్యము-సఖ్తి.
కఱపి-వంచకుఁడు-దగాబాజ్.
కలకంఠము-పావురము-కబూతర్.
కలధౌతము-బంగారు-సూనా.
కలభము-ఏనుఁగు-హాతీ.
కలముఁడు-దొంగ-చోర్.
కలవింకము-పిచ్చుక-చిడ్యా.
కళానిధి-చంద్రుఁడు-చాంద్.

కల్మషము
- నల్లని-కాలా.
- పాపము-గునః.

కల్మారుఁడు-కమ్మరవాఁడు-లోహార్.

కల్యాణము
- శుభము-ముబారక్.
- పెండ్లి-షాదీ.
- అందము-హుస్న్.

కల్ల
- అబద్ధము-ఝూట్.
- తప్పు-కుసూర్.
- మోసము-దగా.
- కఠినవచనము-సఖ్తకలాం.

కవ-జత-జోడా.
కవచము-తప్పెట-థప్లీ.
కవనము-కవిత్వము-షాయిరీ.



కశ్మలము-
- మలినము-గలీజ్.
- మూర్ఖ-బేహోషీ.

కసటు-పాపము-అజాబ్.

కసరు-
- కోపము-గుస్సా.
- సిగ్గు-షరం.
- తిట్టు-గాలీ.

కసి-
- కోపము-గుస్సా.
- కోరిక-ఖాహిష్.

కస్రిక-కత్తి-తల్వార్.
కహ్వము-కొంగ-బగ్లా.
కళ-మూర్ఛ-బేహోషీ.

కళత్రము-
- కోట-ఖిలా.
- పెండ్లాము-జోరూ.
- నడుము-కమర్.

కళవసము- / కళాసము- } తోలు-చమ్డా.

కళింగ-ఆఁడుది-ఔరత్.
కళుకు-కాంతి-రౌనక్.
కళేబరము-శరీరము-జిసం.

కాండము-
- గుఱ్ఱము-ఘోడా.
- నీళ్లు-పాని.
- సమయము-మోకా

కాందిశీకుఁడు-పాఱిపోయెడివాఁడు-భాగ్నేవాలా.

కాఁక-జ్వరము-బొఖార్.

కాకలము-కాఁగితము-కాఁగజ్.

కాకిని-గవ్వ-కౌడీ.

కాకోలుఁడు-కుమ్మరి-కుమార్.

కాటకము-కఱవు-కహత్.

కాతరుఁడు-భయపడువాఁడు-డర్నేవాలా.

కాదంబరి-మద్యము-షరాబ్.

కాననము { ఇల్లు-ఘర్.
అడవి-జంగల్.

కాపరి-రక్షకుఁడు-మహాఫిజ్.

కాయము- { శరీరము-జిసం.
సమూహము-కాఫిలా.

కారు-వానకాలము-మౌసమె, బారిష్.

కార్పటికుఁడు-కోమటి-బన్యా.

కార్పణ్యము-క్రోధము-గుస్సా.

కార్పాసము-పత్తి-కపాస్.

కాలకంఠము { ఊరఁబిచ్చుక-ఖానాచిడ్యా.
నెమలి-మోర్.

కాలజ్ఞము-కోడి-మురగ్.

కాలాయసము-ఆయుస్సు-హాయాత్.

కాలిక { బొగ్గు-కోల్సా.
చీఁకటి-అంధేరా.
నలుపు-కాలా.



కాలు-పాదము-పైర్.

కాలుదివియ-దివిటీ-మష్అల్.

కాలుద్రొక్కు-వివాహము-షాది.

కాలుబలము-సేన-జమీఅత్.

కాల్యము-వేకువ-అలస్సుబః.

కాల్వ-కాలువ-నాలా.

కావరము { మదము-మస్తీ.
క్రొవ్వు-చర్బి.

కావరి-ధూర్తుఁడు-జాహిల్.

కావలము-పాపము-గునః.

కావలి-రక్షణము-హిఫాజేత్.

కాశ్మీరజన్మము-
కాశ్మీరము- } కుంకుమపువ్వు-జాఫ్రాన్.

కాశ్యపి-భూమి-జమీన్.

కాష్ఠతక్షుఁడు-వడ్లవాఁడు-బఢై.

కాష్ఠము-కఱ్ఱ-లక్డీ.

కాసారము-కొలను-చష్మా.

కాసీఁడు-కాచవాఁడు-సంగతరాష్.

కాసు-ధనము-దౌలత్.

కాహళము- { కోడి-మురగ్.
చెడ్డది-బద్.

కాళి-బొగ్గు-కోల్సా.

కాళింగము-ఏనుఁగు-హాతి.

కింకరుఁడు-పరిచారకుఁడు-ఖిద్‌మత్‌గార్.

కింకిరాటము-<br>
కింకిరాతము- } చిలుక-తోతా.

కికురింత-వంచన-దగా.

కిగ్గాణి-అప్రయోజకుఁడు-ఫుజూల్‌షక్స్.

కిటుకు-కపటము-కీనా.

కిణ్వము-పాపము-గునః.

కితవుఁడు- { జూదరి-జువ్వాబాజ్.<br>
వంచకుఁడు-దగాబాజ్.

కినుక- { కోపము-గుస్సా.<br>
మర్మము-భేద్.

కినుపు-<br>
కిన్క- } కోపము-గుస్సా.

కిరము-పంది-సువ్వర్.

కిరాటుఁడు-కోమటి-బన్యా.

కిరీటి-కోడి-మురగ్.

కిఱుకు-వంచన-దగా.

కిలాతము-గుఱ్ఱము-ఘోడా.

కిలింజకము- { చాఁప-బోర్యా.<br>
తెర-పర్దా.

కిల్బిషము- { పాపము-గునః.<br>
తప్పు-కుసూర్.

కిసలము-<br>
కిసలయము- } చిగురు-చుగుర్.



కీకటము-గుఱ్ఱము-ఘోడా.

కీకసము-ఎముక-హడ్డీ.

కీకారణ్యము-అడవి-జంగల్.

కీటకము-<br>
కీటము- } పురుగు-కీడా.

కీటమణి-మిడుఁగుఱుఁబురుగు-జిగ్నూ.

కీడు-అపకారము-బదీ.

కీనాశుఁడు-పేదవాఁడు-గరీబ్.

కీరము-చిలుక-తోతా.

కీరవాణి-స్త్రీ-ఔరత్.

కీరితి-యశము-నేక్‌నామీ.

కీలకము-మర్మము-రాజ్.

కీలాలము-నెత్తురు-లహూ.

కుంక- { చిన్న-ఛోటా.<br>
దౌర్భాగ్యుఁడు-బద్‌ఖిస్మత్.

కుంచితము-వక్రము-టేఢా.

కుంజరము- { ఏనుఁగు-హాతీ.<br>
వెండ్రుక-బాల్.

కుంఠుఁడు-మూఢుఁడు-బేవకూఫ్.

కుండలము-త్రాడు-రశ్శీ.

కుండలి-పాము-సాఁప్.

కుంతము-ఈఁటె-బర్ఛీ

కుంతలము— { వెండ్రుక—బాల్.
నాఁగలి—హల్.

కుందకము—అభ్యంతరము—ముమానెఅత్.

కుందారము—పంది—సువ్వర్.

కుందు—దుఃఖము—రంజ్.

కుందెలు—
కుందేలు— } కుందెల—ఖర్ గోష్.

కుంభి— { ఏనుఁగు—హాతీ.
మొసలి—మగర్.

కుంభిని—భూమి—జెమీఁ.

కుక్కురము—కుక్క—కుత్తా.

కుక్షి—కడుపు—పేట్.

కుగ్రామము—చిన్నపల్లె—ఖేడా.

కుటపము—ఇంటితోఁట—ఖానాబాగ్.

కుటము— { చెట్టు—ఝాడ్.
గుడిసె—ఝోఁప్డీ.

కుటి—
కుటిక— } గుడిసె—ఝోఁప్డీ.

కుటిలిక— { వెండ్రుకలూడఁదీసెడి సాధనము—చిమ్టా.
మంగలి—హజాం.

కుటీరము—గుడిసె—ఝోఁప్డీ.

కుట్టని—కుంటెనకత్తె—కుట్నీ.

కుట్టారము—కొండ=పహాడ్.

కుట్రపువాఁడు—కుట్టుపనివాఁడు— దర్జీ.



కుడిపి—కురూపి—బద్ సూరత్.

కుణపము { పీనుఁగు—లాష్.
దుర్గంధము—బద్ బో.

కుతపము—కంబళి—కమ్మల్.

కుతలము—భూమి—జెమీఁ.

కుధరము
కుదిర } గుఱ్ఱము—ఘోడా.

కుదిరిక—నిలుకడ—సబర్.

కుదువ—వంచన—దగా.

కుదువ—తాకట్టు—రెహాఁ.

కుధరము—పర్వతము—పహాడ్.

కున్నఁడు—బాలుఁడు—బచ్చా.

కుప్పము—ఊరు—దేః.

కుప్పసము—అవిక—చోలీ.

కుప్యము { రాగి—తాంబా.
ఇత్తడి=పీతల్.
ఇనుము—లోహా.
సీసము—సీష్
తగరము—కథిల్.

కుమారము { చిలుక—తోతా.
బంగారు=సూనా.

కుమారి
కుమారిక } కూఁతురు—బేటీ.

కుమారుఁడు—కొడుకు—బేటా.

కుముఖము—పంది—సువ్వర్.

కుముద-తేఁకు-సాగ్వాన్.

కుముదబాంధవుఁడు-చంద్రుఁడు-చాంద్.

కురంగనాభము-కస్తూరి-మిష్క్.

కురంగము
కోఁతి-బందర్.
జింక-హరన్.

కుటుంబము-సమూహము-కాఫిలా.

కురువిందము
అద్దము-ఆయినా.
కెంపు-లఅల్.

కుడుపు-బువ్వ-ఖానా.

కుక్కురము-కుక్క-కుత్తా.

కుర్వాణుఁడు-పనివాఁడు-కారీగర్.

కుఱఁగలి-సమీపము-కరీబ్.

కుఱు-చిన్న-ఛోటా.

కుఱుపు-వ్రణము-ఫోడా.

కుఱ్ఱఁడు-కొడుకు-బేటా.

కుఱ్ఱ-బాలుఁడు-లడ్కా.

కుఱ్ఱ-ఆవు-గాయి.

కులకాంత-పెండ్లాము-జోరూ.

కులిక-సంబంధము-తాల్లుక్.

కుల్య-కాలువ-నాలా.

కుల్యము
ఎముక-హడ్డి.
మాంసము-గోష్త్.

కువలము
ముత్యము-మోతీ.
రేఁగుఁబండు-బేర్.

కువాడము
కువాళము
కపటము-కీనా.



కువిందుఁడు-సాలెవాఁడు-జులాహా.

కుశ-త్రాడు-రశ్శీ.

కుశలము
తృప్తి-కినాఅత్.
క్షేమము-ఖైరియత్.
పుణ్యము-సవాబ్.

కుసిగుంపులు-శ్రమము-తక్లీఫ్.

కుసీదికుఁడు-వడ్డిఁదినువాఁడు-సూద్ ఖార్

కుసులి-పొట్టివాఁడు-గిడ్డా.

కుసుంభము-బంగారు-సూనా.

కుసుమము-పువ్వు-ఫూల్.

కుహకము-మోసము-దగా.

కుహనము-ఎలుక-చూహా.

కుహరము-గుహ-గార్.

కుళాయి
కుళాయ
కుళ్లా
టోపి-కులః.

కుళీరణము-ఎండ్రకాయ-ఖేక్డా.

కుళుత్థము-ఉలవలు-కుల్థ.

కూఁకటి-జుట్టు-జుట్.

కూచేము-స్తంభము-ఖం.

కూజితము-ధ్వని-ఆవాజ్.

కూఁతు
కూఁతురు
కొమార్తె-బేటీ.

కూటువు-గుంపు-కాఫిలా.

కూడు-అన్నము-ఖానా.

కూడుదల-లాభము-నఫా.

కూన-పిల్ల-బచ్చా.

కూరము-బువ్వ-ఖానా.

కూరిమి- }
కూర్మి- } స్నేహము-దోస్తీ.

కూరుకుపాటు-నిద్ర-నీంద్.

కూర్పాసకము-అవిక-చోలీ.

కూర్మము-తాఁబేలు-కఛ్వా.

కూలంకష-ఏఱు-నద్దీ.

కూలము-గుంత-గఢా.

కూసము-అవిక-చోలీ.

కూళుఁడు-మూర్ఖుఁడు-బేవకూఫ్.

కృకలాసము-తొండ-గిర్గుట్.

కృకవాకువు- { నెమలి-మోర్.
{ కోడి-మురగ్.

కృతఘ్నుఁడు-మేలుమఱచినవాఁడు-ఎహసాఁ ఫరామోష్

కృతజ్ఞము-కుక్క-కుత్తా. .[లా.

కృతజ్ఞుఁడు-మేలుఁదలఁచెడివాఁడు - ఎహసాఁన భూల్నేవా

కృతముఖుఁడు-నేర్పుఁగలవాఁడు-చాలాక్.

కృత్తి-తోలు-చమ్డా.

కృత్యము-పని-కాం.

కృత్స్నము- { కడుపు-పేట్.
{ నీళ్లు-పానీ.
{ అంతయు-సబ్.

కృప-దయ-మెహర్‌బానీ.



కృపణము-పురుగు-కీడా.

కృపణుఁడు-లోభి-బఖీల్.

కృపాణము-కత్తి-తల్వార్.

కృపాణి { కత్తెర-కైఁచీ.
{ కత్తి-తల్వార్.

కృపాళువు-దయగలవాఁడు-మెహర్‌బాఁ

కృపీటము { ఉదరము-పేట్.
{ నీళ్లు-పానీ.

కృపీటయోని-అగ్ని-అంగార్.

కృమి-పురుగు-కీడా.

కృశానువు-అగ్ని-అంగార్.

కృషి { సేద్యము-జిరాఅత్.
{ ప్రయత్నము-తద్‌బీర్.

కృష్టి-చదువరి-ఆలిం.

కృష్ణము { నల్లనిది-కాలా.
{ ఇనుము-లోహా.
{ మిరియము-మిర్చి.
{ కాకి-కవ్వా.

కృష్ణవర్త్మ-అగ్ని=అంగార్.

కృసరము-పులగము-ఖిచ్‌డీ.

కెంపు { ఎఱుపు-లాల్.
{ పద్మరాగము-యాకూత్.

కెలఁకు }
కెలను } దిక్కు-తరఫ్.

కెలసము-పని కాం.

కెళవు { దూరము-దూర్.
ఎడము-ఫుర్సత్.

కేకిసలు-చప్పట్లు-థాలియాఁ.

కేకరుఁడు-మెల్లకంటివాఁడు-తిర్ఛా.

కేకావళము-నెమలి-మోర్.

కేతనము { గుఱుతు-నిషాణ్.
టెక్కెము-ఝండా.
ఇల్లు-ఘర్.

కేతువు { గుఱుతు-నిషాణ్.
టెక్కెము-ఝండా.
అగ్గి-అంగార్.

కేలు { చేయి-హాత్.
తొండము-సోండ్.

కేల్పట్టు-పెండ్లి-షాదీ.

కేవలము-అంత-సబ్.

కేశమార్జనము-దువ్వెన-కం

కేశము-వెండ్రుక-బాల్.

కేళి-ఆట-ఖేల్.

[కేణి-పరిహాసము-ఠట్టా.

కై { చేయి-హాత్.
తొండము-సోండ్.

కైతవము-జూదము-జువ్వా.

కైదు
కయిదు } కౌఁజుపిట్ట-తీతర్.

కైదువు-ఆయుధము-హత్యార్.



కైపు
కయిపు } లాహిరి-నిషా.

కైరవబంధుఁవు
కైరవమిత్రుఁడు } చంద్రుఁడు-చాంద్.

కైరవుఁడు { జూదరి-జువ్వాబాజ్.
పగవాఁడు-దుష్మణ్.

కైవడి-ప్రకారము-తరః.

కైవారము
కయివారము } స్తోత్రము-తారీఫ్.

కొంచెకత్తె-అల్పురాలు-రజీల్, ఔరత్.

కొంచెకాఁడు
కొంచెపువాఁడు } అల్పుఁడు-రజీల్.

కొండియుఁడు
కొండీఁడు } చాడీలుచెప్పువాఁడు-చుగుల్ఖోర్.

కొండెకత్తె-కొండెముసెప్పెడిస్త్రీ-చుగుల్ఖోర్, ఔరత్.

కొండెకాఁడు-కొండీఁడు-చుగుల్ఖోర్.

కొండెము-చాడీ-చుగ్లీ.

కొండొక-కొంచెము-థోడా.

కొక్కరాయి-బకము-బగ్లా.

కొక్కు-పందికొక్కు-ఘూఁస్.

కొక్కెర-కొంగ-బగ్లా.

కొగ్గి-సమముకాని-లాసానీ.

కొటిక-పల్లె-ఖేడా.

కొటికాఁడు
కొట్టికాఁడు } వేగరి-జాసోస్.

కొడుకండు / కొడుకు / కొడ్కు — కొమారుఁడు-బేటా.

కొదమ-పశుపక్ష్యాదులపిల్ల-హైవాన్కా-బచ్చా.

కొదవ / కొదుక — కొఱఁత-కమీ.

కొద్దివాఁడు-అల్పుఁడు-కమీనా.

కొన-చివర-ఆఖర్.

కొనుగోలు / కొనుబడి — క్రయము-ఖీమత్.

కొప్పె-తాంబూలపాత్ర-పాన్దాన్.

కొమరాలు-సౌందర్యవతి-హాశీనా.

కొమరిత-కూఁతురు-బేటీ.

కొమరు-సౌందర్యము-హుస్న్.

కొమరుఁడు-కొడుకు-బేటా.

కొమ్మ-స్త్రీ-ఔరత్.

కొమ్మత్రిమ్మరి / కొమ్మమెకము — కోఁతి-బందర్.

కొమ్ముకాఁడు — పంది-సువ్వర్. / అగసాలెవాఁడు-సునార్.

కొమ్ముటేనుఁగు-మగయేనుఁగు-హాతీ.

కొయ్య-కఱ్ఱ-లక్డీ.

కొఱఁత-తక్కువ-కమీ.

కొఱ్ఱు-శూలము-మేఖ్.

కొల — పాపము-అజాబ్. / హింస-ఈజా.



కొలఁది — పరిమితి-హద్. / శక్యము-ఇమ్కాన్.

కొలను-సరస్సు-చష్మా.

కొలము-కులము-జాత్.

కొలువుకాఁడు / కొలువుఁడుకాఁడు — సేవకుడు-ఖిద్మత్ గార్.

కొల్త-కొలఁత-నాప్.

కొల్తల-జగడము-ఝగ్డా.

కొల్ది-కొలఁది-దర్జా.

కోకము — కప్ప-మేండుక్. / తోఁడేలు-గీదడ్.

కోఁక-వస్త్రము-కప్డా.

కోఁతి-వానరము-బందర్.

కోట-పట్టణముచుట్టుగలగోడ-ఖిలా.

కోటఁడు / కోటము — గుడ్లగూబ-ఉల్లూ.

కోటానఁగోటులు-అసంఖ్యము-బేహిసాబ్.

కోటి — చివర-అఖర్. / అతిశయము-జియాదా. / నూరులక్షలు-కరోడ్.

కోదండము-విల్లు-తీర్.

కోన — కొన-ఆఖర్. / మూల-కోనా. / అడవి-జంగల్.

కోమలము — మృదువు-నరం. / నీళ్లు-పానీ.

కోమలి-సుందరి-హసీనా.

కోమలికము-చక్కదనము-హుస్న్.

కోయిల-గుడి-దేవల్.

కోరకము-మొగ్గ-కలీ.

కోరిక
కోరికి } ఇచ్ఛ-ఖాహష్.

కోఱడము-బాధ-తక్లీఫ్.

కోల-బాణము-తీర్.

కోలకము-మిరియము-మిర్చ్.

కోలకుణము-నల్లి-ఖట్మల్.

కోలము-పంది-సువ్వర్.

కోలేంకము-గాడిద-గధా.

కోవిదుడు-విద్వాంసుడు-ఆలిం.

కోవెల-గుడి-దేవల్.

కోశము {
గుడ్డు-అండా.
కత్తియొఱ-మ్యాన్.
పుస్తకము-కితాబ్.
మొగ్గ-కలీ.

కౌక్షేయకము-కత్తి-తల్వార్.

కౌటాలకుడు-వేటకాడు-షికారీ.

కౌడు
కవుడు } కపటము-కీనా.

కౌతుకము {
కోరిక-ఖాహష్.
పండుగ-ఈద్.

కౌను
కవును } నడుము-కమర్.



కౌపీనము-గోచి-లంగోటీ.

కౌలటేయుడు
కౌలటేరుడు } అంకుటాలికొడుకు-హరామ్‌జాదా

కౌలీనము-జగడము-ఝగ్డా.

కౌలేయకము-కుక్క-కుత్తా.

కౌశేయము-పట్టుది-రేష్మ్.

కౌసీద్యము-ఆలశ్యము-దేర్.

కౌసు {
మాంసము-గోష్త్.
చెడ్డవాసన-బద్‌బో.

క్రందనము
క్రందితము } ఏడ్పు-రోనా.

క్రకచము-అంపము-ఆరా.

క్రకరము {
కక్కెర-బగ్లా.
బీదవాడు-గరీబ్.

క్రమేలకము-ఒంటె-ఊంట్.

క్రయికుడు-కొనువాడు-ముష్తరీ.

క్రవ్యము-మాంసము-గోష్త్.

క్రించే
క్రించేడు } అల్పుడు-కమీనా.

క్రిమి {
లక్క-లాక్.
పురుగు-కీడా.

క్రియ {
పని-కాం.
ఆరంభము-షురూ.
చికిత్స-ఇలాజ్.
శిక్ష-సజా.
విధము-తరః.

క్రూరము-భయంకరము-ఖోఫ్‌నాక్.

క్రూరుఁడు-అన్యులను బాధించువాఁడు-మర్దుమాజార్.

క్రొవ్విదము-చెడ్డకార్యము-కారె, బద్.

క్రోడము { ఱొమ్ము-ఛాతీ.
పంది-సువ్వర్.

క్రోధము-కోపము-గుస్సా.

క్రోష్టువు-నక్క-కోలా.

క్లమథము } శ్రమము-తక్లీఫ్.
క్లమము }

క్లాంతి-బడలిక-తకాన్.

క్లేదము-తడి-తర్.

క్లేశము { దుఃఖము-రంజ్.
కోపము-గుస్సా.
వ్యవసాయము-జిరాఅత్.

క్వణనము } వీణమ్రోఁత-సితారాకాఆవాజ్.
క్వణము }

క్వాథము-బాధ-తక్లీఫ్.

## ఖ

ఖండకము-గోఁచి-లంగోటీ.

ఖండము-తునుక-తుక్డా.

ఖంబు { ఆకాశము-ఆస్మాన్.
సుఖము-ఆరాం.

ఖగము { పక్షి-పరింద్.
బాణము-తీర్.



ఖగుఁడు-సూర్యుఁడు-సూరిజ్.

ఖచరము { పక్షి-పరింద్.
గాలి-హవా.

ఖజ-కవ్వము-రవీ.

ఖట్టికుఁడు-వేఁటకాఁడు-షికారీ.

ఖట్వ-మంచము-పలంగ్.

ఖడ్గము-కత్తి-తల్వార్.

ఖతలము-ఆకాశము-ఆస్మాన్.

ఖతిలకము-సూర్యుఁడు-సూరిజ్.

ఖద్యోతము-మిడుఁగుఱుఁబురువు-జుగు

ఖద్యోతుఁడు-సూర్యుఁడు-సూరిజ్.

ఖనకము-ఎలుక-చూహా.

ఖననము-త్రవ్వుట-ఖోద్నా.

ఖని-గని-ఖాన్.

ఖనిత్రము-గడ్డపార-సబ్బల్.

ఖర-వేఁడిమి-గర్మీ.

ఖరకరుఁడు-సూర్యుఁడు-సూరిజ్

ఖరము-గాడిద-గధా.

ఖరువు-గర్వము-గురూరీ.

ఖర్చు-వ్యయము-కీమత్.

ఖర్పరుఁడు-దొంగ-చోర్.

ఖర్వుఁడు-పొట్టివాఁడు-గిడ్డా.

ఖలము { నేల-జమీన్.
చోటు-జగః.
పాపము-గునః.

ఖలినము }<br>ఖలీనము } కళ్లెము-లగాం.

ఖల్లము-చర్మము-చమ్డా.

ఖాతము-పుష్కరిణి-చష్మా.

ఖాతకుఁడు-త్రవ్వెడువాఁడు-ఖోద్నేవాలా.

ఖాదకుఁడు-తినువాఁడు-ఖానేవాలా.

ఖాదనము-తిండి-గిజా.

ఖాదితము-తినఁబడిన-ఖుర్దా.

ఖారి-పుట్టి-ఖండి.

ఖిలము-చెడిన-బిగ్డాహువా.

ఖుర్దనము-ఆఁట-ఖేల్.

ఖేంఖాణము-గుఱ్ఱము-ఘోడా.

ఖేదము-శోకము-రంజ్.

ఖేల }<br>ఖేలనము } ఆఁట-ఖేల్.

ఖోరుఁడు-కుంటివాఁడు-లంగ్డా.

ఖోలకము { కుల్లాయి-కులః.<br>{ కుండ-ఘడా.

ఖ్యాతి-ప్రసిద్ధి-మష్హూర్.

## గ

గంజ-గని-ఖాన్.

గంజి-అన్నరసము-పీచ్.

గండకము-విఘ్నము-ఖలల్.

గండము-గుఱుతు-నిషాన్.

గండశైలము-ఫాలము-పిషానీ.



గండారు-చెరశాల-జెల్ఖానా.

గండి }<br>గండిక } తొఱ్ఱ-సురాఖ్.

గండిదొంగ-కన్నపుదొంగ-నకబ్‌జన్.

గఁడు-బలము-కువ్వత్.

గండుఁడు-శూరుఁడు-షుజా.

గండె-చేఁప-మచ్ఛీ.

గంధకము-గంధకము-గంధక్.

గందము-చందనము-సందల్.

గందరగోళము-సందడి-గడ్‌బడ్.

గంధగజము-మదఁపుటేనుఁగు-ఫీలెమస్తు.

గంధము { వాసన-బో.<br>{ గంధకము-గంధక్.<br>{ గర్వము-గురూరీ.

గంధమృగము-పునుఁగుపిల్లి-మిష్కుబిల్లీ.

గంధర్వము-గుఱ్ఱము-ఘోడా.

గంధర్వుఁడు-పాటపాడువాఁడు-గవయ్యా.

గంధవతి { నేల-జమీన్.<br>{ కల్లు-సేందీ.

గంధవహ-ముక్కు-నాక్.

గంధవహము { గాలి-హవా.<br>{ ముక్కు-నాక్.

గంధవహుఁడు-గాలి-హవా.

గంధోత్తము-కల్లు-సేందీ.

గంబుర
గంబురము
గంబురా
గంబూరము } కర్పూరము–కాఫూర్.

గంభీరము–లోఁతుగలది–ఉమీఁక.

గగనము { ఆకాశము–అస్మాఁ.
దుర్లభము–దుష్వార్.

గచ్చు–కాంతి–రౌనక్.

గజనిమీలనము–కపటము–కీనా.

గజరిపువు–సింహము–షర్జా.

గజేను–కపటము–కీనా.

గజ్జ–మదము–మస్తీ.

గట్టి–కఠినము–సఖ్తీ.

గట్టు { తీరము–కినారా.
కొండ–పహాడ్.

గట్టుఁద్రిమ్మరి–కోఁతి–బందర్.

గడము–విఘ్నము–ఖలల్.

గడసాదన–సాము–వర్జిష్.

గడి–భయము–డర్.

గడితము–దఱచు–అక్సర్.

గడిపోతు–ఆఁబోతు–ఖుల్లా.

గడువు–నిర్ణయకాలము–ముద్దత్.

గడుసరి–కఠినుఁడు–సంగ్‌దిల్.

గడుసు { ధైర్యము–హిమ్మత్.
కాఠిన్యము–సఖ్తీ.



గడుసువడు–ధీరుఁడు–దిలేర్.

గడ్డ–వ్రణము–ఫోడా.

గడ్డి–కసవు–ఘాఁస్.

గడ్డు { అసాధ్యము–నాముమ్కిన్.
మిక్కిలి–జియాదా.

గణము–సమూహము–కాఫిలా.

కణిక { వేశ్య–కంచ్నీ.
ఆఁడేనుఁగు–హాత్నీ.

గణుతి–స్తోత్రములు–తారీఫ్.

గతము–గడచిన–గుజేస్తా.

గత్త–ఎరువు–ఖాద్.

గతి { త్రోవ–రాస్తా.
ఉపాయము–తద్‌బీర్.
విధము–తరః.
సహాయము–మదద్.
దురదృష్టము–బద్‌బఖ్తీ.
స్థితి–హాలత్.

గదురు–దుర్గంధము–బద్‌బో.

గద్దియ
గద్దె } పీఠము–తఖ్తు.

గబ్బి–కపటము–కీనా.

గబ్బిలి–పిడికిలి–ముష్ఠీ.

గబ్బు { దుర్గంధము–బద్‌బో.
గర్వము–గురూరీ.
మదము–మస్తీ.

గభస్తి-సూర్యుఁడు-సూరిజ్.

గమకము { యత్నము-తద్‌బీర్.
అధికము-జియాదా. }

గమనము-ప్రయాణము-రాహీ.

గమము { ప్రయాణము-సియాహత్.
త్రోవ-రాస్తా. }

గమికాఁడు { అధికారి-మాలిక్.
సేనాధిపతి-సిపహ్‌సాలార్. }

గర-విషము-జేహర్.

గరగరిక-అందము-హుస్న.

గరళము-విషము-జేహర్.

గరాసు-దుష్టుఁడు-బద్‌నఫ్సు.

గరిడీ-సాము-వర్జిష్.

గరిత-పెండ్లాము-జోరూ.

గరిమ
గరిమము } పెద్దతనము-బుజుర్గీ.

గరిమిడికొక్కు-పందికొక్కు-ఘూఁస్.

గరుత్తు-ఱెక్క-పర్.

గరుత్మంతము-పక్షి-పరింద్.

గరువము { గర్వము-గురూరీ.
గౌరవము-ఇజ్జత్. }

గరువు-చెంప-గాల్.

గర్జనము-కోపము-గుస్సా.

గర్తము-స్మశానము-ఖబ్రస్తాన్.



గర్తాటము { ఎలుక-చూహా.
పందికొక్కు-ఘూస్. }

గర్దభము-గాడిద-గధా.

గర్భవతి-గర్భిణీస్త్రీ-హామిలా.

గర్వము-అహంకారము-గురూర్.

గర్హ్యుఁడు-నీచుఁడు-కమీనా.

గఱగొఱ-తక్కువ-కం.

గఱి-ఱెక్క-పర్.

గఱిచిప్ప-ముత్యపుఁజిప్ప-సీపీ.

గలిబిలి-సందడి-గడ్‌బడ్.

గవాక్షము-కిటికీ-ఖిడ్కీ.

గవి { గుహ-గార్.
ఆవు-గాయి. }

గవేషణము-వెదకుట-ఢూంఢ్నా.

గహనము { గవి-గార్.
అడవి-జంగల్.
దుఃఖము-రంజ్. }

గహ్వరము { భూమి-జమీన్.
అడవి-జంగల్.
గుహ-గార్.
కపటము-కీనా. }

గళనము-జాఱుట-ఫిసల్‌నా.

గళము-గొంతు-హలక్.

గళశుండిక
గళాంకురము } కొండనాలుక-పడ్‌జీభ్

గళితము-జాఱిన-ఫిస్లాహువా.

గాంగేయము-సువర్ణము-సూనా.

గాంధర్వము-పాట-గీత్.

గాంధారి-భంగి-గాంజా.

గాంధారిమాంధారిప్రొద్దు-అర్ధరాత్రము-ఆధీరాత్.

గాటము-అధికము-జియాదా.

గాడిద-గార్దభము-గధా.

గాడుపు<br>గాడ్పు } గాలి-హవా.

గాడుపుమేపరి-పాము-సాఁప్.

గాడుపుసంగడీఁడు-అగ్ని-అంగార్.

గాఢము-అధికము-జియాదా.

గాణుఁడు-పాటకాఁడు-గవయ్యా.

గాత-పాటపాడువాఁడు-గవయ్యా.

గాతు-ధైర్యము-హిమ్మత్.

గాత్రము-దేహము-జిసం.

గాథ { చరిత్రము-తారీఖ్.<br>పాట-గీత్.

గాదిలి-ప్రియము-ప్యార్.

గాధము-అపేక్ష-ఖాహష్.

గానము-పాట-గీత్.

గామిడి-కఠినము-సఖ్తీ.

గాములఱేఁడు-సూర్యుఁడు-సూరిజ్.

గాయని-పాటపాడెడిస్త్రీ-గానేవాలీ.

గాయనుఁడు-గాయకుఁడు-గవయ్యా.



గాయము-కత్తికాటు-జెఖం.

గారము<br>గారవము<br>గారాబము<br>గారాబు<br>గారాము } ప్రియము-ప్యార్.

గారుత్మతము-పచ్చ-జెమ్రుద్.

గార్దభము-గాడిద-గధా.

గాలికుక్క-వేఁటకుక్క-షికారీకుత్తా.

గాలిపడగ-గాలిపటము-పతంగ్.

గాలిమాట-లోకులమాట-పుకారా.

గాలిమేపరి-పాము-సాఁప్.

గావు-బలి-ఖుర్బానీ.

గాసము-తిండి-ఖురాక్.

గాసీ-శ్రమ-తక్లీఫ్.

గాళకుఁడు-ధైర్యశాలి-దిలేర్.

గింజే-విత్తనము-తుఖుం.

గిటక-పొట్టివాఁడు-గిడ్డా.

గిట్టింపు-చావు-మౌత్.

గిడియ-తప్పెట-థప్టీ.

గిడ్డంగి-చెఱయిల్లు-జేల్‌ఖానా.

గిడ్డి-ఆవు-గాయి.

గిణి-చిలుక-తోతా.

గిత్త-ఎద్దు-బైల్.

గిద్దు-డేగ-షిక్రా.

గినుము-వంచన-ధోకా.

గిబ్బ-ఎద్దు-బైల్.

గిరవు-కుదువ-రెహాన్.

గిరి-గుట్ట-పహాడ్.

గిరికము-బొంగరము-లట్టూ.

గిరిజము { ఇనుము-లోహా.
అభ్రకము అబ్రక్.

గిరిస్తని-భూమి-జమీన్.

గిలువు-చౌర్యము-చోరీ.

గీటు
గీత } గీటు-లకీర్.

గీతము
గీతి } పాట-గీత్.

గీము-ఇల్లు-ఘర్.

గీఱ-గీత-లకీర్.

గుంజ-తప్పెట-ఢప్లీ.

గుండా-ధైర్యశాలి-దిలేర్.

గుండియ-హృదయము-దిల్.

గుండె. { హృదయము-దిల్.
ధైర్యము-హిమ్మత్.

గుండెకాయ-హృదయము-దిల్.

గుజాటి-సంపన్నుడు-తవంగర్.

గుజ్జు-పొట్టివాడు-గిడ్డా.

గుట్టు { ఏకాంతము-రాజ్.
మర్మము-భేద్.



గుడము-బెల్లము-గుడ్.

గుడారము
గుడారు } బట్టయిల్లు-డేరా.

గుడి-దేవాలయము-దేవల్.

గుడిసె-పూరిల్లు-ఝోంప్డీ.

గుడుసరి-కపటి-మునాఫిక్.

గుడుసు-గుండ్రము-గోల్.

గుడ్డ-బట్ట-కప్డా.

గుణము { త్రాడు-రస్సీ.
అలవాటు-ఆదత్.
స్వభావము-చాల్.

గుణాలయము-బట్టయిల్లు-డేరా.

గుణి-విల్లు-కమాన్.

గుణుడు-వంటవాడు-బావర్చీ.

గునపము-గడ్డపాఱ-సబ్బల్.

గున్న-పిల్ల-బచ్చా.

గుప్పిలి-పిడికిలి-ముట్ఠీ.

గుప్పున-త్వరగా-జల్దీ.

గుబుసు-కాపట్యము-కీనా.

గుబ్బతి
గుబ్బలి } అచలము-పహాడ్.

గుమికాడు-కాకి-కవ్వా.

గుమ్మి-బురద-కీచడ్.

గుమ్మము-వాకిలి-దర్వాజా.

గురణము-యత్నము-తద్బీర్.

గుర్విణి-గర్భిణిస్త్రీ-హామిలా.

గుర్వు-అధికము-జియాదా.

గుఱి { గుఱుతు-నిషాన్.<br>మితి- హద్.<br>నిర్ణయము-తఅయ్యున్.

గుఱికట్టు { మితి-హద్.<br>అంచు-కినారా.

గుఱుతు-చిహ్నము-నిషాన్,

గులప-గుజ్జువాఁడు-సాయిస్.

గుల్ల-బొబ్బ-ఆబిలా.

గువ్వ-కపోతము-ఫాక్తా.

గుహాశయము-పులి-షేర్.

గుహ్యము { ఏకాంతము-తన్హాయీ.<br>తాఁబేలు-కఛ్వా.<br>నెపము-వజః.

గూఁటి-పంది-సువ్వర్.

గూడకట్టు-గోఁచిలేకకట్టిన అడ్డగుడ్డ-లుంగీ.

గూఁడుకాను పు-పక్షి-పరింద్.

గూబరి-మాదిగవాఁడు-ఢేడ్.

గూరణము-నింద-తోహమత్.

గూర్తి-స్తోత్రము-తారీఫ్.

గూహనము-దాఁచుట-ఛిపానా.

గృధ్రము-గద్ద-చీల్.

గృహగోధిక-బల్లి-సిప్‌లక్.

గృహమణి-దివియ-చిరాగ్.



గృహము--ఇల్లు-ఘర్.

గృహమృగము-కుక్క-కుత్తా.

గృహిణి-భార్య-జోరూ.

గెంటసము-పరుషవచనము-సఖ్తుకలాం.

గెగ్గలు-హాస్యము-ఠట్టా.

గెడ { జేత-జోడా.<br>సమీపము-కరీబ్.

గెబ్బ-గర్వము-గురూరీ.

గెల-గొల-ఖోషా.

గెలువము-జయము-ఫతః.

గెండుకము-చండు-గేంద్.

గేదె-బఱ్ఱె-భైఁస్.

గేయము-పాట-గీత్.

గేలి-హాస్యము-ఠట్టా.

గేస్తురాలు-ఇల్లాలు-జోరూ.

గేహము-ఇల్లు-ఘర్.

గేహళి-కడప-దెహిలీజ్.

గేహిని-పెండ్లాము-జోరూ.

గైరికము-బంగారు-సూనా.

గొంగ-పగవాఁడు-దుష్మన్.

గొంగడి<br>గొంగళి } కంబళి-కమ్బల్.

గొంటరి<br>గొంటుకాఁడు } కఠినుఁడు-సంగ్‌దిల్.

గొంతి-స్త్రీ-ఔరత్.

గొంతు
గొంతుక } కంఠము—గలా.

గొంది—మూల—కోనా.

గొసగరి—మాదిగవాడు—ఢేడ్.

గొడవ { ఆపద—ముసీబత్.
తప్పు—కుసూర్.
దుఃఖము—రంజ్.

గొడుగు—ఛత్రము—ఛత్రీ.

గొద { ఆకలి—భూక్.
కోపము—గుస్సా.

గొదగొద { పగ—దుష్మనీ.
విరోధము—మొఖాలెఫత్.

గొనబుకాడు—చక్కనివాడు—హాశీక్.

గొప్ప { పెద్ద—బడా.
అధికము—జియాదా.

గొల్లియన
గొల్లెన } గుడారము—డేరా.

గొవరు—తాపము—గర్మీ.

గోచి—కౌపీనము—లంగోటీ.

గోకర్ణము—కంచరగాడిద—ఖచ్చర్.

గోకిలము { రోకలి—ముస్సల్.
నాగలి—హల్.

గోడా—గుఱ్ఱము—ఘోడా.

గోచము
గోచానము } గోచి—లంగోటీ.



గోత్రము { పర్వతము—పహాడ్.
వంశము—ఖాందాన్.
పేరు—నాం.
గొడుగు—ఛత్రీ.

గోద—ఎద్దు—బైల్.

గోదము—మెదడు—భేజా.

గోదారణము—నాగలి—హల్.

గోధి—ఫాలము—పిషానీ.

గోపాలుడు—రాజు—బాదషా.

గోపీచందనము—మన్ను—మిట్టీ.

గోపీతము—వేకువ—అలస్సుబః.

గోపుచ్ఛము—కోతి—బందర్.

గోమయము—పేడ—గోబర్.

గోమాయువు—నక్క—కోలా.

గోము—మెత్తనిది—నరం.

గోముఖము—మొసలి—మగర్.

గోయి—పల్లము—గఢా.

గోరము { ఆపద—ముసీబత్.
రోత—గలీజ్.
భయంకరము—ఖౌఫ్‌నాక్.

గోరసము—మజ్జిగ—ఛాచ్.

గోర్ధము—మెదడు—భేజా.

గోలాంగూలము { కోతి—బందర్.
కొండముచ్చు—లంగూర్.

గోలాగు—ఆపద—ఆఫత్.

గోవణము-గోఁచి-లంగోటీ.

గోవిట్టు-పెండ-గోబర్.

గోవు
- ఆవు-గాయి.
- కన్ను-ఆఁఖ్.
- దిక్కు-తరఫ్.
- బాణము-తీర్.
- భూమి-జమీన్.
- ఎద్దు-బైల్.
- చంద్రుఁడు-చాంద్.

గోసము, గోసర్గము — వేకువ-అలస్సుబః.

గోసు
- దోషము-గునః.
- గర్వము-గురూరి.

గోహరి-పరాక్రమము-షుజాఅత్.

గౌరు, గవురు — ఏనుఁగు-హాథీ.

గౌరుఁడు-చంద్రుఁడు-చాంద్.

గౌలు, గవులు — చెడ్డవాసన-బద్ బో.

గౌళి-బల్లి-సిప్లక్.

గ్రంథము-ధనము-దౌలత్.

గ్రక్కున, గ్రక్కున — తీవ్రము-జల్దీ.

గ్రద్ద-గృధ్రము-చీల్.

గ్రద్దన, గ్రమ్మన — తీవ్రము-జల్దీ.



గ్రసిష్ణువు-తినువాఁడు-ఖానేవాలా.

గ్రహణము-బుద్ధి-అకల్.

గ్రామటిక-పల్లెటూరు-ఖేడా.

గ్రామణి-మంగలి-హజాం.

గ్రామసింహము-కుక్క-కుత్తా.

గ్రావము
- కొండ-పహాడ్.
- ఱాయి-పత్థర్.

గ్రాసము-కబళము-నివాలా.

గ్రాహకము-డేగ-షిక్రా.

గ్రాహము
- మొసలి-మగర్.
- చెఱ-హిరాసత్.

గ్రీష్మము-వేఁడిమి-గర్మీ.

గ్రుక్క-ఊపిరి-సాఁస్.

గ్రుడ్డి-అంధకుఁడు-అంధా.

గ్రుడ్డుకానుపు-పక్షి-పరింద్.

గ్లౌ
- చంద్రుఁడు-చాంద్.
- కర్పూరము-కాఫూర్.

## ఘ

ఘంటాపథము-రాజమార్గము-షాఃరాః.

ఘటదాసి-కుంటెనకత్తె-కుట్నీ.

ఘటిక-కుండ-ఘడా.

ఘటీకారము-గడియారము-ఘడియాల్.

ఘటీకారుఁడు-కుమ్మరవాఁడు-కుమార్.

ఘట్టము-బడ్డు-కినారా.

ఘృతము–నెయ్యి–ఘీ.

ఘనపుష్పము–నీళ్లు–పానీ.

ఘనరసము
- నీళ్లు–పానీ.
- కర్పూరము–కాఫూర్.

ఘనశ్రోణి–నేల–జెమీన్.

ఘనసారము–కర్పూరము–కాఫూర్.

ఘర్మము–ఎండ–ధూప్.

ఘుసృణము–కుంకుమపువ్వు–జాఫ్రాన్.

ఘూకము–గుడ్లగూబ–ఉల్లూ.

ఘృణ–కనికరము–మెహర్‌బానీ.

ఘృష్టి–పంది–సువ్వర్.

ఘోటకము
ఘోట్టాణము
} గుఱ్ఱము–ఘోడా.

ఘోణ–ముక్కు–నాక్.

ఘోణి–పంది–సువ్వర్.

ఘోరదర్శనము–పులి–షేర్.

ఘోరము
- నక్క–కోలా.
- భయంకరము–ఖౌఫ్‌నాక్.

ఘ్రేయము–వాసన–బో.

## చ

చకితము–భయము–డర్.

చంకరము–చెట్టు–ఝాడ్.

చంచలము–గాలి–హవా.

చంచుపు–పక్షిముక్కు–చోంచ్.

చండకము–పులి–షేర్.



చండాంశువు–సూర్యుఁడు–సూరిజ్.

చండాలుఁడు
చాండాలుఁడు
} మాలవాఁడు–ఢేడ్.

చండిలుఁడు–మంగలి–హజాం.

చందనము
- గంధము–సందల్.
- కుంకుమపువ్వు–జాఫ్రాన్.

చందిరుఁడు–చంద్రుఁడు–చాంద్.

చంద్రకాంతము–కాపట్యము–కినా.

చంద్రకి–నెమలి–మోర్.

చంద్రజ్యోతి–పగలువత్తి–మాహ్‌తాబ్.

చంద్రబీజము–వెండి–చాందీ.

చంద్రము
- కర్పూరము–కాఫూర్.
- బంగారు–సూనా.
- నీళ్లు–పానీ.

చంద్రముఁడు–చంద్రుఁడు–చాంద్.

చంద్రశాల–వెన్నెల–చాంద్నీ.

చంద్రసంజ్ఞము–కర్పూరము–కాఫూర్.

చంద్రహాసము–కత్తి–తల్వార్.

చంద్రాతపము
చంద్రిక
} వెన్నెల–చాంద్నీ.

చంద్రుఁడు–చేందురుఁడు–చాంద్.

చక్రవర్తి–రారాజు–షహన్‌షాః.

చక్రి
- పాము–సాఁప్.
- రారాజు–షహన్‌షాః.
- కుమ్మరివాఁడు–కుమార్.

చణకము-శనగలు-చనా.

చతురంతయానము-పల్లకి-పాల్కీ.

చతురము-గజశాల-ఫీల్‌ఖానా.

చతురిమ-నేర్పరితనము-చాలాకీ

చతురుఁడు-నేర్పరి-చాలాక్.

చపల-రంకుటాలు-ఫాహిషా.

చపలము { చేఁప-మఛ్లీ. / కోఁతి-బందర్.

చమువు సేన-జమీఅత్.

చరణము { పాదము-కదం. / వేరు-జడ్. / కులము-జాత్.

చరణాయుధము-కోఁడి-మురగ్.

చరితము<br>
చరిత్ర<br>
చరిత్రము } నడవడి-తరీకా.

చాంపేయము-బంగారు-సూనా.

చాతురి<br>
చాతుర్యము } నేర్పు-చాలాకీ.

చాపము-ధనుస్సు-కమాన్.

చామీకరము-బంగారు-సూనా.

చారము-చెఱ-హిరాసత్.

చారిత్రము-చరిత్రము-తారీఖ్.

చారుఁడు-వేఁగువాఁడు-జాసోస్.



చింత-తలఁపు-ఇరాదా.

చిందర-కోపము-గుస్సా.

చింబు-మేఁక-ఛేలా.

చికిత్స-ప్రతిక్రియ-ఇలాజ్.

చికిత్సకుఁడు-వైద్యుఁడు-తబీబ్.

చికురము { ముంగిస-నేవల్. / కొండ-పహాడ్. / వెంద్రుక-బాల్.

చిక్కు-సంకటము-పరేషానీ.

చిక్రోడము-ఉడుత-గిలేరీ.

చిగురు-పల్లవము-చుగుర్.

చిత్తము-మనసు-దిల్.

చిత్రకంఠము-గువ్వ-ఫాఖ్తా.

చిత్రకము<br>
చిత్రకాయము } చిఱుతపులి-బోర్‌బచ్చా.

చిత్రకారుఁడు<br>
చిత్రకుఁడు } చిత్తరువువ్రాయువాఁడు-ముసవ్వర్.

చిదురలు-తునుకలు-తుక్‌డే.

చిన-చిన్న-ఛోటా.

చిప్పవాఁడు-కుట్టువాఁడు-దర్జీ.

చిబుకము-గడ్డము-దాఢీ.

చిమ్మచీఁకటి-గాఢాంధకారము-అంధేరా.

చియ్య-మాంసము-గోష్తు.

చిరజీవి-కాకి-కవ్వా.

చిరమర-భేదము-ఫరక్.

చిరము-చాలాకాలము-ముద్దత్ మదీద్.

చిరాకు-కోపము-గుస్సా.

చిరి-చిలుక-తోతా.

చిలుము-విషము-జేహర్.

చిలువతిండి-నెమలి-మోర్.

చివ్వ-కలహము-ఝగ్డా.

చివ్వగడ-బల్లెము-బర్చీ.

చివ్వున-తీవ్రము-జల్దీ.

చిహ్న<br>
చిహ్నము } గుఱుతు-నిషాణ్.

చీఁకటి-మబ్బు-అంధేరా.

చీఁకటిగొంగ-సూర్యుఁడు-సూరిజ్.

చీఁపురు-పొఱక-ఝాడూ.

చీకు-గుడ్డివాఁడు-అంధా.

చీటికిమాటికి-మాటిమాటికి-బార్ బార్.

చీఁదఱ-తూఁటు-ఛేద్.

చీనము-బంగారు-సూనా.

చీముంత-చెంబు-లోటా.

చీరము-గోఁచి-లంగోటీ.

చీల-కీలము-మేఖ్.

చీలి-పిల్లి-బిల్లీ.

చుంబకుఁడు-మోసకాఁడు-దగాబాజ్.

చుంబనము-ముద్దు-బోసా.



చుక్రము-చింతపండు-అమ్లీ.

చుబుకము-గడ్డము-దాఢీ.

చుల్లుకము-ముంత-మట్కీ.

చుల్లి-ప్రొయ్యి-చూలః.

చూర్ణము-దుమ్ము-ధూల్.

చెంగలి<br>
చెంత } దగ్గర-కరీబ్.

చెంప { ప్రక్క-తరఫ్.<br>
{ కపోలము-గాల్.

చెంపకాయ-చెంపదెబ్బ-తమాచా.

చెంబు-నీళ్లుత్రాగెడిపాత్రము-లోటా

చెచ్చెర-శీఘ్రము-జల్దీ.

చెట్టు-వృక్షము-ఝాడ్.

చెట్టుఁద్రిమ్మరి-కోఁతి-బందర్.

చెడ్డ-కీఁడు-బదీ.

చెత్త } గడ్డి-ఘాఁస్.<br>
} పెంట-ఘూడ్.

చెమట<br>
చెమ్మట } స్వేదము-పసీనా.

చెయిదము<br>
చెయిది<br>
చెయువు } పని-కాం.

చెర చెర-శీఘ్రము-జల్దీ.

చెరువు-తటాకము-తాలాబ్.

చెఱి–ఒక్కొకనికి–ఫీనఫర్.

చెఱుపు–కీఁడు–బదీ.

చెఱువు–తటాకము–తాలాబ్.

చెలి–ఆఁడుది–ఔరత్.

చెలికాఁడు–స్నేహితుఁడు–దోస్తు.

చెలికారము }
చెలిమి } చెలిమి–దోస్తీ.

చెలిమికాఁడు–చెలికాఁడు–దోస్తు.

చెలియ–ఆఁడుది–ఔరత్.

చెలియలు }
చెల్లియలు } చెల్లెలు–బహెన్.

చెలువ–ఆఁడుది–ఔరత్.

చెలువము }
చెలువు } అందము–హుస్న్.

చెలువుఁడు–ప్రియుఁడు–దోస్తు.

చెవి–శ్రవణము–కాన్.

చెవులపిల్లి–కుందెల–ఖర్‌గోష్.

చేఁతఱికము–కీఁడు–బదీ.

చేఁద–బొక్కెన–డోల్.

చేఁప–మత్స్యము–మఛ్ఛీ.

చేకత్తి–చిన్నకత్తి–ఛురీ.

చేగలమెకము–ఏనుఁగు–హాతీ.

చేగలవాఁడు–దాత–సఖీ.

చేటచెవులమెకము–ఏనుఁగు–హాతీ.



చేట్లకోఅవి–దరిద్రుఁడు–ముఃఫ్లిస్.

చేడియ }
చేడె } స్త్రీ–ఔరత్.

చేతస్సు–మనస్సు–దిల్.

చేతాఁకు–సాహసము–హిమ్మత్.

చేదివియ–దివిటీ–మష్అల్.

చేను–పంటనేల–ఖేత్.

చేబోడి–దరిద్రుఁడు–గరీబ్.

చేయి–హస్తము–హాత్.

చేరుగడ }
చేరువు }
చేర్వు } సమీపము–కరీబ్.
చేరుబడి }
చేరువ }

చేరువకాఁడు–సేనాధిపతి–సిపహ్‌సాలార్.

చేర్వ–చేరువ–కరీబ్.

చేవ–ధైర్యము–హిమ్మత్.

చేవాటు–సమీపము–నజ్దీక్.

చేవెలుఁగు–దివిటీ–మష్అల్.

చేవ్రాలు–సంతకము–దస్తఖత్.

చేష్ట–పని–కాం.

చైతన్యము–తెలివి–అకల్.

చైత్యము–గుడి–దేవల్.

చైత్రము { గోరీ–ఖబర్.
{ గుడి–దేవల్.

చోచము—టెంకాయ—నార్‌జీల్.

చోడము—అవిక—చోలీ.

చోద్యము—ఆశ్చర్యము—తాజ్జుబ్.

చోరుఁడు—దొంగ—చోర్.

చోలము—అవిక—చోలీ.

చోక్షము — { తీక్ష్ణము—తేజీ. / పరిశుద్ధము—పాక్.

చౌరిక—దొంగతనము—చోరీ.

చౌరుఁడు—దొంగ—చోర్.

చౌర్యము / చౌర్యకము } దొంగతనము. చోరీ

## చె

చెంకిలి—చెంక—బగల్.

చెంటిపాప / చెంటిపిల్ల / చెంటిబిడ్డ } చెనుజీకెడుపిల్ల—షీర్ ఖార్ బచ్చా.

చెందము—విధము—తరః.

చెందిరిక—వెన్నెల—చాంద్నీ.

చెందు—చంద్రుఁడు—చాంద్.

చెందురజోతి—పగలువత్తి—మాఃతాబ్.

చెక్కి { స్థానము—జగః. / వైపు—తరః.

చెక్కెర—శర్కర—షకర్.

చెక్కెరతిండి—చిలుక—తోతా.

చెటాలు / చెటిల్లు { అకస్మాత్—యకాయక్.



చెట్టన—తీవ్రము—జల్దీ.

చెట్టము—న్యాయశాస్త్రము—కానూన్.

చెట్టు—ఱాయి—పత్థర్.

చెట్టవము—తెడ్డు—డోయి.

చెదలము—సైన్యము—జమాఅత్.

చెదలు—ఆకాశము—ఆస్మాన్.

చెదలుమానికము—సూర్యుఁడు—సూరిజ్.

చెదుకు—బురద—కీచడ్.

చెదువరి { పండితుఁడు—ఆలిం. / విద్యార్థి—తాఃలిబెయిల్మ్.

చెదువులపులుఁగు—చిలుక—తోతా.

చెదువులబడి—పాఠశాల—మద్రసా.

చెదువులయ్య { ఉపాధ్యాయుఁడు—ఉస్తాద్. / విద్వాంసుఁడు—ఆలిం.

చెద్ది—చలిది—తోషా.

చెన్నీళ్లు—చెల్లనినీళ్లు—ఠండాపానీ.

చెనుగప్పు / చెనుకట్టు } అవిక—చోలీ.

చెప్పన—చెప్పుఁదనము—ఫికర్.

చెప్పరము—గుడారము—డేరా.

చెయ్యన—తీవ్రము—జల్దీ.

చెలాడము—చెల్లాడము—పాజామా.

చెలి—సీతము—సర్దీ.

చెల్ది—సద్ది—తోషా.

చెలువ } శైత్యము–సర్ది.
చెలువడి }

చెలువఱేఁడు–చంద్రుఁడు–చాంద్.

చెల్ల { మజ్జిగ–ఛాఁచ్.
{ శీతము–సర్ది.

చెల్లన–శీతము–సర్దీ.

చాడి } కొండెము–చుగ్లీ.
చాడీ }

చాడుపు } విధము–తరః.
చాడ్పు }

చాన–స్త్రీ–ఔరత్.

చామనము–నల్లనిది–కాలా.

చాయ { కాంతి–రౌనక్.
{ నీడ–సాయా.
{ వైపు–తరఫ్.
{ జోడ–పతా.
{ సమీపము–నజ్దీక్.
{ వర్ణము–రంగ్.

చాఱ–గీత–లకీర్.

చాఱలమెకము–వ్యాఘ్రము–షేర్.

చాలు–సమృద్ధి–కాఫీ.

చాలువాడు–శక్తుఁడు–ముక్తదర్.

చావు–మరణము–మౌత్.

చుక్క–నక్షత్రము–సితారా.

చుక్కలతెరువు–ఆకాశము–ఆస్మాన్.



చుక్కలదొర }
చుక్కలరాయఁడు } చంద్రుఁడు–చాంద్.
చుక్కలఱేఁడు }

చుట్టము { బంధువు–అజీజ్.
{ స్నేహితుఁడు–దోస్తు.

చుట్టఱికము–బాంధవ్యము–సగావత్.

చుట్టుఁబట్టు–నల్దిక్కు–చౌతరఫ్.

చురకత్తి–చిన్నకత్తి–ఛురీ.

చుఱుకు–వాఁడి–తేజీ.

చులకన } అల్కన–సహల్.
చుల్కన }

చూఁడి–గర్భము–హామల్.

చూఁకురు–శోకము–రంజ్.

చూచాయ–జోడ–పతా.

చూపోపమి–అసూయ–హసద్.

చూలాలు–గర్భవతి–హామిలా.

చూలు–గర్భము–హామల్.

చొక్కతరము } నిర్మలము–సాఫ్.
చొక్కాటము }

చోఱవాఁడు–పిల్లవాఁడు–లడ్కా.

చౌక–అగ్గువ–సస్తా.

చెవుక–తక్కువ–కం.

చౌకారము } సబ్బు–సాబూన్.
చెవుకారము }

చౌకీ–సుంకముగైకొనెడిచోటు–మహసూల్ఖానా.

చౌతి / చేవుతి } నాల్గవతిథి–చౌథీ.
చేనుప–మార్గము–రస్తా.
చేవురు–రుచి–లజ్జత్.

## ఛ

ఛందము–అభిప్రాయము–ఇరాదా.
ఛదనము–ఆకు–పత్తా.
ఛదము–ఈఁక–పర్.
ఛది–ఇంటికప్పు–ఛ్ఛత్.
ఛద్మము–మోసము–దగా.
ఛన్నము–ఏకాంతము–తన్‌హాయి.
ఛాద్మికుఁడు–మోసగాఁడు–దగాబాజ్.
ఛాయ–నీడ–సాయా.
ఛిద్రము { తొఱ్ఱ–సురాఖ్. / తప్పు–జురుం.
ఛురక–చురికత్తి–ఛురీ.
ఛుల్లి–ప్రొయ్యి–చూలః.
ఛేకము–పెంచినమృగము–పాల్తూజానవర్.
ఛేదము–తునియ–తుక్డా.
ఛేలకము–మేఁక–ఛేలా.

## జ

జంగలము–నంజుడు–గోష్తు.
జంబాలిని–నదీ–నద్దీ.
జంబుకము–నక్క–శోలా.



జంభము–దంతము–దాఁత్.
జగత్తు { జగము–దున్యా. / గాలి–హవా.
జగత్ప్రాణుఁడు–గాలి–హవా.
జగము–జగత్తు–దున్యా.
జగలము–పేఁడ–గోబర్.
జఘన్యము–తోఁక–దుం.
జట–జడ–చోటీ.
జటిలము–సింహము–షర్జా.
జడధి–సంద్రము–దర్యా.
జడము { నీళ్లు–పానీ. / తెలివిలేని–బేఅకల్.
జడీభావము–మాంద్యము–సుస్తీ.
జతువు–లక్క–లాక్.
జనంగముఁడు–మాలవాఁడు–ఢేడ్.
జనకుఁడు–తండ్రి–బాప్.
జనపదము–దేశము–ముల్క్.
జనపదుఁడు–మనుష్యుఁడు–ఇన్సాన్.
జనము–ప్రజే–లోగ్.
జనయిత్రి–కన్నతల్లి–మా.
జనశ్రుతి–లోకులనెడిపలుకులు–పుకారా.
జనాంతము–దేశము–ముల్క్.
జని { ఆఁడుది–ఔరత్. / పెండ్లాము–జోరూ.
జన్యుఁడు–తండ్రి–బాప్.

జన్యువు-అగ్ని-అంగార్.

జయవారము-అంగారకవారము-మంగల్.

జర-ముదిమి-జేయీఫీ.

జరతుఁడు }
జరుఁడు } వృద్ధు-బూఢా.

జలతస్కరుఁడు }
జలధి } సాగరము-దర్యా.
జలనిధి }

జలము-నీళ్లు-పానీ.

జలూక }
జలౌకసము } జలగ-జోక్.

జవము-వడి-తేజీ.

జాంబవము }
జాంబూనదము } బంగారు-సూనా.

జాఠరము-ఆఁకలి-భూక్.

జాఠరుఁడు-కొడుకు-బేటా.

జాతరూపము-బంగారు-సూనా.

జాతవేదుఁడు-అగ్ని-అంగార్.

జాతాపత్య-బాలెంత-జేచా.

జాతి } కులము-జాత్.
} ప్రొయ్యి-చూలః.

జానపదుఁడు-మానిసి-ఇన్సాన్.

జాని-ముదిమి-జేయీఫీ.

జాప్యము-ఆలశ్యము-దేర్.

జామాత-అల్లుఁడు-దామాద్.



జాయ-పెండ్లాము-జోరూ.

జాయాపతులు-ఆలుమగలు-జోరూమరద్.

జాయువు-అవుషధము-దవా.

జార }
జారిణి } అంకుటాలు-ఫాహాషా.

జాలకము } మొగ్గ-కలీ.
} వల-జాలా.
} కపటము-కీనా.

జాలపాదము-బాతు-బతఖ్.

జాలము } వల-జాలా.
} మొగ్గ-కలీ.
} కపటము-కీనా.

జాలికుఁడు } బెస్తవాఁడు-భోయి.
} మోసగాఁడు-దగాబాజ్.

జావన్యము-వేగము-తేజీ.

జింక-లేడి-హరన్.

జింకతాలుపరి }
జింకతాలుపు } చంద్రుఁడు-చాంద్.

జింకపొక్కిలి కస్తూరి-మిష్క్.

జిగి-కాంతి-రౌనక్.

జిగీష-ప్రయత్నము-తద్బీర్.

జిఘత్స-ఆఁకలి-భూక్.

జిఘాంసువు-శత్రుఁడు-దుష్మన్.

జితము-స్థిరము-కాయం.

జితి-జయము-ఫతః.

జిత్తు-మోసము-దగా.
జిత్తులమారి–మోసగాఁడు-దగాబాజ.
జిత్వరుఁడు-జయశాలి–ఫాతెః.
జిబ్బటీ–గబ్బిలము-చమ్‌గదల్.
జిఱ్ఱున-తీవ్రము-జల్‌ది.
జిలకఱ / జిలకఱ్ఱ } జీలకఱ్ఱ–జీరా.
జిలిబిలి–అల్పము–థోడా.
జివ్వున-శీఘ్రము–జల్‌దీ.
జిహ్మగము–పాము–సాఁప్.
జిహ్వా–నాలుక–జీబ్.
జీతము–గాసము–తఙ్ఖా.
జీతగాఁడు–కొలువుకాఁడు–ములాజిం.
జీతి–బయము–ఫతః.
జీనుఁడు–ముసలివాఁడు–జెయీఫ్.
జీవదుఁడు–వైద్యుఁడు–తబీబ్.
జీవనీయము–పానీయము–పానీ.
జీవితకాలము–ఆయువు–హయాత్.
జీవితము–ప్రాణము–జాఙ్.
జుగుప్స
- అనుగ్రహము–మెహర్‌బానీ.
- నింద–తోహమత్.
- అవమానము–బేయిజ్జత్.

జుహురాణము / జుహూరాణము } గుఱ్ఱము–ఘోడా.
జూతి–వేగము–తేజీ.



జూర్తి–జ్వరము–బొఖార్.
జెట్టి–శూరుఁడు–షుజా.
జ్ఞప్తి–జ్ఞాపకము–యాద్.
జ్ఞాతి–తండ్రి–బాప్.
జ్ఞాని–జ్ఞానముగలవాఁడు–ఆకిల్.
జ్యా
- తల్లి–మా.
- భూమి–జెమీఙ్.

జ్యేష్ఠుఁడు–పెద్దవాఁడు–బడా.
జోష / జోషిత } స్త్రీ–ఔరత్.
జ్యోత్స్న–వెన్నెల–చాంద్నీ.
జ్వలనము / జ్వాలాజిహ్వుఁడు } అగ్ని–అంగార్.

## జె

జెంకు–భయము–డర్.
జెంజాడి / జెంజాళి } కత్తి–తల్‌వార్.
జెంట
- జత–జోడా.
- సహాయము–మదద్.
- సమీపము–నజ్దీక్.

జెందియము / జెందెము } జన్నిదము–జెన్నార్.
జెంపు–ఆలశ్యము–దేర్
జెక్కెర–నది–నద్దీ.
జెక్కి–గుఱ్ఱము–ఘోడా.
జెగడము
- కొట్లాట–ఝగడా.
- యుద్ధము–లడై.

జెజాయి–పెద్దతుపాకి–జజాల్.

జెజ్జెర–వంచన–దగా.

జెడి { బాధ–తక్‌లీఫ్.
వాన–బారిష్.
నిరంతరము–హమేషా.

జెఱుపు–భయము–డర్.

జెత–జోడు–జోడీ.

జెతన–ప్రయత్నము–తద్‌బీర్.

జెబ్బు–మందము–సుస్తీ.

జెమిలి–జోడు–జోడీ.

జెరీన
జెరీలున } శీఘ్రముగ–జల్దు.

జెలకము { నీళ్లు–పానీ.
స్నానము గుసల్.

జెల్లికాడు–అసత్యవాది–ఝూటా.

జెవరాలు–యవ్వనస్త్రీ–జవాన్ ఔరత్.

జెవలు–యవలు–జౌ.

జెవ్వనము–యవ్వనము–జవానీ.

జాగు–ఆలశ్యము–దేర్.

జాతర–ఉత్సవము–మేలా.

జాబు–పత్రిక–ఖత్.

జాజెర–వంచన–దగా.

జాజెరకాడు–దొంగ–చోర్.

జోహారు–దండము–సలాం.

జోగు–భిక్షుము–భీక్.



జోడుకోడియ–సమానుడు–హమ్‌సాయ.

జోలియ
జోలె } సంకన వేసికొనెడిసంచి–ఝోలీ.

జోస్యము–జ్యోతిశ్శాస్త్రము–నుజూమి.

జోస్యుడు–జ్యోతిషికుడు–మునజ్జిం.

జోహారు
జోహారవు } నమస్కారము–సలాం.

## ఝ

ఝంపాకము–కోతి–బందర్.

ఝషము } చేప–మచ్ఛీ.
అడవి–జంగల్.
మొసలి–మగర్.

ఝాటము–అడవి–జంగల్.

## ట

టంకారము
టంకృతి { ఆశ్చర్యము–తాజ్జుబ్.
ప్రసిద్ధి–మష్‌హూర్.

టంకు–ధూర్తుడు–జాహిల్.

టక్కరి
టక్కరికాడు } మోసగాడు–దగాబాజ్.

టక్కు–మోసము–దగా.

టవళి–అబద్ధము–ఝూట్.

టాటోటు { కపటము–కీనా.
మోసము–దగా.

టాటోటుకాడు–మోసగాడు–దగాబాజ్.

టూకి–సంగ్రహము–ఖులాసా.

టెంకణము–నమస్కారము–సలాం.

టెంకాయ-కొబ్బరికాయ-నార్యల్.
టెంకి-స్థానము-జగః.
టెక్కియము }
టెక్కెము } ధ్వజము-ఝండా.
టొంకు-వంకర-తేడా.
టొంపు-నింద-తోహమత్.
టోకు-మొత్తము-జుమ్లా.

## ఠ

ఠక్కుఁడు-మోసగాఁడు-దగాబాజ్.
ఠవళి { మోసము-దగా.
కపటము-కీనా.
ఠవళికాఁడు మోసగాఁడు-దగాబాజ్.
ఠాకురు { తండ్రి-బాప్.
అధిపతి-మాలిక్.
గురువు-ముర్షద్.

## డ

డంబు { కపటము-కీనా.
ప్రతిష్ఠ-నేక్‌నామీ.
కాంతి-రౌనక్.
అధికము-జియాదా.
గర్వము-గురూరీ.
విధము-తరః.
డగర-దయ్యము-షైతాన్.
డగరము-కీఁడు-బదీ.
డప్పి { దూప-ప్యాస్.
శ్రమము-తక్‌లీఫ్.



డప్పు-తప్పెట-ఢప్లీ.
డబ్బి-బరణి-డిబ్యా.
డబ్బు-ధనము-దౌలత్.
డాలు-కాంతి-రౌనక్.
డాంబరము-యుద్ధము-లఢై.
డాంబికుఁడు-మోసగాఁడు-దగాబాజ్
డింగరుఁడు-సేవకుఁడు-ఖిద్‌మత్‌గార్.
డింబము-భయము-డర్.
డుండుకుఁడు { అల్పుఁడు-కమీనా.
క్రూరుఁడు జాలిం.
డెందము-మనస్సు-దిల్.
డెప్పరము { ఆపద-ఆఫత్.
అశక్యము-నాముమ్‌కిన్
డొంక-మూల-కోనా-
డొంగ-దొంగ-చోర్.
డొగరు { తప్పు-కుసూర్.
నింద-తోహమత్.
ఢాక-ముట్టడి-మొహాసిరా.
ఢామర-బాతు-బతఖ్.
ఢాకనము-లంచేము-రుష్వత్.

## త

తంట
తంటా { కలహము-ఝగ్డా.
చాడి-చుగ్లీ.
శ్రమము-తక్‌లీఫ్.
అప్పు-కరజ్.
మోసము-దగా.

తంటలమారి—కొండెకాఁడు-చుగుల్ ఖోర్.

తండులము—బియ్యము—చాఁవల్.

తండులీయము-ధాన్యము-ధాన్.

తండ్రి జనకుఁడు—బాప్.

తంతువాయుఁడు-సాలెవాఁడు-జులాహా.

తంబిక-చెంబు-లోటా.

తక్కిడి { మోసము-దగా.
 { అసత్యము—ఝూట్.

తక్కిడికాఁడు-మోసకాఁడు—దగాబాజ్.

తక్కెడ—త్రాసు—తరాజూ.

తక్కెఱ—కొంచెము—థోడా.

తక్షకుఁడు }
తక్షుఁడు } వడ్లవాఁడు—బఢై.

తగరు—పొట్టేలు—పోట్లా.

తగరుకాతు—అగ్ని—అంగార్.

తగవరి—న్యాయాధిపతి—మున్సిఫ్.

తగవు { న్యాయము—ఇన్సాఫ్.
 { జగడము—ఝగడా.

తగులము }
తగులు } ఆసక్తి—షౌక్.

తగ్గు—తక్కువ—కం.

తచ్చేన—కాపట్యము—కీనా.

తటకా—ఆశ్చర్యము—తాజ్జుబ్.

తటము { వరిమడి—ధాన్ మడీ.
 { ఏటియొడ్డు—కినారా.



తటాకము }
తటాగము } చెఱువు—తాలాబ్.

తటాలున—మిక్కిలితీవ్రము-జల్దుతర్.

తటి—ఏటియొడ్డు-కినారా.

తటిని-ఏఱు—నది.

తటుకున }
తటుక్కున } తటాలున—జల్దుతర్.

తడుపు—గోఁచి—లంగోటి.

తతగము—గాలి—హవా.

తతి—సమయము—వఖ్త్.

తతిమ్మా—మిగత—బక్యా.

తత్తడి—గుఱ్ఱము—ఘోడా.

తత్పరము—ఆసక్తి—ఖాహాష్.

తత్పరుఁడు—ఆశగలవాఁడు—హరీస్.

తత్వము—స్వభావము—చాల్.

తథ్యము—నిజము—సచ్.

తదనంతరము—పిమ్మట-బఅద్.

తద్ద—అత్యంతము—జియాదా.

తదియ—మూఁడవతిథి—తీస్రీ.

తనము—చిత్తము—దిల్.

తనయ—కొమార్తె—బేటీ.

తనయుండు—కొడుకు—బేటా.

తని—అల్పము—థోడా.

తనివి }
తనివు } తృప్తి—కినాఅత్

తనుమధ్య–స్త్రీ–ఔరత్.

తనురుహము–
  వెంట్రుక–బాల్.
  ఱెక్క–పర్.

తనువు–దేహము–జిసం.

తనూభవుడు–కొడుకు–బేటా.

తనూరుహము–
  వెంట్రుక–బాల్.
  ఱెక్క–పర్.

తన్వి–స్త్రీ–ఔరత్.

తపనము–ఉష్ణము–గర్మీ.

తపనీయము–బంగారు–సూనా.

తపనుడు
తపసికన్నాప
  } సూర్యుడు–సూరిజ్.

తప్పిదము–తప్పు–గునః.

తమకము–త్వర–జల్దీ.

తమటము–తప్పెట–థప్లీ.

తమాలము–కత్తి–తల్వార్.

తమి–
  త్వర–జల్దీ.
  అపేక్ష–షౌక్.

తమిస్రము–
  చీకటిరేయి–అంధేరీ రాత్.
  కోపము–గుస్సా.

తములపాకు–తములపుటాకు–పాన్.

తమోపహుడు–
  సూర్యుడు–సూరిజ్.
  చంద్రుడు–చాంద్.
  అగ్ని–అంగార్.

తమ్మటము–తప్పెట–థప్లీ.

తమ్మికంటి–స్త్రీ–ఔరత్.



తమ్మిచెలి–సూర్యుడు–సూరిజ్.

తరంగము–అల–లహర్.

తరంగిణి–ఏఱు–నద్దీ.

తరండము
తరణము
  } ఓడ–జహాజ్.

తరతరము–పరంపరగా–పుష్తదర్ పుష్తు.

తరసము–మాంసము–గోష్తు.

తరితీపు–అపేక్ష–ఖాహష్.

తరుణము–సమయము–వఖ్తు.

తరుణిమ–యౌవనము–జవానీ.

తరువాయి–పిమ్మట–బఅద్.

తరువు–చెట్టు–ఝాడ్.

తర్కము–
  కారణము–వజః.
  కోరిక–ఖాహష్.

తర్షము–
  దూప–ప్యాస్.
  ఇచ్ఛ–ఖాహష్.

తఱచు
తఱుచు
  } ఎక్కువ–అక్సర్.

తఱి–
  సమయము–వఖ్తు.
  సమీపము–నజ్దీక్.

తఱులమెకము
తఱులమోరమెకము
  } కోతి–బందర్.

తల–
  శిరస్సు–సర్.
  మొత్తము–జుమ్లా
  సమయము–వఖ్తు.
  మొదలు–అవ్వల్.

తలపోఁత-చింత-ఫికర్.
తలబిరుసు-మూర్ఖము-జహాలత్.
తలమాటు-నాశము-బర్బాదీ.
తలము-శక్యము-ఇమ్కాన్.
తలవంపు-మాననష్టము-బేయిజ్జత్.
తలాచి-చాఁప-బోర్యా.
తలాడ-తలగడ-తక్యా.
తలి-తల్లి-మా.
తలోదరి-ఆఁడుది-ఔరత్.
తల్గడ-తలగడ-తక్యా.
తల్పము { పఱుపు-బిఛోనా.
భార్య-జోరూ.
తల్లజము-శ్రేష్ఠము-ఉమ్దా.
తల్లము-చెఱువు-తాలాబ్.
తల్లి-మాత-మా.
తవరము-తగరము-కథిల్.
తవళి-అసత్యము-ఝూట్.
తస్కరుఁడు-దొంగ-చోర్.
తహతహ-శ్రమ-తక్లీఫ్.
తాంతి-అలసట-తకాన్.
తాంత్రికుఁడు-మోసకాఁడు-దగాబాజ్.
తాఁబేలు-కూర్మము-కఛ్వా.
తాకట్టు-కుదువ-రెహన్.
తాజే-కుల్లాయి-కులః.



తాటోటు { మోసము-దగా.
మోసకాఁడు-దగాబాజ్.
తాప-నిచ్చెన-సిఢీ.
తాపము-బాధ-తక్లీఫ్.
తాబందు-గాగర-లంగా.
తామరము { నీళ్లు-పానీ.
నెయ్యి-ఘీ.
తామరసము { బంగారు-సూనా.
రాగి-తామ్బా.
తామసము { ఆలశ్యము-దేర్.
పాము-సాఁప్.
తామసి
తామిస్రము } చీఁకటి-అంధేరా.
తామ్రచూడము-కోఁడి-మురగ్.
తామ్రము { రాగి-తామ్బా.
ఎఱుపు-లాల్.
తాయి-మాత-మా.
తాయెతు
తాయెత్తు } రక్షాభూషణము-తావీజ్
తారసము-దగ్గర-కరీబ్.
తారాపథము-ఆకాశము-ఆస్మాన్.
తారుణ్యము-యౌవనము-జవానీ.
తార్కాణ
తార్కాణము } దృష్టాంతము-తమ్శీల్.
తాలిమి { ఓర్పు-సబర్.
ధైర్యము-హిమ్మత్.

తాలిమికత్తె-సుమగలస్త్రీ-సాబెక్ ఔరత్.

తాలిమికాఁడు-సుమగలవాఁడు-సాబెర్.

తాడనము }
తాళనము } దండ-మార్.

తావి-పరిమళము-ఖుష్బో.

తావిమోపరి-గాలి-హవా.

తావు { స్థలము-జగహ్.
{ గృహము-ఘర్.

తాస్కర్యము-దొంగతనము-చోరీ.

తాళము-బీగము-కూంజీ.

తాళమువృంతము-విసనకఱ్ఱ-పంఖా.

తిండి-ఆహారము-ఖురాక్.

తిక్క-పిచ్చి-జునూన్.

తిగ్మకరుఁడు-సూర్యుఁడు-సూరజ్.

తితీక్ష-ఓర్పు-సబర్.

తిప్ప(తిమ్మరి-కోతి-బందర్.

తిమిరము-చీఁకటి-అంధేరా.

తిమురు-గర్వము-గురూరీ.

తియ్యము { తియ్యనిమాట-షిరీన్ కలాం.
{ ఇష్టము-ఖాహిష్.

తిరిపము-బిచ్చము-భీక్.

తిద్దిక }
తిర్వాళిక } దీపము-చిరాగ్.

తీఁగ-లత-బేల్.

తీక్ష్ణము-వేఁడిమి-గర్మీ.



తీరము { దరి-కినారా.
{ తగరము కథ్థిల్.

తీరుపరి-న్యాయమిచ్చువాఁడు-మున్సిఫ్

తీరుపు-న్యాయము-ఇన్సాఫ్.

తీఱిక-అవకాశము-ఫుర్సత్.

తీవ-తీఁగ-బేల్.

తీవఁబోఁడి-ఆఁడుది-ఔరత్.

తుంగము-గుట్ట-పహాడ్.

తుంట { తునియ-తుక్డా.
{ దుష్టుడు-బద్నష్ప్.

తుండము }
తుంది } కడుపు-పేట్.

తుంపర }
తుంపురు } వానముసురు-ఝడీ.

తుంబిక-సొరకాయ-కద్దూ.

తుకాటము-పాతది-పురానా

తుక్క { అల్పము-థోడా.
{ వ్యర్థము-ఫుజూల్.
{ పెంట-ఘూడ్.

తుటారి-ధైర్యము-హిమ్మత్.

తుద }
తుది } అంతము-ఆఖర్.

తుపాను-గాలివాన-తూఫాన్.

తుప్పర-తుంపర-ఝడీ.

తుభము-మేఁకపోతు-ఛేలా.

తుమురు-ధూళి-ధూల్.

తుమ్ము-క్షుతము--ఛీఁక్.

తురఁగము
తురంగమము
తురంగము
తురికి } గుఱ్ఱము-ఘోడా.

తురితము-శీఘ్రము-జల్దీ.

తురీన-బిరాన-జల్దీ.

తుల-త్రాసు-తరాజూ.

తులనము-తూనిక-వజన్.

తులము-రూపాయయెత్తు-తోలా.

తుల్యము-సమానము-బరాబర్.

తులుచన-వేగము-తేజీ.

తులువ-కుత్సితుఁడు-మునాఫిక్.

తువాల-చేతిగుడ్డ-దస్తీ.

తుషారము-తుంపర-ఝడీ.

తుష్టి-సంతోషము-ఖుషీ.

తుస్తము-దుమ్ము-ధూల్.

తుహినము-మంచు-బరఫ్.

తూఁపు-బాణము-తీర్.

తూరి-సారి-దఫా.

తూలము-దూది-కపాస్.

తూలిక-పఱుపు-బిఛోనా.

తూఁట { ఖండము-తుక్డా.
దుష్టుడు-బద్‌నఫ్స్.



తూఁటరి-దుష్టుఁడు-బద్‌నఫ్స్.

తృణరాజము-తాటిచెట్టు-తాడ్కా-ఝాడ్

తృణీకారము-అలక్ష్యము-బేపర్వా.

తృప్తి-తనివి-కినాఅత్.

తృష { దూప-ప్యాస్.
ఇచ్ఛ-ఖాహిష్.

తెక్కలి { దొంగతనము-చోరీ.
వంచన-దగా.

తెగులు-రోగము-బీమారీ.

తెగులుగొంటు-జాడ్యగ్రస్తుఁడు-మరీజ్.

తెగువ-సాహసము-హిమ్మత్.

తెడ్డు-కట్టెగరిఁటె-డోయి.

తెనుఁగు-తెలుఁగు-తెలంగీ,

తెన్ను-మార్గము-రాస్తా.

తెన్నుఁడు-పరుఁడు-గైర్.

తెప్పున-శీఘ్రముగా-జల్దు.

తెబక-మొత్తము-జుమ్లా.

తెమ్మెర-చలిగాలి-సర్దుహవా.

తెర-పరంపర-సిల్‌సిలా.

తెరువరి-బాటసారి-రాఃరా.

తెరువు
తెర్వు } బాట-రాస్తా.

తెఱఁగు { విధము-తరః.
చక్కన-ఉమ్దా.

తెఱువ-ఉపాయము-తద్బీర్.

తెఱనోటిమెకము-సింహము-షర్జా.
తెఱపి-అవకాశము-ఫుర్సత్.
తెఱవ-ఆఁడుది-ఔరత్.
తెలి-నిర్మలము-సాఫ్.
తెలిమెకము-సింహము-షర్జా.

తెలివి
- వివేకము-అకల్.
- కాంతి-రౌనక్.
- తెలుపు-సుపీదీ.

తెలివిడి-దృష్టాంతము-తమ్శీల్.

తెల్లమి / తెల్లము — స్పష్టము-ముఫశ్శిల్.

తెవులు-తెగులు-బీమారీ.
తెవ్వన-సౌందర్యము-హుస్న్.

తేఁకువ
- ధైర్యము-హిమ్మత్.
- భయము-డర్.
- తెలివి-అకల్.

తేగము-ఈవి-సఖావత్.
తేగాకత్తి-చురకత్తి-ఛురీ.

తేజస్సు- / తేజము-
- ప్రకాశము-రౌనక్.
- పరాక్రమము-షుజాఅత్.

తేవ-సారి-దఫా.
తేమానము-వడ్డి-మిత్తి.
తేరకాఁడు-అన్యుఁడు-గైర్.
తేరు-బండి-గాడి.
తేరుకాఁడు-రథికుఁడు-గాడీబాన్.



తేరుపూన్సరి-సారథి-గాడీబాన్.
తేలిక-అల్కన-హల్కా.

తైరు / తయిరు — దధి-దహీ.

తైలము-నూనె-తేల్.
తొక్కు-ఊర్బిండి-చెట్నీ.
తొగ-కష్టము-తక్లీఫ్.
తొడుపు-కవచము-జిరఃబక్తర్.
తొడుసు-సంబంధము-తాల్లుక్.
తొత్తు-దాశీ-బాందీ.
తొలి-ఛిద్రము-సూరాఖ్.
తొలుత-ముందు-అవ్వల్.
తోఁక-పుచ్ఛము-దుం.
తోఁట-ఉపవనము-గుల్షన్.
తోడు-ఆన-కసం.
తోడెము-కొంచెము-థోడా.
తోఁపిక-తలంపు-ఇరాదా.
తోకము-సంతానము-ఔలాద్.
తోయధి-సముద్రము-దర్యా.

తోయము
- విధము-తరః.
- నీళ్లు-పానీ.

తోయసూచికము-కప్ప-మేండుక్.
తోయలి-ఆఁడుది-ఔరత్.
త్యజనము-వర్జనము-తరక్.
త్యాగము-ఈవి-సవత్.

త్యాగి-దాఁత-సఖీ.

త్రపులము-సీసము-సీస్.

త్రమ్ము-దుమ్ము-ధూల్.

త్రయీతనువు-సూర్యుఁడు-సూరిజ్.

త్రాణ-బలము-తాఖత్.

త్రాసము-భయము-డర్.

త్రిక్క-పిచ్చి-జునూనీ.

త్రేనుపు } త్రేఁపు-డకార్.
త్రేన్పు }

త్రోలు-తోలు-చమ్డా.

త్రోవ-మార్గము-రాస్తా.

త్వక్కు-తోలు-చమ్డా.

త్వరితము-శీఘ్రము-జల్దీ.

త్విట్టు-వెలుఁగు-రోష్నీ.

త్విష-తేజస్సు-రౌనక్.

త్విషాంపతి-సూర్యుఁడు-సూరిజ్.

## ద

దంచేన } పిరంగి-తోప్.
దంచనము }

దంట { జేంట-జోడా.
{ దిట్టతనముగలవాఁడు-దిలేర్.

దండ { సమీపము-కరీబ్.
{ హారము-హార్.

దండు-సేన-జమీఅత్.



దండుదారి } రాజమార్గము-షాఃరాః.
దండుబాట }

దండుదివియ-సెమ్మె-షమా.

దంతావళము-ఏనుఁగు-హాతీ.

దందనకాఁడు-వంచకుఁడు-దగాబాజ్.

దందశము-పల్లు-దాఁత్.

దంధనము-అశాశ్వితమైనది-ఫానీ.

దంపతులు-ఆలుమగలు-జోరూమరద్.

దంభము { కాపట్యము-కీనా.
{ తప్పు-కుసూర్.

దంశనము-కవచము-జిరఃబక్తర్.

దంసనము-పల్లు-దాఁత్.

దంశము-కవచము-జిరఃబక్తర్.

దంష్ట్రాయుధము-దంష్ట్రి-సువ్వర్.

దక్షాయ్యము-గద్ద-చీల్.

దగ-దప్పి-ప్యాస్.

దగ్గఱ } సమీపము-నజ్దీక్.
డగ్గఱ }

దడదడ-వడిగా-జల్దీ.

దడము-సేన-జమీఅత్.

దనుక-వరకు-తక్.

దప్పి { దూప-ప్యాస్.
డప్పి { శ్రమము-తక్లీఫ్.

దబ్బఱ
- కల్ల-గలత్.
- మోసము-దగా.
- తప్పు-కుసూర్.
- విపత్తు-ముశీబత్.
- బొంకు-హీలా.
- మోసకాఁడు-దగాబాజ్.

దబ్బున-శీఘ్రముగా-జల్దీ.

దబ్బర-గిన్నె-కటోరా.

దభ్రము-సన్నము-బారీక్.

దమనుఁడు-శూరుఁడు-షుజా.

దర-వెల-ఖీమత్.

దరదము-భయంకరము-ఖోఫ్‌నాక్.

దరము-భయము-డర్.

దరి
- తీరము-కినారా.
- సమీపము-కరీబ్.
- గుహ-గార్.

దరిద్రుఁడు-బీదవాఁడు-గరీబ్.

దర్పణము-అద్దము-ఆయినా.

దర్పము
- గర్వము-గురూరీ.
- కస్తూరి-మిష్కు.
- కోపము-గుస్సా.

దర్పితుఁడు-గర్వముగలవాఁడు-మగ్రూర్.

దవ-దుమ్ము-ధూల్.

దవంత్రి-కందకము-ఖందఖ్.

దవము-అడవి-జంగల్.



దవసము-ధాన్యము-ధాన్.

దవ్వు-దూరము-దూర్.

దశ-అదృష్టము-ఖిస్మత్.

దశకము-పది-దస్.

దశనము
- కవచము-జిరఃబక్తర్.
- పల్లు-దాఁత్.

దస్యుఁడు
- దొంగ-చోర్.
- శత్రువు-దుష్మన్.

దహనుఁడు-అగ్ని-ఆగ్.

దాఁక-దనుక-తక్.

దాఁపరీఁడు-చోరుఁడు-చోర్.

దాక-ద్రాక్ష-అంగూర్.

దాక్ష్యము-శక్తి-తాఖత్.

దాక్షాయ్యము-గృధ్రము-చీల్.

దాణము-సుంకము-మహసూల్.

దాఁత-ఈవిగలవాఁడు-సఖీ.

దాతృత్వము-ఈవి-సఖావత్.

దాత్రము-కొడవలి-ఫావ్డా.

దాదాపు-మిక్కిలిదగ్గర-కరీబ్,కరీబ్.

దానము-ఈవి-సఖావత్.

దార
- భార్య-జోరూ.
- దానము-సఖావత్.
- రంధ్రము-సూరాఖ్.

దారణ-వెల-ఖీమత్

దారిద్ర్యము-లేమి-గరీబీ.

దారుణము — భయంకరము-ఖోఫ్ నాక్.
కఠినము-సఖ్తు.

దారుణ్యము-కఠినము-సఖ్తు.

దావంతము-దుఃఖము-రంజ్.

దావము-అడవి-జంగల్.

దావరి
దావరీఁడు — వీరుఁడు-షుజా.

దాస్యము — చాకిరి-ఖిద్ మత్.
పని-కాం.

దాహకుఁడు-అగ్ని-అంగార్.

దాహము-దూప-ప్యాస్.

దాళిమ్మ-దాడిమ్మ-అనార్.

దించనము-నిచ్చెన-సిఢి.

దిక్కు-ప్రక్క-తరఫ్.

దిగసన
దిగుడు — తక్కువ-కం.

దిగులు-భయము-డర్.

దిగ్గన
దిగ్గున — బిరాన-జల్దీ.

దిటము-ధైర్యము-హిమ్మత్.

దిటవరి-ధీరుఁడు-దిలేర్.

దినము-దివసము-దిన్.

దివాభీతి-గుడ్లగూబ-ఉల్లూ.

దివాభీతుఁడు-దొంగ-చోర్.

ఆకాశము-ఆస్మాఁ.



దివియ
దివె — దీపము-చిరాగ్.

దివియకోల-దివిటీ-మష్అల్.

దివుట — ఇష్టము-ఖాహష్.
ఆశ-హిరిస్.
శీఘ్రము-జల్ది.

దీదివి-బువ్వ-ఖానా.

దీధితి-వెలుతురు-రోష్నీ.

దీన-ఎలుక-చూహా.

దీనము-దరిద్రము-గరీబీ.

దీనుఁడు-దరిద్రుఁడు-గరీబ్.

దీపకము — ఓమము-అజ్ వాన్.
దీపము-చిరాగ్.

దీపనము-ఆఁకలి-భూక్.

దీపము
దీపిక — దివ్వె-చిరాగ్.

దీప్తి-కాంతి-రౌనక్.

దీప్యము-ఓమము-అజ్ వాన్.

దీమము-ఇల్లు-ఘర్.

దీమసము — ధైర్యము-హిమ్మత్.
ఉపాయము-తద్ బిర్.

దీర్ఘనిద్ర-చావు-మౌత్.

దీర్ఘపృష్ఠము-పాము-సాఁప్.

దీవసము-ధైర్యము-హిమ్మత్.

దీవియ }
దీవె } దీపము-చిరాగ్.

దుంకము-చిల్లి-సూరాఖ్.

దుకాణము-అంగడి-దూకాన్.

దుండగము { కీఁడు-బదీ.
{ అపరాధము-గునః.

దుండగీఁడు-దుష్టుఁడు-బద్ నప్స్.

దుడుకు-దౌష్ట్యము-బదీ.

దుడ్డు-డబ్బు-పైసా.

దుత్తూరము-కపటము-కీనా.

దుమారము }
దుము } దుమ్ము-ధూల్.

దుముదారు-దండు-జమీఅత్.

దురంతము-మితిలేని-బేహద్.

దురదుర-శీఘ్రముగా-జల్దీ.

దురదృష్టము-దౌర్భాగ్యము-బద్ ఖిస్మతీ.

దురాలాపము-చెడుమాట-బద్ కలాం.

దురితము-పాపము-గునః.

దురుసు } కాఠిన్యము-సఖ్తీ.
} శీఘ్రము-జల్దీ.

దురోదరము-జూదము-జువ్వా.

దురోదరుఁడు-జూదరి-జువ్వాబాజ్.

దుర్గంధము-చెడ్డవాసన-బద్ బో.

దుర్గతము }
దుర్గతి } పేఁదతనము-గరీబీ.



దుర్గము-కోట-ఖిలా.

దుర్జనుఁడు-దుష్టుఁడు-బద్ నప్స్.

దుర్దశ-దురదృష్టము-బద్ బఖ్తీ.

దుర్జాతి-దుర్జనుఁడు-బద్ నఫ్స్.

దుర్భిక్షము-కఱవు-కహత్.

దుర్వర్ణము-వెండి-చాన్దీ.

దుర్విధుఁడు } దరిద్రుఁడు-గరీబ్.
} దుర్జనుఁడు-బద్ నప్స్.

దువారము-వాకిలి-దర్వాజా.

దువ్వా-ధూళి-ధూల్.

దువ్వి }
దువ్వ } పులి-షేర్.

దుష్కృతము-పాపము-గునః.

దుష్టము-చెడ్డది-బద్.

దుహిత-కొమార్తె-బేటీ.

దూఁకలి-బాధ-తక్లీఫ్.

దూత-రాయబారి-సఫీర్.

దూతి }
దూతిక } కుంటెనకత్తె-కుట్నీ.

దూప-దప్పి-ప్యాస్.

దూపార్తి-దూపము వేసెడిపాత్ర-ఊద్ దాన్.

దూబ-అధముఁడు-కమీనా.

దూరము-దవ్వు-దూర్.

దూఱు-నింద-తొహమత్.

దూష్యము-గుడారము-డేరా.

దృంభువు-పాము-సాఁప్.

దృకము-రంధ్రము-సూరాఖ్.

దృక్కు-కన్ను-ఆఁఖ్.

దృఢము-అధికము-జియాదా.

దృవ్వడ-గంజి-పీచ్.

దృశ-కన్ను-ఆఁఖ్.

దృషత్తు-ఱాయి-పద్థర్.

దృష్టాంతము-ఉదాహరణము-తమ్‌శీల్.

దృష్టి { కన్ను-ఆఁఖ్.
బుద్ధి-అకల్. }

దెందము-మనస్సు-దిల్.

దెప్పరము-అశక్యము-నాముమ్‌కిఖ్.

దెస { వైపు-తరఫ్.
అవస్థ-ముశీబత్. }

దేరీజే-గుడారము-డేరా.

దేవకుసుమము-లవంగము-లౌంగ్.

దేవనము { పందెము-జువ్వా.
దుఃఖము-రంజ్. }

దేవర { ప్రభువు-మాలిక్.
దేవుడు-ఖుదా. }

దేవళము-దేవాలయము-దేవల్.

దేవానాంప్రియము-మేఁక-ఛేలా.

దేవానాంప్రియుఁడు-మూర్ఖుఁడు-అహమక్.

దేవాలయము-గుడి-దేవల్.

దేహము-శరీరము-జిసం.



దైవము
దైవయోగము } అదృష్టము-ఖిస్మత్.

దొంగ-చోరుఁడు-చోర్.

దొండి-చిల్లి-సూరాఖ్.

దొంతర-పరంపర-శిల్‌శిలా.

దొందడి-దొమ్ము-గడ్‌బడ్.

దొందు-జత-జోడా.

దొడవ-కురూపి-బద్‌షికల్.

దొడ్డ { గొప్ప-బడా.
మంచి-ఉమ్‌దా. }

దొడ్డు-దొడ్డ-బడా.

దొనకు-కీఁడు-బదీ.

దోమ-మశకము-మచ్ఛర్.

దోమటి-అన్నము-ఖానా.

దోయిడి-శూన్యము-నఫీ.

దోసకారి-దుష్టుఁడు-గునఃగార్.

దౌర్జన్యము-చెడ్డతనము-బదీ.

దౌర్భాగ్యము-దురదృష్టము-బద్‌బఖ్తీ.

దౌర్మానస్యము { చెడ్డమనస్సు-బద్‌దిల్.
దుఃఖము-రంజ్. }

దౌరు
దవురు } కాంతి-రౌనక్.

దౌలేయము-తాఁబేలు-కఛ్వా.

దౌహిత్రుఁడు-మనుమఁడు-పోతా.

ద్యుతి-వెలుతురు-రోష్నీ.

ద్యుమణి-సూర్యుఁడు-సూరిజ్.

ద్యుమ్నము
- ధనము-దౌలత్.
- బలము-తాఖత్.
- పరాక్రమము-షుజాఅత్.

ద్రవిణము-ధనము-దౌలత్.

ద్రష్ట
- చూచువాఁడు-నాజిర్.
- న్యాయాధికారి-మున్సిఫ్.

ద్రుణము
- కత్తి-తల్వార్.
- విల్లు-తీర్.
- తేలు-బిచ్చూ.

ద్రుమము-చెట్టు ఝాడ్.

ద్రుమామయము-లక్క-లాఖ్.

ద్రువయము-తుల-తరాజూ.

ద్రువు-చెట్టు-ఝాడ్.

ద్రూణము-తేలు-బిచ్చూ.

ద్రోణము } తేలు-బిచ్చూ.
ద్రోణాము } కాకి-కవ్వా.

ద్రోణి-దొన్నె-దోప్ప.

ద్వయము
- జత-జోడా.
- రెండు-దో.

ద్వయి-జత-జోడా.

ద్వా[illegible]ము-సందేహము-షక్.

ద్వారపాలకుఁడు-వాకిటి కావలివాఁడు-దర్బాన్

ద్వారము
- [illegible]లి-దర్వాజా
- [illegible]యము-తద్బీర్.



ద్వార్స్థితుఁడు }
ద్వార్స్థుఁడు } ద్వారపాలకుఁడు-దర్బాన్.

ద్వికము
- కాకి-కవ్వా.
- రెండు=దో.

ద్విగుణము-రెట్టింపు-దుచంద్.

ద్విజన్మము
- పల్లు-దాఁత్.
- పక్షి-పరింద్.

ద్విరదము-ఏనుఁగు-హాతీ.

ద్విరసనము-పాము-సాఁప్.

ద్విషత్తు-శత్రువు-దుష్మన్.

ద్వీపి-పులి-షేర్.

ద్వేషణుఁడు-పగవాఁడు-దుష్మన్.

ద్వేషము-పగ-దుష్మనీ.

ద్వేషి-పగవాఁడు-దుష్మన్.

ద్వ్యష్టము-రాగి-తామ్బా.

## ధ

ధగధగ-ప్రకాశము-రౌనక్.

ధటి-గోఁచి-లంగోటి.

ధనదుఁడు-దాత-సఖీ.

ధనము-విత్తము-దౌలత్.

ధని-ధనవంతుఁడు-తవంగర్.

ధనికము-ధనియాలు-ధన్యా.

ధనికుఁడు-సంపన్నుఁడు-తవంగర్.

ధరణి-భూమి-జమీన్.

ధరణీధరము—పర్వతము—పహాడ్.

ధరణీధరుఁడు / ధరణీశ్వరుఁడు—రాజు—బాదుషా.

ధరము / ధరాధరము—కొండ—పహాడ్.

ధరాధరము—తాఁబేలు—కఛ్వా.

ధరిత్రి—భూమి—జెమీన్.

ధర్మము / ధర్మువు
- పుణ్యము—సవాబ్.
- న్యాయము—ఇన్సాఫ్.
- స్వభావము—చాల్.

ధర్మాధికరణము—న్యాయస్థానము—అదాలత్.

ధర్మాధికృతుఁడు—న్యాయాధిపతి—మున్సిఫ్.

ధర్షణి
- అంకుటాలు—ఫాహషా.
- కత్తి—తల్వార్.

ధవుఁడు
- మగఁడు—షౌహర్.
- రాజు—బాదుషా.
- మనుష్యుఁడు—ఇన్సాన్.

ధాటి—యుద్ధము—లడై.

ధాత—కాపాడువాఁడు—మహాఫిజ్.

ధాత్రి
- భూమి—జెమీన్.
- తల్లి—మా.

ధాన—మొగ్గ—కలీ.

ధానలు—వేఁపుడుబియ్యము—చుడ్వే.

ధాన్యాకము—ధనియాలు—ధన్యా.

ధాన్యామ్లము—కలి—కాంజీ.

ధామనిధి—సూర్యుఁడు—సూరిజ్.



ధామము
- ఇల్లు—ఘర్
- కాంతి—రౌనక్.
- శరీరము—జిసం.

ధారకము—ఆహారము—గిజా.

ధారణి—భూమి—జెమీన్.

ధావకుఁడు—చాకలవాఁడు—ధోబి.

ధావనము—కడుగుట—ధోనా.

ధిషణ—బుద్ధి—అకల్.

ధిష్ణ్యము
- ఇల్లు—ఘర్.
- స్థానము—జగః.
- బలము—తాఖత్.
- నక్షత్రము—సితారా.

ధీ—బుద్ధి—అకల్.

ధీమంతుఁడు—బుద్ధిమంతుఁడు—ఆకిల్.

ధీరత్వము—ధైర్యము—హిమ్మత్.

ధీరము—కుంకుమపువ్వు—జాఫ్రాన్.

ధీరుఁడు
- పండితుఁడు—ఆలిం.
- ధైర్యముగలవాఁడు—దిలేర్.

ధుని—ఏఱు—నద్దీ.

ధూమకేతువు / ధూమధ్వజుఁడు—అగ్ని—అంగార్.

ధూర్తుఁడు / ధూర్త—మోసకాడు—దగాబాజ్.

ధూళి—దుమ్ము—ధూల్.

ధూళిధ్వజుఁడు—గాలి—హావా.

ధూసరము-గాడిద-గధా.

ధృతి { ధైర్యము-హిమ్మత్.
సంతోషము-ఖుషీ.
సౌఖ్యము-ఆరాం.

ధృష్టి-దిట్టతనము-హిమ్మత్.

ధేనువు-ఆవు-గాయి.

ధ్వంసము-నాశము-బర్బాద్.

ధ్వజము-టెక్కెము-ఝండా.

ధ్వజిని-సేన-జమీఅత్.

ధ్వజుఁడు-కల్లంమెడువాఁడు-కలాల్.

ధ్వని-చప్పుడు-ఆవాజ్.

ధ్వాంక్షము { కాకి-కవ్వా.
కొక్కెర-బగ్లా.

ధ్వాంతము-చీఁకటి-అంధేరా.

ధ్వానము-ధ్వని-ఆవాజ్.

## న

నంజేడు-మాంసము-గోష్తు.

నంటుకాఁడు-స్నేహితుఁడు-దోస్తు.

నందన-కూఁతురు-బేటీ.

నందనుఁడు-కొడుకు-బేటా.

నంది-ఎద్దు-బైల్.

నకులము-ముంగిస-నేవల్.

నక్క-జంబుకము-కోలా.

నక్తంచరము-గుడ్లగూబ-ఉల్లూ.



నక్తము-చీఁకటి-అంధేరా.

నక్రము-మొసలి-మగర్.

నక్షత్రేశుఁడు-చంద్రుడు-చాంద్.

నఖము
నఖరము } గోరు-నాఖూన్.

నఖరాయుధము { కోడి-మురగ్.
పిల్లి-బిల్లీ.

గ-సొమ్ము-జేవర్.

రమార్గము-రాజమార్గము-షారా.

పర్వతము-పహాడ్.
చెట్టు-ఝాడ్.
పాము-సాంప్.

నగరము
నగరి } పట్టణము-షహర్.

నగరు-రాజుయొక్కయిల్లు-షాహీమహల్.

నగాను-చిత్తరువు-నక్ష.

నగుఁబాటు-అపహాస్యము-ఠట్టా.

నగౌకసము { సింహము-షర్జా.
పక్షి-పరింద్.

నచ్చిక
నచ్చిక } నమ్మిక-భరోసా.

నచ్చు { ఆలశ్యము-దేర్
బాధ-తక్లీఫ్.

నట్టు { నివసించెడిచోటు-మస్కూనా.
ఆలశ్యము-దేర్.
ఆటంకము-హరకత్.

నడనడి
నడవడిక } నడత-చాల్.

నడుము
నడ్డు } కౌను-కమర్.

నడురేయి
నడురే } అర్ధరాత్రి-ఆధీరాత్.

నడువడి-నడవడి-చాల్.

నదము-సముద్రము-దర్యా.

నది-ఏఱు-నద్దీ.

నదీవరము-తగరము-కద్ధిల్.

నన { పువ్వు-ఫూల్.
 { మొగ్గ-కలీ.

ననబోడి-ఆడుది-ఔరత్.

ననుపుకాడు
నన్పుకాడు } స్నేహితుడు-దోస్తు.

నప్తుడు-మనుమడు-పోతా.

నభము-ఆకాశము-ఆస్మాన్.

నభశ్చరము
నభసంగమము } పక్షి-పరింద్.

నభస్వంతుడు-గాలి-హవా.

నమిలి-నెమిలి-మోర్.

నమ్మిక
నమ్మకము } నమ్మిక-భరోసా.

నయ-అందము-ఖూబ్.

నయనము-కన్ను-చష్మ.



నయము { లాభము-నఫా.
 { మృదుత్వము-నరం.

నరపాలుడు-రాజు-బాదుషా.

నరాజి
నరాజీ } కత్తి-తల్వార్.

నరియ్యడు-నక్క-కోలా.

నరుడు-సూర్యుడు-సూరిజ్.

నరేంద్రుడు-రాజు-బాదుషా

నర్తకి-ఆడేనుగు-హాత్నీ.

నర్తనప్రియము-నెమలి-మోర్

నర్తనము-ఆట-ఖేల్.

నర్మము-పరిహాసము-ఠట్టా.

నర్మిలి-అపేక్ష-ఖాహిష్

నలత
నలి } రోగము-బీమారీ.

నలిక-గొట్టము-నల్.

నలికము-సూక్ష్మము-థోడా.

నలినము-నీళ్లు-పానీ.

నలు-నాలుగు-చార్.

నలుకువ { రోగము-బీమారీ.
 { బాధ-తక్లీఫ్.

నలువ తేజి-హంస-హన్స.

నలువు-సౌందర్యము-హుస్న.

నల్ల { రక్తము-లహూ.
 { నలుపు-కాలా.
 { బొగ్గు-కోలా.

నల్లి—మత్కుణము—ఖట్‌మల్.

నవఁత—దుఃఖము—రంజ్.

నవకము—మృదుత్వము—నర్మీ.

నవము { క్రొత్త—నయా.
స్తోత్రము—తారీఫ్.

నవరు—రాజభవనము—షాహీమహల్.

నవల
నవలా } ఆఁడుది—ఔరత్.

నవీనము—క్రొత్త—నయా.

నష్టము—మరణము—మౌత్.

నసుకు—అనృతము—ఝూట్.

నస్యము—పొగాకుపొడి—నాస్.

నాంత్రము—స్తోత్రము—తారీఫ్.

నాగము { తగరము—కత్థిల్.
పాము—సాఁప్.
ఏనుఁగు—హాతీ.

నాడి—నరము—రగ్.

ఁడు { కాలము—వఖ్తు.
దేశము—ముల్కు.
ఆఁడుది—ఔరత్.

[redacted]—ఆవాజ్.

భాదుషా.

[redacted]హార్



నాన—సిగ్గు—షరం.

నానగండ—సిగ్గుమాలినవాఁడు—బేషరం.

నానుడి—సామెత—మిసాల్.

నాపితుఁడు—మంగలవాఁడు—హజాం.

నాభి { కస్తూరి—మిష్కు.
బొడ్డు—నాఫ్.

నామధేయము
నామము } పేరు—నాం.

నాయకుఁడు
నాయఁడు } ప్రభువు—మాలిక్.

నాయన—తండ్రి—బాప్.

నాయము—నీతి—నశీహత్.

నారకము—నరకము—దోజెఖ్.

నారము
నారములు } నీళ్లు—పానీ.

నారాయణుఁడు { సూర్యుఁడు—సూరిజ్.
దేవుఁడు—ఖుదా.
అగ్గి—అంగార్.

నాలుక
నాల్క } జిహ్వ—జీబ్.

నాల్గుకన్నులవేల్పు—అగ్ని—అంగార్.

నావ—ఓడ—జహాజ్.

నావికుఁడు—ఓడనడిపెడువాఁడు—నాఖుదా

నాశము—చేటు—బర్‌బాద్.

నాస—ముక్కు—నాక్.

నాసి–పిల్లి–బిల్లి.
నాసిక–ముక్కు–నాక్.
నాళము–చిమ్మనం|గ్రోవి–పిఛ్‌కారీ.
నాళికేరము–నారికేళము–నార్యల్.
నాళీకము–బాణము–తీర్.
నింకెలి–శీఘ్రము–జల్దీ.
నింగి–ఆకాశము–ఆస్మాన్.
నింగిచూలి–గాలి–హవా.
నింజెట్లు–మాంసము–గోష్త్.
నింపిరి–ముఱికి–గలీజ్.
నికటము– { నిర్బంధము–మజ్‌బూరీ. / సమీపము–కరీబ్. }
నికము–నిజము–సచ్.
నికాయము / నికాయ్యము / నీకాయ్యము } ఇల్లు–మకాన్.
నికారము–వంచన–ధోకా.
౧ కాశము–నిజము–సచ్.
తనము–ఇల్లు–ఘర్.
ము–అంత–సబ్.
ము (। తోవ–రాస్తా.
ణము–షహర్.
ి–తాజర్.
పజో.



నిచోళము–గవుసెన–గలేఫ్.
నిచ్చే–సదా–హమేషా.
నిచ్చేలు– { నిజము–సచ్. / సదా–హమేషా. }
నిజము { సత్యము–సహీ. / స్వభావము–చాల్. }
నిడివి–పొడవు–లమ్‌బా.
నిడుద–నిడుపు–తూల్.
నిడుపు–పొడవు–లమ్‌బా.
నితంబవతి / నితంబిని } ఆడుది–ఔరత్.
నిత్యము { సదా–హమేషా. / శాశ్వతము–కాయం. }
నిదర్శనము–దృష్టాంతము–తమ్‌శీల్.
నిదాఘము–ఉష్ణము–గర్మీ.
నిదానము–యోచన–గౌర్.
నిదేశము { పసపు–హల్దీ. / ఆజ్ఞ–హుకుం. }
నిధనత–దారిద్ర్యము–ముఫ్‌లెసీ.
నిధనము–కులము–జాత్.
నిధ్యానము–దర్శనము–ములాకాత్.
నినదము / నినాదము } చప్పుడు–ఆవాజ్.
నిపతము–పాతము–సబక్.
నిపము { చంబు–లోటా. / కుండ–ఘడా. }

నిప్పచ్చరము { లేమి-గరీబీ.
శూన్యము-నఫీ.

నిప్పు
నిప్పుక } అగ్ని-అంగార్.

నిబంధనము-ఏర్పాటు-దస్తూర్.

నిబద్ది
నిబద్ధి
నిబ్బద్ది } నిజము-సచ్.

నిమిత్తము { కారణము-వజః.
గుఱుతు-నిషాన్.

నిమిషము-ఱెప్పపాటు-లహిజా.

నిముకళా-కొఱంత-కమీ.

నిముసము-నిమిషము-లహిజా.

నిమ్నగ-నదీ-నద్దీ.

నిమ్మళము-నిశ్చింతము-బేఫిక్రీ.

నియమము
నియామము } ప్రతిజ్ఞ-షర్తు.

నియుతము-లక్ష-లాఖ్.

నియోగము-ఆజ్ఞ-హుకుం.

నియోజ్యుఁడు-భృత్యుఁడు-నౌకర్.

-సదా-హమేషా.

ము

ము-దోజఖ్.

టంకము-బేరోక్.

పజెఱు-లాసానీ.



నిరూఢము-ప్రసిద్ధికెక్కిన-మష్హూర్.

నిరూఢి-ప్రసిద్ధి-షొహరత్.

నిరూపము-ఆజ్ఞ-హుకుం.

నిరోధము-అడ్డు-రోక్.

నిర్ఘాతము-రవ-హీరా-.

నిర్ధనుఁడు-పేదవాఁడు-గరీబ్.

నిర్వాణము-సుఖము-ఆరాం.

నిర్వాణుఁడు-పనివాఁడు-కారీగర్.

నిర్వాదము- { అపవాదము-బద్నామీ.
నింద-తోహమత్.

నిర్వాహము-శక్తి-తాఖత్.

నిర్విచారము-నిశ్చింత-బేఫిక్రీ.

నిర్వృతము-ఇల్లు-ఘర్.

నిర్వృతి-సుఖము-ఆరాం.

నిర్వృత్తి-సంతోషము-ఖుషీ.

నిర్వేశము { కూలి-మజూరీ.
జీతము-తన్ఖా.

నిర్వ్యథనము-రంధ్రము-సూరాఖ్.

నిర్హ్రాదము-ధ్వని-ఆవాజ్.

నిఱు-ఛాలా-బహుత్.

నిలయము-ఇల్లు-ఘర్.

నిలుకడ
నిల్కడ } విరామము-అరాం.

నివసతి
నివసనము
నివసము } ఇల్లు-ఘర్.
నివేశము
నిశాంతము

నిశాకరుఁడు-చంద్రుఁడు-చాంద్.
నిశాచరి-అంకులమారి-ఫాహుషా.
నిశాపతి-చంద్రుఁడు-చాంగ్.
నిశావేది-కోడి-మురగ్.

నిశథము
నిశీథిని } రాతిరి-రాత్.

నిశ్చయము-నిజము-సచ్.
నిశ్చల-నేల-జమీన్.

నిశ్రయణి
నిశ్రేణి } నిచ్చెన-సీఢీ.

నిశ్రేయసము-మేలు-నేకీ.
నిశ్శబ్దము-రాతిరి-రాత్.
నిశ్శేషము-అంత-సబ్.
నిశ్శ్రీకుఁడు-దరిద్రుఁడు-గరీబ్.
నిషంగము-మిక్కిలి-బహుత్.
నిషణ్ణకము-ఆసనము-తఖ్తు.
నిషద్వర-రేయి-రాత్.
నిషద్వరము-అడుసు-కీచడ్.
నిషధము-కఠినము-సఖ్తు.
నిషాది-మావటీఁడు-మహావత్.



నిష్కర్ష-నిజము-సచ్.
నిష్కించనుఁడు-దరిద్రుఁడు-గరీబ్.

నిష్కుటము { ఇంటితోఁట-ఖానాబాగ్.
తొఱ్ఱ-ఛేద్.

నిష్కుహము
నిష్కూహము } తొఱ్ఱ-సూరాఖ్.

నిస్రావము-గంజి-పీచ్.
నిస్త్రాణ-బలహీనము-నాతవానీ.
నిసి-అర్ధరాత్రము-ఆధీరాత్.
నిసివెలుఁగు-చంద్రుఁడు-చాంద్.

నిస్వనము
నిస్వానము } చప్పుడు-ఆవాజ్.

నిస్సత్తువ-బలహీనము-నాతవానీ.
నిస్స్వుఁడు-పేఁద-గరీబ్.
నిహంత-చంపువాఁడు-కాతిల్.
నిహతి-చావు-మౌత్.

నిహ్నవము { అపనమ్మిక-బేభరోసా.
కపటము-కీనా

నీచగ-నది-నద్దీ.
నీచు-మాంసము-గోష్తు.
నీటితాత-గాలి-హవా.
నీటిఱేఁడు-సముద్రుఁడు-దర్యా.

నీటివ్రాలు { అసత్యము-ఝూట్.
అనిత్యము-ఫానీ.

నీడ-ఛాయ-సాయా.

నీరంధ్రము-ఆకాశము-ఆస్మాన్.

నీరజము-ముత్యము-మోతీ.

నీరధి-సముద్రము-దర్యా.

నీరము-నీళ్లు-పానీ.

నీరసుఁడు-దరిద్రుఁడు-గరీబ్.

నీరు { నీళ్లు-పానీ.<br>మూత్రము-పేషాబ్.<br>అల్పము-థోడా.

నీరుకుప్ప-సముద్రము-దర్యా.

నీరుమోపరి-కుండ-ఘడా.

నీరువామి<br>నీర్వామి } సముద్రము-దర్యా.

నీళ్లనరుగు-ఉప్పు-నమక్.

నీళ్లు-జలము-పానీ.

నుడి<br>నుడుగు<br>నుడువు } మాట-బాత్.

నుతి-స్తోత్రము-తారీఫ్.

నుతిక-మొత్తము-జుమ్లా.

నుసడి-నింద-తోహమత్.

నూతనము<br>నూత్నము } క్రొత్త-నయా.

నూనె-తైలము-తేల్.

నూవులు-తిలలు-తిల్.

నృపాలుఁడు-రాజు-బాదుషా.



నెగులు-బాధ-తక్లీఫ్.

నెచ్చెలి-స్నేహితుఁడు-దోస్తు.

నెడిమె-ద్వీపము-టాపూ.

నెత్తావి-సువాసన-ఖుషబో

నెత్తి-తల-సర్.

నెత్తురు-రక్తము-లహూ.

నెనరు-ప్రేమము-మొహబ్బత్.

నెపము { కారణము-వజః.<br>తప్పు-కుసూర్.

నెప్పరము-వేగము-తేజీ.

నెమిలి-నెమలిపిట్ట-మోర్.

నెమ్మది { ఓర్పు-సబర్.<br>సౌఖ్యము-ఆరాం.<br>మంచి-అచ్ఛా.

నెమ్మి { దయ-మొహబ్బత్.<br>సంతోషము-ఖుషీ.

నెయి-నెయ్యి-ఘీ.

నెయ్యము-ప్రియము-దోస్తీ.

నెయ్యరి-ప్రియుఁడు-దోస్తు.

నెయ్యి-నెయి-ఘీ.

నెయ్యుఁడు-స్నేహితుఁడు-దోస్తు.

నెఱి { కేశము-బాల్.<br>ఱెక్క-పర్.

నెఱవాది-చతురుఁడు-చాలాక్.

నెఱవు { పూర్తి-సబ్.
అధికము-జియాదా.

నెఱసరి-శూరుడు-షుజా.

నెలత
నెలతుక } ఆడుది-ఔరత్.

నెలగ { ధనము-దౌలత్.
ఈవి-సఖావత్.

నెలవు { స్థానము-జగః.
మర్మము-భేద్.

నెలవెలుఁగు-వెన్నెల-చాంద్నీ.

నెవిలి-నెమిలి-మోర్.

నెవ్వ { బీదతనము-గరీబీ.
ఆపద-ముశీబత్.

నెళవు { గొత్తు-పఛానత్.
మర్మము-భేద్.

నే-నేయి-ఘీ.

నేఁడు-ఈదినము-అజ్.

నేత-యజమానుఁడు-మాలిక్.

నేప-నీళ్లు-పానీ.

నేమనము-ఏర్పాటు-పాబందీ.

నేమము { కాలము-వఖ్తు.
మేర-హద్.

నేయము-స్నేహము-దోస్తీ.

నేయి-నెయ్యి-ఘీ.

నేయుఁడు-మిత్రుఁడు-దోస్తు.



నేరఁబోతు-తెలియనివాఁడు-నాదాన్.

నేరమి-దోషము-గునః.

నేరము-తప్పు-కుసూర్.

నేరస్థుఁడు-నేరము చేసినవాఁడు-గునఃగార్.

నేరిమి-తెలివి-అకల్

నేలతాలుపు { పర్వతము-పహాడ్.
రాజు-బాదుషా.

నేస్తకాఁడు-ప్రియుఁడు-దోస్తు.

నేస్తము-ప్రియము-దోస్తీ.

నైధనము-చావు-మౌత్.

నైపుణము
నైపుణి
నైపుణ్యము } నేర్పరితనము-చాలాకీ.

నైమంత్రణకము-విందు-దావత్.

నొప్పి { బాధ-తక్లీఫ్
ఆపద-ముశీబత్.

నొసలు-లలాటము-పిషానీ.

నోరు-వక్త్రము-ముః.

నోవి-బాధ-తక్లీఫ్.

నౌక-ఓడ-జహాజ్.

న్యంకువు-ఇఱ్ఱి-హారన్.

న్యాదము-భోజనము-ఖానా.

న్యూనము-తక్కువ-కమీ.

నృపతి-రాజు-బాదుషా.

# ప

పంకము { పాలు–దూధ్. / బురద–కీచడ్. / పాపము–గునః.

పంగు–భయము–డర్.

పంగువు–కుంటివాఁడు–లంగ్డా.

పంచగుప్తము–తాఁబేలు–కఛ్వా.

పంచజనుఁడు–మానిసి–ఇన్సాన్.

పంచత్వము–చావు–మౌత్.

పంచనఖము–పులి–షేర్.

పంచాననము–సింహము–షర్జా.

పంచాశత్తు–ఏఁబది–పచాస్.

పంచాస్యము–సింహము–షర్జా.

పంచిక–జూదము–జువ్వా.

పంచెదార–శర్కర–షకర్.

పంచెబంగాళము–దూరము–దూర్.

పంజ–రవికె–చోలీ.

పంజరము–పక్షినియుంచెడివస్తువు–పింజ్రా.

పంటవలంతి–భూమి–జమీన్.

పంటి–కుండ–ఘడా.

పండితుఁడు–చదువరి–ఆలిం.

పండు–ఫలము–ఫల్.

పండుగ / పండుగు } ఉత్సవదినము–ఈద్. / సంతోషము–ఖుషి



పంతము { ప్రతి–ఖిలాఫ్. / పంతము–షర్తు.

పంది–సూకరము–సువ్వర్.

పక్కి–పక్షి–పరింద్.

పక్వవారి–గంజి–పీచ్.

పక్షచరుఁడు–చంద్రుఁడు–చాంద్.

పక్షము { ఱెక్క–పర్. / ప్రక్క–బాజూ.

పగ { విరుద్ధము–దుష్మనీ. / విరోధి–దుష్మన్.

పగడము–పవడము–మూంగా.

పగతుఁడు–విరోధి–దుష్మన్.

పగలు–దినము–దిన్.

పగవాఁడు–శత్రువు–దుష్మన్.

పగిడి–లంచము–రుష్వత్.

పగిది { ప్రకారము–తరః. / లంచము–రుష్వత్.

పచకుఁడు–వంటవాఁడు–బావర్చి.

పచ్చిక–పచ్చిగడ్డి–సబ్జి.

పచేరణము–మోసము–దగా.

పచ్చకన్నులమెకము–సింహము–షర్జా.

పచ్చడము–దుప్పటి–దుపట్టా.

పచ్చఱెక్కలపిట్ట–చిలుక–తోతా.

పచ్చవారువపుజోదు–సూర్యుఁడు–సూరిజ్

పటకారుఁడు–నేతకాఁడు–జులాహా.

పటమంటపము-గుడారము-డేరా.

పటము-బట్ట-కప్డా.

పటలము-ఇంటికప్పు-ఛత్.

పటహము-తప్పెట-ఢప్లీ.

పటాణి-అశ్వము-ఘోడా.

పటాలము-సేన-లష్కర్.

పటిమ-ఓర్పు-సబర్.

పటుత్వము-బలము-తాఖత్.

పట్టణము-పెద్దగ్రామము-షహర్.

పట్టము { బిరుదు-ఖితాబ్.
రాజ్యము-రియాసత్.

పట్టి-కొడుకు-బేటా.

పట్టికామంచము-పట్టెమంచము-పలంగ్.

పట్టిపట్టి-మనుమడు-పోతా.

పట్టియము-కత్తి-తల్వార్.

పడతి
పడతుక } ఆడుది-ఔరత్.

పడవ-యుద్ధము-లడై.

పడవాలు-సేనాధిపతి-సిపఃసాలార్.

పడికట్టు-మర్యాద-మామూల్.

పడిగ-తమ్ములుమిసెడిపాత్ర-ఉగాల్దాన్

పడిసెము-శైత్యరోగము-జోకాం.

పడుక-పఱుపు-బిఛోనా.

పడుకటిల్లు-శయనగృహము-ఖాబ్గాః.

పడుకు-తాయి-వత్థర్.



పడుపు-లంజెటికము-జినాకారీ.

పణము { జూదము-జువ్వా.
వెల-ఖీమత్.
కూలి-మజూరి.
పందెము-షర్తు.

పణవము-తప్పెట-ఢప్లీ.

పణ్యాంగన-వేశ్య-కంచ్నీ.

పణ్యజీవుడు-వ్యాపారి-తాజర్.

పతంగము { పక్షి-పరింద్.
మిడుత-తిడ్డ.
పాదరసము-పారా.
పిల్లి-బిల్లి
బాణము-తీర్.

పతంగుడు-సూర్యుడు-సూరిజ్.

పతగము
పతత్తు } పక్షి-పరింద్.

పతత్రము-ఱెక్క-పర్.

పతత్రి-పక్షి-పరింద్.

పతనము-పడుట-గిర్నా.

పతాక-టెక్కెము-నిషాని.

పతాకిని-సైన్యము-జమిఅత్.

పతి-మగడు-షౌహర్.

పతితము-పాపము-గునః.

పతితుడు { పడినవాడు-గిరాహువా
పాపాత్ముడు-గునఃగార్.

పత్తనము–పట్టణము–షహర్.
పత్తు–నేల–జెమీన్.
పత్తి–ప్రత్తి–కపాస్.
పత్ని–పెండ్లాము–జోరూ.
పత్రపరశువు–ఆకురాయి–సోన్.

పత్రము { ఆకు–పత్తా.
రెక్క–పర్.
బాణము–తీర్.
చురకత్తి–ఛురీ. }

పత్రిక { కాగితము–కాగజ్.
జాబు–ఖత్.
వృత్తాంతపత్రిక–అఖ్‌బార్. }

పథము, పథి } మార్గము–రాస్తా.

పథికుఁడు–బాటసారి–రాఃరా.
పదంపడి–పిమ్మట–బఅద్.

పదడు { భస్మము–రాఖ్.
చెత్త–కచ్‌రా. }

పదను–సమయము–వఖ్తు.
పదపడి–పదంపడి–బఅద్.

పదము { పాదము–కదం.
శబ్దము–లఫ్జు.
స్థానము–జగః.
కపటము–కీనా. }

పదకుఁడు–కాలిబంటు–ప్యాదా.



పదిలము–స్థైర్యము–ఇస్తెక్‌లాల్.
పద్దు–పంతము–షర్తు.
పద్మబాంధవుఁడు–సూర్యుఁడు–సూరిజ్.
పద్మాకరము–కొలను–చష్మా.
పద్మి–ఏనుఁగు–హాతీ.
పద్మినీవల్లభుఁడు–సూర్యుఁడు–సూరిజ్.
పద్య–త్రోవ–రాస్తా.
పనఁటి–కుండ–ఘడా.
పని–వ్యాపారము–కాం.
పనివాఁడు–భృత్యుఁడు–నౌకర్.
పనుపరి–ఆజ్ఞాబద్ధుఁడు–ముతీ.
పన్న–వృద్ధుఁడు–బూఢా.
పన్నీరము–పన్నీరు–గులాబ్కాపానీ.

పన్నుగడ { యుక్తి–హిక్‌మత్.
ఉపాయము–తద్‌బీర్. }

పబువు–ప్రభువు–మాలిక్.
పయనము–ప్రయాణము–రాహీ.
పయర–చల్లగాలి–థండీహవా.
పయస్యము–పెరుఁగు–దహీ.

పయస్విని { ఆవు–గాయి.
ఏఱు–నద్దీ. }

పయస్సు { పాలు–దూధ్.
నీళ్లు–పానీ. }

పయోధరము–టెంకాయ–నార్యల్

పయోధి, పయోరాశి } సముద్రము–దర్యా.

పయ్యర–చల్లనిగాలి–థండీహవా.
పరంజము–గానుగ–హల్.
పరంపర–సంతానము–ఔలాద్.
పరంపరుఁడు–మునిమనుమఁడు–పడ్‌పోతా.
పరఁటు–పిడక–ఉప్లీ.
పరజాతుఁడు–బానిసవాఁడు–ఖిద్‌మత్‌గార్.
పరభృత్తు–కాకి–కవ్వా.
పరమాన్నము–పాయసము–పీర్ బిరంజ్.
పరమార్థము–ఆనందము–ఖుషి.

పరాక్రమము
పరాక్రాంతి } శౌర్యము–షుజాఅత్.

పరాగము–దుమ్ము–ధూల్.
పరాచితుఁడు–బానిసవాఁడు–నౌకర్.
పరాజయము–అపజయము–షికస్తు.

పరాభవము
పరాభూతి } అవమానము–బేయిజ్జత్.

పరాయి–ఇతరము–గైర్.
పరార్థవాది–న్యాయవాది–వకీల్.
పరార్థ్యము–శ్రేష్ఠము–ఉమ్దా.
పరాసువు–చచ్చినవాఁడు–ముర్దా.
పరాస్కంది–చోరుఁడు–చోర్.
పరి–సేన–జమీఅత్.
పరికల్పనము–మోసము–దగా.

పరికిణి
పరికిణీ } పావడ–లంగా.

పరిఖ–అగడ్త–ఖందక్.



పరిఘోషము { ఉరుము–గరజ్‌నా.
మ్రోఁత–ఆవాజ్.

పరిచయము–ఎఱుక–పఛానత్.
పరిచరుఁడు–భటుఁడు–ఖిద్‌మత్‌గార్.

పరిచర్య
పరిచారము } సేవ–ఖిద్‌మత్.

పరిచారుఁడు–సేవకుఁడు–ఖిద్‌మత్‌గార్.
పరిమితి–పరిచయము–పఛానత్.
పరిచ్ఛిత్తి–నిశ్చయము–సచ్.
పరిణయము–పెండ్లి–షాదీ.

పరిణామము { క్షేమము–ఖైరియత్.
ఆనందము–ఖుషి.

పరిణేత–మగఁడు–షౌహర్.
పరితాసము–భయము–డర్.
పరితుష్టి–సంతోషము–ఖుషి.
పరిత్యాగము–విడుపు–తరక్.

పరిపంథి
పరిపంథుఁడు } శత్రువు–దుష్మన్.
పరిపథకుఁడు

పరిపోషకుఁడు–పోషించెడివాఁడు–మహాఫిజ్.
పరిభవము–అవమానము–బేయిజ్జత్.
పరిమళము–సువాసన–ఖుష్‌బో.
పరిమితి–పరిమాణము–హద్.
పరిమోషము–దొంగతనము–చోరీ.
పరిమోషి–దొంగ–చోర్.
పరియాచేకము–హాస్యము–ఠట్ట.

పరియు { తప్పు—కుసూర్.
చెడు—బద్.

పరివసథము—గ్రామము—దేః.

పరిచర్య—సేవ—ఖిద్మత్.

పరిశీలనము—శోధనము—తఫ్తీష్.

పరిశ్రమము—అలవాటు—ఆదత్.

పరిషత్తు—సభ—మజ్‌లిస్.

పరిసరము { సమీపము—కరీబ్.
చాపు—పహాత్.

పరిహాసనము }
పరీహాసము } హాశ్యము—ఠట్టా.

పరీక్ష—పరిశీలనము—ఇమ్‌తెహాన్.

పరీక్షకుఁడు—పరిశీలించువాఁడు—ముమ్‌తెహిన్.

పరుఁడు { అన్యుఁడు—గైర్.
శత్రువు—దుష్మన్.

పరుటు—కుండ—ఘుడా.

పరువము—వయస్సు—ఉమర్.

పరుషము }
పరుసు } కఠినవాక్యము—సఖ్తుకలాం.

పర్ణము—ఆకు—పత్తా.

పర్యంకము—మంచము—పలంగ్.

పర్యంతము—దనుక—తక్.

పర్యవసానము—ముగియుక—అన్‌జాం.

పర్యాప్తము—తృప్తి—ఖినాఅత్.

పర్యుదంచనము—ఋణము—కరజ్.

పర్యుషితము—చేలిది—తోషా.



పర్వతము—అద్రి—పహాడ్.

పర్వము—పండుగ—ఈద్.

పజీ—విధము—తరః.

పలకము—మంచము—పలంగ్.

పలము { మాంసము—గోష్త్.
బురద—కీచడ్.

పలాలము—గడ్డి—ఘాఁస్.

పలాశము—ఆకు—పత్తా.

పలితము { బురద—కీచడ్.
వెండ్రుక—బాల్.

పలువ—దుష్టుఁడు—బద్‌నఫ్స్.

పలుపలువ }
పల్వల్వ } పెదవి—హోఁట్.

పల్యంకము—మంచము—పలంగ్.

పల్యంకిక—పల్లకి—పాల్కీ.

పల్లవము—చిగురు—చుగుర్.

పల్లి { గుడిసె—ఝోఁప్డీ.
పల్లె—ఖేడా.
బల్లి—సిప్‌లక్.

పవమానుఁడు }
పవము } గాలి—హవా.

పవిత్రము { జందెము—జేన్వార్.
నీళ్లు—పానీ.
రాగి—తాంబా.
పరిశుద్ధము—పాక్.

పవిది—పగిది—తరః.

పస-స్వారస్యము-లుత్ఫ్.

పసనము
పసాదము } ప్రసాదము-ఖానా.

పసాదము
పసాను } పుకారము-దూకాన్.

పసిండి
- బంగారు-సూనా.
- ధనము-దౌలత్.

పసితనము-బాల్యము-బచ్పనా.

పసితిండి-వ్యాఘ్రము-పులి.

పసిపాప-చిన్నబిడ్డ-బచ్చా.

పస్త్యము-ఇల్లు-మకాన్.

పస్తు-పుష్పవాసము-ఫాకా.

పాంచజన్యుఁడు-అగ్ని-అంగార్.

పాంథుఁడు-బాటసారి-రాహ్గీర్.

పాంశువు
- దుమ్ము-ధూల్.
- ఎరువు-ఖాద్.

పాంసుల
- అంకుటాలు-ఫాహిషా.
- భూమి-జమీన్.

పాంసువు-దుమ్ము-ధూల్.

పాకికుఁడు-పిట్టలంబట్టెడువాఁడు-షికారీ.

పాఁతర
- ధాన్యము చెడిచోటు-గోదాం.
- నిధి-ఖజానా.

పాతతికము
- పరిచయము-పహచానత్.
- పాఁతది-పురానా.

పాఁపమేపరి
పాఁపమేపుడు } నెమలి-మోర్.

పాకగేహము-వంటయిల్లు-బావర్చీఖానా.



పాకలము
- గుఱ్ఱము-ఘోడా.
- గాలి-హవా.
- నిప్పు-అంగార్.

పాకాగారము-వంటయిల్లు-బావర్చీఖానా.

పాగ
- తలకట్టు-దస్తార్.
- గుఱ్ఱపుశాల-అస్తబల్.

పాగా-అశ్వశాల-అస్తబల్.

పాచేనము-విరేచనము-బరాజే.

పాట-పదము-గీత్.

పాటకాఁడు-పాటపాడువాఁడు-గవయ్యా.

పాటచ్చరుఁడు-దొంగ-చోర్.

పాటి
- సామ్యము-మిసాల్.
- న్యాయము-ఇన్సాఫ్.
- సమము-బరాబరీ.

పాటీరము
- వరిమడి-ధాన్మడీ.
- చందనము-సందల్.

పాణింధమము-చీఁకటి-అంధేరా.

పాణిక-గరిటె-డోయీ.

పాణికుఁడు-వర్తకుఁడు-తాజర్.

పాణిగ్రహణము-పెండ్లి-షాదీ.

పాణిరుహము-గోరు-నాఖూన్.

పాణికృతి-పెండ్లి-షాదీ.

పాతకము-పాపము-గునా.

పాత్రి-కుండ-ఘడా.

పాథస్సు
- జలము-పానీ.
- అన్నము-ఖానా.

పాథేయము-దారిబత్తెము-తోషాః.

పాథోధి
పాథోనిధి } సముద్రము-దర్యా.

పాదకటకము-అందియ-ఘుంగ్రూ.

పాదప
పాదపము } చెట్టు-ఝాడ్.

పాదబంధనము-పశువు-హైవాన్.

పాదరసము-రసము-పారా.

పాదరక్షలు-ముచ్చెలు-పాపోష్.

పాదాంగదము-అందియ-ఘుంగ్రూ.

పాదుక
పాదుకము
పాదువు } ముచ్చె-జూతా.

పానీయము-నీళ్లు-పానీ.

పానుపుమంచము-పలంగ్.

పాన్పు-పఱపు-బిఛోనా.

పాపఁడు-బాలుఁడు-బచ్చా.

పాపకుఁడు-దుర్మార్గుఁడు-బద్ నఫ్స్.

పాపము-దోషము-గునః.

పాపాత్ముఁడు-పాపి-గునఃగార్.

పాపాలముద్ద-దుష్టుఁడు-బద్ నఫ్స్.

పాపి-పాపముగలవాఁడు-గునఃగార్.

పాపోసు-ముచ్చె-జూతా.

పాప్మము-పాపము-గునః.



పామ
పామము { గజ్జి-ఖారిష్.

పామఘ్నము-గంధకము-గంధక్.

పామరము-బుద్ధిలేమి-బేఅక్లీ.

పారదేశికుఁడు { అన్యదేశస్థుఁడు-గైర్ముల్కీ
బాటసారి-రాఃరా.

పారసి-కంసాలి-సునార్.

పారాపతము
పారావతము } పావురము=కబూతర్.

పారావారము-సముద్రము-దర్యా.

పారి { సారి-దఫా.
మన్ను-మిట్టీ.

పారిక-దాసి-బాందీ.

పారికాఁపు
పారివాఁడు } పరిచరుఁడు-ఖిద్మత్ గార్.

పారీంద్రము-సింహము-షర్జా.

పారీణుఁడు-పారముట్టినవాఁడు-కామ్యాబ్.

పారుపత్తెకాఁడు-అధికారి-హాకిం.

పారువ { జోడ-పతా.
దృష్టి-నజేర్.

పారువము-పావురము-కబూతర్.

పారుష్యము-కఠినఁపుమాట-సఖ్తుకలాం.

పార్థివ
పార్థివము } గుఱ్ఱము-ఘోడా.

పార్థివుఁడు
పార్థుఁడు } రాజు-బాదుషా.

పార్వము-పావురము-కబూతర్.

పార్శ్వము
- సమీపము-కరీబ్.
- ప్రక్క-తరఫ్.

పాఱుఁడు-బ్రాహ్మణుఁడు-బామ్మణ్.

పాఱుబోఁతు-పిఱికి-బేహిమ్మత్.

పాఱుటక్క-బాపనమ్మ-బామ్మన్నీ.

పాలకడలివెన్న-చంద్రుడు-చాంద్.

పాలకి / పాలకీ
- పల్లకి-పాల్కీ.

పాలకుఁడు-రక్షకుఁడు-మహాఫిజ్.

పాలనము-రక్షణము-హిఫాజేత్.

పాలమన్ను-తెల్లమన్ను-సుఫీద్ మిట్టి.

పాలసుఁడు
- దుర్మార్గుఁడు-బద్‌నఫ్సు.
- మూర్ఖుఁడు-జాహిల్.

పాలికాఁపు / పాలిచుట్టము / పాలివాఁడు
- భాగస్థుఁడు-హిస్సేదార్.

పాలు
- భాగము-హిస్సా.
- సమీపము-కరీబ్.
- వశము-ఇమ్‌కాన్.
- వంతు-బారీ.

పాల్మాలిక-పాలుమాలిక-తకాన్.

పావంచే-మెట్టు-సిఢీ.

పావకుఁడు
- మంచినడవడికలవాఁడు-నేక్‌నఫ్సు.
- సూర్యుఁడు-సూరిజ్.
- అగ్ని-అంగార్.



పావడ-వస్త్రము-కప్డా.

పావడము-కానుక-తోహఫా.

పావనము
- నీళ్లు-పానీ.
- స్వచ్ఛమైన-పాక్.

పావని
- ఆవు-గాయి.
- పవిత్రురాలు-పార్సాఔరత్.

పావు-నాల్గవభాగము-చౌథాహిస్సా.

పావురము / పావురాయి
- పారావతము-కబూతర్.

పాశము-త్రాఁడు-రస్సీ.

పాషాణదారకుఁడు-కాసెవాఁడు-సంగ్‌తరాష్.

పాషాణము
- ఱాయి-పత్థర్.
- విషము-జేహర్.

పాసెము-పరమాన్నము-షీర్ బిరంజ్.

పాళము-సమయము-వఖ్తు.

పాళి
- గురుతు-నిషాన్.
- చోటు-జగః.
- అంచు-కినారా.
- వరుస-కతార్.

పాళీ / పాళీలు
- జూదము-జువ్వా.

పాళెము
- కావలి-పహారా.
- దండు-జమీఅత్.

పింగ-ఇంగువ-హింగ్.

పింగళ
- కోఁతి-బందర్.
- ముంగిస-నేవల్.

**పింగళుఁడు**–అగ్ని–అంగార్.

**పించెము**
: మదము–మస్తీ.
: గర్వము–గురూరీ.

**పింజ**
: హింస–ఈజా.
: దూది–రూయీ.
: పసుపు–హల్దీ.

**పింజము**
: బలము–తాఖత్.
: హింస–ఈజా.

**పింజరము**–బంగారము–సూనా.

**పింజేనగ్రోవి**–చిమ్మనగ్రోవి–పిచ్‌కారీ.

**పింజారి**–దూదేకువాఁడు–లద్దాఫ్.

**పిండము**
: శరీరము–జిసం.
: గర్భము–హామల్.
: చెండు–గేంద్.
: ఇనుము–లోహా.
: బలము–తాఖత్.

**పిండి**–పిష్టము–ఆటా.

**పిండు**–చెండు–గేంద్.

**పికవర్ధనము**–కాకి–కవ్వా.

**పిక్కు**–వంచన–ధోకా.

**పిచండము**
: కడుపు–పేట్.
: పఱుపు–బిఛోనా.

**పిచిండము**–కడుపు–పేట్.

**పిచువు**–దూది–రూయీ.

**పిచ్చటము**–తగరము–కథీల్.

**పిచ్చి**–తిక్క–జునూనీ.



**పిచ్చిక**–పిచ్చుక–చిడ్యా.

**పిచ్చికకుంటు**–కాళ్లులేనివాఁడు–లంగ్డా.

**పిచ్చివాఁడు**–తిక్కవాఁడు–దివానా.

**పిచ్చెపట్టు**–లుబ్ధత్వము–బొఖాలత్.

**పిచ్చెపాటి**–సుఖదుఃఖములు–రంజో, రాహత్.

**పిచ్చుక**–పిచ్చిక–చిడ్యా.

**పిటకము**
: గంప–టోక్రా.
: పుండు–ఫోడా.

**పిట్టము**–గంప–టోక్రా.

**పిట**–పక్షి–పరింద్.

**పిఠరము**–కవ్వము–రవీ.

**పిడి**–కత్తిపిడి–కబ్జా.

**పిడుక**–ఎండపెట్టిన పేడముద్ద–ఉప్లీ.

**పిడుగు**, **పిడ్గు**–అశని–బిజ్లీ.

**పిడుత**–చిన్నముంత–మట్కీ.

**పిణ్యాకము**–గానుగబిండి–ఖల్లీ.

**పిత**, **పితరుఁడు**–తండ్రి–బాప్.

**పితలాటకము**–మోసము–దగా.

**పితామహి**–అవ్వ–దాదీ.

**పితామహుఁడు**–తాత–దాదా.

**పితృవనము**–శ్మశానము–ఖబ్రస్తాన్.

**పిత్తలము**, **పిత్తళి**–ఇత్తడి–పీతల్.

పిత్ర్యము–తండ్రిది–పిదరీ.

పిత్సంతము–పక్షి–పరింద్.

పిత్సలము–దారి–రాస్తా.

పిదప { తరువాత–బఅద్.
వెనుక–పీఛే. }

పిన–చిన్న–ఛోటా.

పినతండ్రి–తండ్రితమ్ముఁడు–చచా.

పినుఁగు { లుబ్ధకుఁడు–షికారీ.
లోభి–బఖీల్. }

పిన్న–చిన్న–ఛోటా.

పిన్నపాక–కన్యక–లడ్కీ.

పిన్నయ్య–తండ్రితమ్ముఁడు–చచా.

పిన్నఱికము–చిన్నతనము–బచ్‌పనా.

పిపాస–దప్పి–ప్యాస్.

పిపాసితుఁడు–దప్పిగొన్నవాఁడు–ప్యాసా.

పిపీలిక
పిపీలి } చీమ–చుంటి.

పిప్పల–బాతు–బతఖ్.

పిప్పల
పిప్పలము } నీళ్లు–పానీ.

పిప్పలాశనము–ఏనుఁగు–హాతీ.

పిమ్మట–పిదప–బఅద్.

పిరంగి
పిరంగీ } నేలపైఁబెట్టికాల్చెడి పెద్దతుపాకి–తోప్.

పిఱికి–భయపడెడివాఁడు–బేహిమ్మత్.



పిఱికిమెకము–జింక–హారణ్.

పిఱిది
పిఱు } వెనుక–పీఛే.

పిఱుము–పరుషభాషణము–సఖ్తుకలాం.

పిలుకు–గర్వము–గురూరీ.

పిల్ల–చిన్న–ఛోటా.

పిల్లకాయ
పిల్లగాఁడు } బాలుఁడు–లడ్కా.

పిల్లలు–బిడ్డలు–లడ్కే.

పిల్లి–మార్జాలము–బిల్లి.

పిల్లు–గడ్డి–ఘాఁస్.

పిశాచము–పిల్లి–బిల్లి.

పిశిత
పిశితము } మాంసము–గోష్తు.

పిశునము–కాకి–కవ్వా.

పిశునుఁడు { కొండీఁడు–చుగుల్‌ఖోర్.
దుష్టుఁడు–బద్‌నఫ్స్. }

పిష్టకము–నూఁబిండి–తిల్‌కాఆటా.

పిష్టము–పిండి–ఆటా.

పిస–అవివేకము–బేఅక్‌లీ.

పిసరు { తునుక–తుక్‌డా.
లేశము–కొంచెము. }

పినాళము–పరిహాసము–ఠట్టా.

పిసాళి–మూఢుఁడు–బేవకూఫ్.

పిసినిపురుగు–లోభి–బఖీల్.

పీఁకు–పెఱుకుట–ఖీఁచ్‌నా.

పీఁకె-ఆకుచుట్ట-పత్తేకాచుట్టా.

పీఁచేము { మదము-మస్తీ.
గర్వము-గురూర్.

పీఁట-కూర్చుండెడిపలక పీఁట-తఖ్తు.

పీచము-గడ్డము-దాఢీ.

పీఠము }
పీఠి } ఆసనము-తఖ్తు.

పీఠిక-పుస్తకము మొదట వ్రాసెడిసంగతి=దీబాచా.

పీడ { బాధ-తక్‌లీఫ్.
దయ-మెహర్‌బానీ.

పీత { ఎండ్రకాయ-కేచ్వా.
పసుపు-హల్‌దీ.

పీతనము-కుంకుమపువ్వు-జాఫ్రాన్.

పీతము-ఎండ్రకాయ-కేచ్వా.

పీతి }
పీథి } గుఱ్ఱము-ఘోడా.

పీనము-ఆనందము-ఖుషి.

పీనసము-పడిసెము-జోకాం.

పీనస్కంధము-పంది-సువ్వర్.

పీనుఁగు-శవము-లాష్.

పీనుఁగుఁదిండి-పిశాచము-షైతాన్.

పీన్గు-శవము-లాష్.

పీయువు { కాకి-కవ్వా.
నిప్పు-అంగార్.
కాలము-వఖ్తు.
బంగారు-సూనా.



పీల-కృశము-లాగరీ.

పీలుకము { పక్షిపిల్ల-పరిందాకాబచ్చా.
చీమ-చుంటీ.

పీలువు { ఏనుఁగు-హాతీ.
పువ్వు-ఫూల్.
బాణము-తీర్.

పీవరము-తాఁబేలు-కఛ్వా.

పుంగవము-ఎద్దు-బైల్.

పుంజి-సమృద్ధి-కాఫీ.

పుంజు-కోడిపుంజు-ముర్గా.

పుండరీకము { పులి-షేర్.
కప్ప-మేండుక్.

పుండు-వ్రణము-ఫోడా.

పుండ్రము-పురుగు-కీడా.

పుంశ్చలి-ఱంకుటాలు-ఫాహిషా.

ంసవనము-క్షీరము-దూధ్.

క్కసుఁడు { చండాలుఁడు-ఢేడ్.
అధముఁడు-కమీనా.

చ్చె-తలపుఱ్ఱె-ఖోప్రీ.

పుచ్చుకొనె-తీసికొనె-లియా.

పుచ్ఛము-తోఁక-దుం.

పుటపుటన-అధికము-జియాదా.

పుటభేదము }
పుటభేదనము } పట్టణము-షహర్.

పుటము-దొన్నె-దోనీ.

పుటిక }
పుట్టిక } చిన్నగంప–టోక్రీ.

పుట్టకాఁపు }
పుట్టకూడుదిండి } గుడ్డేలుఁగు–రీచ్.

పుట్టచెండు–బంతి–గేంద్.

పుట్టదిట్ట–పాము–సాంఫ్.

పుట్టము–వస్త్రము–కప్డా.

పుట్టి { పుట్టెడు–ఖండీ.
{ ఏటుదాటెడి పెద్దగంప–టోక్రా.

పుట్టిక–చిన్నగంప–టోక్రీ.

పుట్టుమూఁగ–పుట్టుమూఁగ–గుంగామాదర్ జాద్.

పుడమి–భూమి–జమీన్.

పుడమితాలుపు { రాజు–బాదుషా.
{ పర్వతము–పహాడ్.

పుడమిపుట్టు–చెట్టు–ఝాడ్.

పుడమిఱేఁడు–రాజు–బాదుషా.

పుడమివేలుపు–బ్రాహ్మణుఁడు–బ్రామ్మన్.

పుడమీశుఁడు–రాజు–బాదుషా.

పుణ్యము–సుకృతము–సవాబ్.

పుత్తడి { బంగారు–సూనా.
{ బొమ్మ–పుత్లా.

పుత్తళి–బొమ్మ–పుత్లా.

పుత్రిక–కూఁతురు–బేటీ.

పుత్రుఁడు–కొమారుఁడు–

పునర్నవము }
పునర్భవము } గోరు–నాఖూన్.



పునాది–ఇంటిబలమునకై మొదలుత్రవ్వి పెట్టినగోడ – బున్యాద్.

పున్నియము–పుణ్యము–సవాబ్.

పునుఁగుపిల్లి–సువాసనగల పిల్లి–మిష్కబిల్లి.

పునుక }
పున్క } కపాలము–ఖోప్రీ.

పుష్పము–పువ్వు–ఫూల్.

పుమాంసుఁడు–మనుష్యుఁడు–ఇన్సాన్.

పుయిలోట } సందియము–షక్.
పుయిలోటము } సిగ్గు–షరం.

పురంధ్రి–ఆఁడుది–ఔరత్.

పురము { పట్టణము–షహర్.
{ శరీరము–జిసం.
{ ఇల్లు–ఘర్.

పురస్కారము–సన్మానము–ఇజ్జత్.

పురాణము }
పురాతనము } ప్రాఁతది–పురానా.

పురావృత్తము–కథ–హికాయత్.

పురి { పట్టణము–షహర్.
{ గర్వము–గురూరీ.

పురిపిట్ట }
పురిపులుఁగు } నెమిలి–మోర్.

పురీతత్తు–ప్రేఁగు–అంత్డి.

పురుగు–కీటము–కీడా.

పురుటియాలు }
పురుటాలు } బాలెంత–జేచా.

పురువు }
పుర్వు } పురుగు—కీడా.

పురుషుఁడు—మనుష్యుఁడు—ఇన్సాన్.

పురోగముఁడు—ముందునడచువాఁడు—పేష్‌రా.

పురోభాగి—తప్పులుబట్టెడివాఁడు—నుక్తచీన్.

పుర్వు—పురుగు—కీడా.

పుఱియ }
పుఱ్ఱియ } పుఱ్ఱె—ఖోప్రీ.
పుఱ్ఱె }

పులకము—పులగము—ఖిచ్‌డీ.

పులకరము—జ్వరము—బొఖార్.

పులఖండము—కలకండ—మిస్రీ.

పులసరము—అజీర్ణము—బద్‌హాజ్‌మీ.

పులసరి—గర్వపడెడివాఁడు—మగ్‌రూర్.

పులసరితనము—గర్వము—గురూరీ.

పులాకము { సంక్షేపము—ఖులాసా.
{ గంజి—పీచ్.

పులి—వ్యాఘ్రము—షేర్.

పులియ—విస్తరాకు—పత్రోడీ.

పులు—కసవు—ఘాఁస్.

పులుఁగు—పిట్ట—పరింద్.

పులుఁగుపిట్ట—గుడ్లగూబ—ఉల్లూ

పుల్కసుఁడు—మాలవాఁడు—ఢేడ్.

పుల్కశుఁడు—తక్కువవాఁడు—రజీల్.

పుల్గము—పులగము—ఖిచ్‌డీ.



పుల్లదానిమ్మ—ఆమ్లదాడిమము—ఖట్టాఅనార్

పుల్లన—పులుసు—ఖట్టా.

పుల్లియ }
పుల్లె } విస్తరాకు—పత్రోడీ.

పులుసు—ఆమ్లము—ఖట్టా.

పుల్లు { గడ్డి—ఘాఁస్.
{ కొంచెము—థోడా.

పుల్లె—విస్తరాకు—పత్రోడీ.

పువు—పుష్పము—ఫూల్.

పువుఁబోఁడి—ఆఁడుది—ఔరత్.

పువ్వు—పుష్పము—ఫూల్.

పుష్కరము { ఆకాశము—ఆస్మాన్.
{ నీళ్లు—పానీ.
{ బాణము—తీర్.
{ యుద్ధము—లడై.
{ పంజరము—పింజ్రా.

పుష్కరిణి { కోనేఱు—చష్మా.
{ ఆఁడేనుఁగు—హాత్నీ.

పుష్కలము { ఛాలా—జియాదా.
{ సమృద్ధి—కాఫీ.

పుష్టి { బలము—తాఖత్.
{ సమృద్ధి—కాఫీ.

పుష్పకము { కుంపటి—అఁగేటీ.
{ పుష్పము—ఫూల్.

పుష్పఫలము—కపిత్థము—కపీట్.

పుష్పము–పువ్వు–ఫూల్.

పుష్పవంతులు–సూర్య చంద్రులు–సూరజ్,చాంద్.

పుస్తకము }
పుస్తము } గ్రంధము–కితాబ్.

పుష్టి–సహాయము–మదద్.

పుస్తు–చెడ్డవాసన–బద్ బో.

పూ–పువ్వు–ఫూల్.

పూంచు–పూను–ఆమాదా.

పూంట { కాలము–వఖ్తు.
{ దినము–దిన్.

పూంటకూళ్ళమ్మ–వంటకూలిది–భట్యారీ.

పూజ్యుండు–మామ–మామూ.

పూటము–బరువు–బోఝ్.

పూడుపు–నిక్షేపము–దఫీనా.

పూతిగంధము }
పూతిగంధి } దుర్గంధము–బద్ బో.

పూనిక }
పూనికి } కోరిక–ఖాహిష్.

పూయము { శవము–లాష్.
{ జోదము–జువ్వా.

పూరకుండు–నించెడివాండు–భర్నే వాలా.

పూరి–గడ్డి–ఘాంస్.

పూరిక–బూరె–పూరీ.

పూరుషుండు–మనుష్యుండు–ఆద్మీ.

పూర్ణము–అంతా–సబ్.



పూర్ణిమ–పున్నమ–చాంద్ రాత్.

పూర్వజుండు–అన్న–బడాభాయి.

పూర్వపక్షము–వాదము–బహస్.

పూర్వము–మొదటిది–పహిలా.

పూలము–గడ్డికట్ట–పూలా.

పూవు–పువ్వు–ఫూల్.

పృచ్ఛ–ప్రశ్నము–సవాల్.

పృతన–సేన–జమీఅత్.

పృథగ్జనుండు { పాతకుండు–గునఃగార్
{ నీచుండు–రజీల్.
{ మూర్ఖుండు–జాహిల్.

పృథివి–భూమి–జమీన్.

పృథివిపతి–రాజు–బాదుషా.

పృథుకము–పిల్ల–బచ్చా.

పృథురోమము–మచ్ఛము–మఛ్ఛీ.

పృథువు { అగ్గి–అంగార్.
{ గొప్పది–బడా.

పృథ్వి–నేల–జమీన్.

పృదాకువు { తేలు–బిచ్చూ.
{ పాము–సాంప్.
{ పులి–షేర్.

పృదకువు–పులి–షేర్.

పృషతము–దుప్పి–చీతల్.

పృషత్కము–బాణము–తీర్.

పృషత్తు–దుప్పి–చీతల్.

పృషదంశకము-పిల్లి-బిల్లి.
పృషదశ్వుఁడు-గాలి-హవా.
పృష్ఠము-వీఁపు-పీట్.
పెంకె-మూర్ఖుఁడు-జాహిల్.
పెంటి-ఎరువుదిబ్బ-ఘూడ్.
పెండ-పేఁడ-గోబర్.
పెండిలి-పెండ్లి-షాదీ.
పెండ్లము-
పెండ్లాము- } భార్య-జోరూ.
పెండ్లి-వివాహము-షాదీ.
పెండ్లికూఁతురు-వధువు-దుల్ హాన్.
పెండ్లికొడుకు-వరుఁడు-దూలా.
పెండెరువు-రాజమార్గము-షాఃరాః.
పెంపు { సమృద్ధి-కాఫీ.
అతిశయము-జియాదా.
గౌరవము-ఇజ్జత్.
వృద్ధి-తరక్కీ.
పెంపుడు-నడిపినది-పాల్తూ.
పెక్కు-అనేకము-బహుత్.
పెక్కురు-అనేకులు-బహుత్ లోగ్.
పెచ్చోరి-మూర్ఖుఁడు-జాహిల్.
పెటుకు-విరసము-బేలుత్ఫ్.
పెట్టుడు-త్యాగము-సఖావత్.
పెట్టె-పేటిక-సందూఖ్.
పెడ-పెద్ద-బడా.



పెడకట్టె
పెడసరకట్టె } మూర్ఖుఁడు-జాహిల్.
పెడసరము-మూర్ఖము-జహాలత్.
పెత్తనగాఁడు-అధికారి-మాలిక్.
పెత్తనము-అధికారము-ఎఖ్తియార్.
పెద-పెద్ద-బడా.
పెదవి-అధరము-హోఁట్.
పెద్ద { వృద్ధుఁడు-బూఢా.
అధికము-జియాదా.
పెద్దకాఁపు-గ్రామాధికారి-పటేల్.
పెద్దతనము-ముసలితనము-బుఢాపా.
పెద్దనిదుర.
పెద్దనిద్దుర- } చావు-మౌత్.
పెద్దపులి-వ్యాఘ్రము-షేర్.
పెద్దమనుష్యుఁడు { గొప్పవాఁడు-ఆలా.
వృద్ధుఁడు-బూఢా.
పెద్దఱికము-పెద్దతనము-బుజుర్గీ.
పెనఁకువ { యుద్ధము-లఢై.
వివాదము-బహస్.
పెనపు-వివాదము-బహస్.
పెనిమిటి-మగఁడు-షౌహర్.
పెను-పెద్ద-బడా.
పెనుపు { వృద్ధి-తరక్కీ..
ఆధిక్యము-జియాఢా.
పెర { తేనెతెట్టె-మహద్ కాఛత్తా.
అన్యము-గైర్.

పెరసు-మాంసము-గోష్తు.

పెరము-ప్రేమ-మొహబ్బత్.

పెరిమ-ప్రియము-ఉల్ఫత్.

పెరుగుడు-వృద్ధి-తరక్కీ.

పెఱ-అన్యము-గైర్.

పెఱగాయ-కొండీడు-చుగుల్‌ఖోర్.

పెలుచ
- మిక్కిలి-బహుత్.
- కాఠిన్యము-సఖ్తు.
- ఆగ్రహము-గుస్సా.

పెల్లు-అధికము-జియాదా.

పెసలు-ధాన్యవిశేషము-మూంగ్.

పెళుచు
- మూర్ఖుడు-జాహిల్.
- విరసము-బేలుత్ఫ్.

పేట-నగరము-షహర్.

పేడ-పెండ-గోబర్.

పేగు-ప్రేగు-అంత్డీ.

పేచకము-పెద్దపిట్ట-ఉల్లూ.

పేచకి-ఏనుగు-హాతీ.

పేటి-పెట్టె-పిటారా.

పేడి-నపుంసకుడు-హిజ్‌డా.

పేద
- బంటు-ప్యాదా.
- దరిద్రుడు-గరీబ్.
- అశక్తుడు-లాచార్.

పేదఱికము / పేదఱిమి — బీదతనము-గరీబీ.



పేయము
- నీళ్లు-పానీ.
- పాలు-షీర్.
- గంజి-పీచ్.

పేరడవి-గొప్పయడవి-బియాబాన్.

పేరణి-అంగి-అంగ్రబా.

పేరిమి
- గౌరవము-ఇజ్జత్.
- అతిశయము-జియాదా.
- ప్రేమ-మొహబ్బత్.

పేరివము-శైత్యము-సర్ది.

పేరు
- నామము-నాం.
- కీర్తి-నేక్‌నామీ.
- దండ-హార్.
- పెద్ద-బడా.
- అధికము-జియాదా

పేలలు-పేలాలు-ఖీలీ.

పేశలము
- రోకలి-మూసల్.
- సుందరి-హసీనా.

పేశి
- అండము-అండా.
- మొగ్గ-కలీ.

పేశీకోశము-అండము-అండా.

పైడి / పయిడి
- ధనము-దౌలత్.
- బంగారము-సూనా.

పైడిచాలాలు-నేల-జెమీన్.

పైకము / పయికము — ధనము-దౌలత్.

పైజోఱు / పయిజోఱు } పాదరక్ష-జూతా.

పైడాలము-కోపము-గుస్సా.

పైత్యము-పిచ్చి-జునూనీ.

పైద / పయిద } పిల్లవాఁడు-లడ్కా.

పైదలి / పయిదలి } ఆఁడుది-ఔరత్.

పైనము / పయినము } ప్రయాణము-సఫర్.

పైమెచ్చు-ఆధిక్యము-జియాదతీ.

పైర / పయిర } చేను-ఖేత్.

పైరము-ఆవు-గాయి.

పైరు-సస్యము-ఖేత్.

పొన్న-బంగారము-సూనా.

పొంకణలము-సంచి-థైలీ.

పొంకము / పొంకాయింపు } సౌందర్యము-ఖూబ్‌సూరతీ.

పొంగలి-పులగము-ఖిచ్‌డీ.

పొంగు { సంతసము-ఖుషీ.
గర్వము-గురూరీ.

పొంటె { నిమిత్తము-వజః.
కొఱకు-వాశే.



పొంత { దగ్గర-కరీబ్.
దారి-రస్తా.
బడ్డు-కినారా.

పొంతకత్తె-కుంటెనకత్తె-కుట్నీ.

పొంతము-మైత్రి-దోస్తీ.

పొందిక-సహవాసము-సోహబత్.

పొందు-స్నేహము-దోస్తీ.

పొందుకాఁడు-మిత్రుఁడు-దోస్తు.

పొక్క { గుఱుతు-నిషాన్.
ఉపాయము-తద్‌బీర్.

పొక్కిలి { బొడ్డు-నాఫ్.
గుంట-గఢా.

పొగ-ధూమము-ధుఁవాఁ.

పొగడిక-స్తోత్రము-తారీఫ్.

పొగడిత / పొగడ్త } కీర్తి-నేక్‌నామీ.
స్తుతి-తారీఫ్.

పొగరు-గర్వము-గురూరీ.

పొగరుఁబోతు-గర్వశీలుఁడు-మగ్‌రూర్.

పొగాకు-ధూమ్రపత్రము-తంబాకు.

పొచ్చెము { తక్కువ-కమీ.
కపటము-కీనా.
మోసము-దగా.

పొటిపొటి-అల్పము-థోడా.

పొట్లెలు-పొట్టెలు-పోట్లా.

పొట్ట-కడుపు-పేట్.

పొట్టక్రొవ్వు-గర్వము-గురూరి.

పొట్టము-కౌపీనము-లంగోటి.

పొట్టియ-తేలు-బిచ్ఛూ.

పొట్టివాఁడు-వామనుఁడు-గిడ్డా.

పొట్టేలు-పొటేలు-పోట్లా.

పొట్లము-మడుపు-పుడ్యా.

పొడ-రూపు-సూరత్.

పొడలమెకము-దుప్పి-చీతల్.

పొడవు-రూపు-సూరత్.

పొడుపు-ఉదయము-సుబః.

పొడువ } దుర్జనుఁడు-బద్‌నఫ్స.
పొడువఁడు }

పొడువు-ఎత్తు-ఊంచా.

పొడ్ము-పొడము-నాస్.

పొత్తము-పుస్తకము-కితాబ్.

పొత్తిక-మెత్తని-నరం.

పొత్తు { మైత్రి-దోస్తీ.
{ అవిభక్తత-ముష్తరికా.

పొత్తులాఁడు-మిత్రుఁడు-దోస్తు.

పొత్తుటాలు-భోగముది-కంచ్నీ.

పొదడు-పొట్టివాఁడు-గిడ్డా.

పొది-పొదుఁగు-కాస్.

పొదుపు-వృద్ధి-తరక్కీ.

పొద్దు-ప్రొద్దు-వఖ్తు.

పొనుపు-పరాక్రమము-షుజాఅత్.



పొన్ను-బంగారము-సూనా.

పొయి } ప్రొయ్యి-చూలః.
పొయ్యి }

పొరపాటు-ప్రమాదము-గలత్ ఫహమీ.

పొరపు-భేదము-ఫరక్.

పొరి-మిక్కిలి-బహుత్.

పొరుగు-ప్రక్క-బాజూ.

పొల-మాంసము-గోష్తు.

పొలఁతి } ఆఁడుది-ఔరత్.
పొలతుక }

పొలకువ-జోడ-పతా.

పొలపము-వాసన-బూ.

పొలపరి-దొంగ-చోర్.

పొలము { పైరునేల-జమీనెకాష్తు.
{ అడవి-జంగల్.
{ విధము-తరః.
{ జోడ-పతా.

పొలసు-మాంసము-గోష్తు.

పొలి { నష్టి-నక్సాన్.
{ బలి-కుర్బానీ.
{ లాభము-నఫా.
{ మేలు-నేకీ.
{ వ్యర్థము-ఫుజూల్.

పొలికలను-యుద్ధభూమి-జంగ్‌గాః.

పొలిమేర-రెండుగ్రామములమధ్యస్థలము-సర్‌హద్

పొలివోయె { చచ్చె-మరా.
చెడె-బిగ్డా.

పొలుపు / పొల్పు { ప్రకారము-తరః.
జోడ-పతా.
స్థైర్యము-ఇస్తెక్లాలీ

పొల్తి / పొల్తుక } ఆఁడుది-ఔరత్.

పొల { వ్యర్థము-ఫుజూల్.
బొంకు-హీలా.

పొల్లు-వ్యర్థము-ఫుజూల్.
పొవరు-పొగరు-గురూర్.
పొసపొస-త్వరగా-జల్దీ.
పో-పొమ్ము-జావు.
పోఁక-వక్క-శుప్యారి.

పోఁడిమి { సౌఖ్యము-ఆరాం.
సంపద-దౌలత్.

పోకిరి-గర్వముగలవాఁడు-మగ్రూర్.
పోకు-నడవడి-చాల్.
పోటుముంజి-గోఁచి-లంగోటీ.
పోటరి-శూరుఁడు-షుజా.

పోటు { సమరము-లడై.
బాధ-తక్లీఫ్.
శౌర్యము-షుజాఅత్.

పోటుకాఁడు / పోటుబంటు / పోటుమగఁడు / పోటుమానిసి } శూరుఁడు-షుజా.



పోట్లాట-సంగరము-లఢై.
పోతపాత్రిక-ఓడ-జహాజ్.

పోతము { పిల్ల-బచ్చా.
ఓడ-జహాజ్.
వస్త్రము-కప్డా.

పోతరము { మదము-మస్తి.
గర్వము-గురూరీ.

పోతవాహుఁడు-ఓడనడుపువాఁడు-జహాజ్రాః

పోతిక / పోత్రము } వస్త్రము-కప్డా

పోత్రి { పంది-సువ్వర్.
దున్నపోఁతు-ఖుల్గా.

పోపు-గడ్డి-ఘాఁస్.
పోబడి-జోడ-పతా.
పోరచి-వ్యర్థము-ఫుజూల్.

పోరాట / పోరాటము { తగు-ఝగ్డా.
యుద్ధము-లఢై.

పోరామి-మైత్రి-దోస్తి.
పోరితము-కొట్లాట-ఝగ్డా.
పోరు-సమరము-లఢై.
పోఱఁడు-చిన్నవాఁడు-లడ్కా.
పోఱి-బాలిక-లడ్కీ.
పోఱివాఁడు-చిన్నవాఁడు-లడ్కా.

పోలిక / పోలికి } సామ్యము-మిసాల్.

పోలుగ-పోల్కపిట్ట-హార్యల్.

పోలుపొందు-సమాచారము-కైఫియత్.

పోలూకుఁడు-పరిచారకుఁడు-నౌకర్.

పోషకుఁడు }
పోష్ట } రక్షకుఁడు-హాఫిజ్.

పోసనము { పాలుషీర్.
{ కాంతి-రౌనక్.

పౌఁజు }
పవుఁజు } సేన-జమీఅత్.

పౌగండుఁడు-చిన్నవాఁడు-లడ్కా.

పౌతవము-త్రాసు-తరాజూ.

పౌత్రి-మనమరాలు-పోతీ.

పౌత్రుఁడు-మనమఁడు-పోతా.

పౌలు-పగలు-దిన్.

పౌళి-గుగ్గిళ్లు-ఘుంగిన్యా.

ప్రకంపనుఁడు-పెనుగాలి-తూఫాన్.

ప్రకటన }
ప్రకటనము } ప్రకటించుట-ముష్తహార్.

ప్రకటము-ప్రసిద్ధము-మష్హూర్.

ప్రకర్షము { అతిశయము-జియాదా.
{ మేలు-నేకీ.

ప్రకారము-చొప్పున-మాఫక్.

ప్రకాశము { వెలుఁగు-రోష్నీ.
{ ఎండ-ధూప్.

ప్రకీర్ణకము-గుఱ్ఱము-ఘోడా.



ప్రకృతి-స్వభావము-చాల్.

ప్రక్క-పార్శ్వము-బాజూ.

ప్రక్రమము-ఆరంభము-షురూ.

ప్రక్రియ { అధికారము-ఎఖ్తియార్.
{ పద్ధతి-తరీకా.

ప్రఖరము { ప్రక్కర-జీన్.
{ గాడిద-గధా.
{ కుక్క-కుత్తా.

ప్రగాఢము-మిక్కిలి-జియాదా.

ప్రగుణము-సరియైనది-సహీ.

ప్రగ్రహము-చెఱ-కైద్.

ప్రగ్రీవము { చెంబు-లోటా.
{ మెడ-గర్దన్.

ప్రఘణము-బిందె-ఘడా.

ప్రచండము-వాఁడిమిగలది-తేజ్.

ప్రచారము { నడవడి-చాల్.
{ సంచారము-సఫర్.

ప్రచురము { మిక్కిలి-జియాదా.
{ ప్రసిద్ధము-మష్హూర్.

ప్రఛర్దిక-వాంతి-కై.

ప్రచ్ఛదపటము-గవుసెన-గలేఫ్.

ప్రచ్ఛన్నము-తెలియనటుల-పోషీదా.

ప్రజ { జనము-లోగ్.
{ సంతతి-ఔలాద్.

ప్రజాతి-బాలెంత-జేచా.

ప్రజ్ఞ-బుద్ధి-అకల్.

ప్రజ్ఞానము
- బుద్ధి-అకల్.
- గుఱుతు-నిషాన్.

ప్రజ్ఞుఁడు-పండితుఁడు-ఆలిం.

ప్రణయము
- మైత్రి-దోస్తీ.
- వినయము-తహజీబ్.
- ప్రేమము--మొహబ్బత్.
- పరిచయము-పఛానత్.

ప్రణాళి-జలదారి-మోరీ.

ప్రణిధి-వేగులవాఁడు-జాసోస్.

ప్రతతి-తీఁగ-ఖేల్.

ప్రతనము-ప్రాఁత-పురానా.

ప్రతానము
- తీఁగ-బేల్.
- మొలక-మోడ్.

ప్రతాపము-వేఁడిమి-గర్మీ.

ప్రతారకుఁడు-మోసకాఁడు-దగాబాజ్.

ప్రతారణము-మోసము-దగా.

ప్రతి
- విరోధి-మొఖాలిఫ్.
- మాఱు-సానీ.
- భాగము-హిస్సా

ప్రతికూలము-వ్యతిరేకము-మొఖాలెఫత్,

ప్రతిఘము
- కోపము-గుస్సా.
- పగ-దుష్మని.
- మూర్ఛ-బేహోషీ.

ప్రతిజ్ఞ
- ఒక కార్యము చేసెదనని శపథము చేయుట-షర్తు.
- అంగీకారము-రజామందీ.



ప్రతిజ్ఞానము-అంగీకారను-రజామందీ.

ప్రతిదారణము-సమరము-లఢై.

ప్రతిదినము-ప్రత్యహము-హర్రోజ్.

ప్రతిద్వంది-శత్రువు-దుష్మన్.

ప్రతిన-ప్రతిజ్ఞ-షర్తు.

ప్రతినివేశము-అక్కఱ-షౌక్.

ప్రతిపక్షి / ప్రతిపక్షుఁడు — శత్రువు-దుష్మన్.

ప్రతిపత్తి
- గౌరనము-ఇజ్జత్.
- తెలివి-అకల్.
- నమ్మకము-భరోసా.
- ప్రవేశము-దఖల్.

ప్రతిపత్తు-బుద్ధి-అకల్.

ప్రతిపాదనము-ఈవి-సఖావత్.

ప్రతిపాలకుఁడు-రక్షకుఁడు-హాఫిజ్.

ప్రతిపాలనము-రక్షణము-హిఫాజత్.

ప్రతిబంధము-అడ్డగింత-మనా.

ప్రతిభ-కాంతి-రౌనక్.

ప్రతిభటుఁడు-శత్రువు-దుష్మన్.

ప్రతియోగము-విరోధము-మొఖాలెఫత్

ప్రతియోగి-శత్రువు-దుష్మన్.

ప్రతియోధి-దొంగ-చోర్.

ప్రతివచనము-ప్రత్యుత్తరము-జవాబ్.

ప్రతివసథము-గ్రామము-దేః.

పతివారము-ప్రతిదినము-హర్రోజ్.

ప్రతివాసి-ఇరుగుపొరుగునుండెడివాఁడు-పడోస్.

ప్రతిశ్లేషకము-కుదువ-రెహాన్.

ప్రతిశ్యాయము-పడిశెము-జోకాం.

ప్రతిశ్రయము-ఇల్లు-మకాన్.

ప్రతిశ్రవము-అంగీకారము-రజామందీ.

ప్రతిషేధము
ప్రతిష్టంభము } అడ్డగింత-ముమానెఅత్

ప్రతిష్ఠ { గౌరవము-ఇజ్జత్.
చోటు-జగః.
నేల-జమీన్.
కీర్తి-నేక్‌నామీ.

ప్రతిసరము { కడియము-కడా.
ప్రాతఃకాలము-అలస్సుబః.

ప్రతిహారి
ప్రతిహారుఁడు } వాకిటికావలివాఁడు-దర్‌బాన్.

ప్రతీకము-అవయవము-ఆజా.

ప్రతీకారము-చికిత్స-ఇలాజ్.

ప్రతీక్షించు-ఎదురుచూచు-ఇంతెజారీ.

ప్రతీతి { ప్రసిద్ధి-మష్హూర్.
సంతోషము-ఖుషి.

ప్రతీపదర్శిని-ఆఁడుది-ఔరత్.

ప్రతీపము-ప్రతికూలము-మొఖాలెఫత్.

ప్రతీపుఁడు-పగవాఁడు-దుష్మన్.

ప్రతీరము-తీరము-కినారా.

ప్రతీహారము-ద్వారము-దర్వాజా.



ప్రతీహారి
ప్రతీహారుఁడు } ద్వారపాలకుఁడు-దర్‌బాన్.

ప్రత్తి-దూది-రూయి.

ప్రత్నము-ప్రాఁత-పురానా.

ప్రత్యగ్రము-పరిశుద్ధము-పాక్.

ప్రత్యనీకుఁడు-పగవాఁడు-దుష్మన్.

ప్రత్యయము { స్నేహము-దోస్తీ.
అవకాశము-ఫుర్సత్.
ప్రసిద్ధి-మష్హూర్.
వశము-ఇమ్కాన్.
హేతువు-వజః.
శపథము-షర్తు.
బుద్ధి-అకల్.

ప్రత్యర్థి-శత్రువు-దుష్మన్.

ప్రత్యవాయము { పాపము-అజాబ్.
దోషము-గునః.
దుర్దశ-బద్‌బఖ్తీ.

ప్రత్యహము-ప్రతిదినము-హర్‌రోజ్.

ప్రత్యాసక్తి-సంబంధము-తాల్లుక్.

ప్రత్యుత్తరము-మాఱుత్తరము-జవాబ్.

ప్రత్యుద్గతము-ప్రత్యుత్థానము-తాజీం.

ప్రత్యుషము
ప్రత్యూషము } ప్రాతఃకాలము-అలస్సుబః

ప్రత్యూహము { విఘ్నము-ఖలల్.
చెఱుపు-బదీ.

ప్రత్యేకము-వేఱు-జుదా.

ప్రథ { పేరు-నాం. / స్తోత్రము-తారీఫ్. / ప్రఖ్యాతి-మష్హూర్.

ప్రథమము-మొదటిది-పహిలా.

ప్రదరము-బాణము-తీర్.

ప్రదీపము-దివ్వె-చిరాగ్.

ప్రదేశనము-కానుక-తోహఫా.

ప్రదేశము-చోటు-జగః.

ప్రద్యోతనుఁడు-సూర్యుడు-సూరిజ్.

ప్రధనము-యుద్ధము-లడై.

ప్రధానము-బుద్ధి-అకల్.

ప్రధానుఁడు / ప్రధాని } మంత్రి-వజీర్.

ప్రధ్వంసము-నాశము-ఫనా.

ప్రన్నఁదము / ప్రన్నన } అందము-హుస్న్.

ప్రపితామహుఁడు-ముత్తాత-పడ్‌దాదా.

ప్రప్రపితామహుఁడు-తాతతండ్రి-సర్‌దాదా.

ప్రబర్హము-మొదటిది-పహిలా.

ప్రబోధనము-అత్తరు-ఇతర్.

ప్రబోధము { తెలివి-ఖయాల్. / జ్ఞానము-అకల్.

ప్రభ-వెలుఁగు-రోష్నీ.

ప్రభంజనుఁడు-గాలి-హవా.



ప్రభాకరుఁడు { సూర్యుఁడు-సూరిజ్. / అగ్ని-అంగార్.

ప్రభాగము-భాగము-హిస్సా.

ప్రభాతము-వేకువ-అలస్సుబః.

ప్రభావము { శక్తి-ఖుద్‌రత్ / తేజస్సు-రౌనక్.

ప్రభువు-అధిపతి-మాలిక్.

ప్రభృతి-మొదలుకొని-వగైరా.

ప్రభృత్వము-అధికారము-ఎఖ్తియార్.

ప్రభువు-అధికారి-మాలిక్.

ప్రభూతము-అధికము-జియాదా.

ప్రమద-ఆఁడుది-ఔరత్.

ప్రమత్తత-నిర్లక్ష్యము-బేపర్వా.

ప్రమీతి-మరణము-మౌత్.

ప్రమేయము-సమయము-వఖ్తు.

ప్రయాసము-శ్రమము-తక్‌లీఫ్.

ప్రయోజనము { కార్యము-కాం. / హేతువు-వజః. / లాభము-నఫా.

ప్రరోహము-మొలక-మోడ్.

ప్రలంభము-వంచన-దగా.

ప్రల్లదము { దుర్భాషణము-బద్‌కలామీ. / దుష్కృతము-గునః

ప్రల్లదీఁడు / ప్రల్లదుఁడు } దుష్టుఁడు-బద్‌నఫ్స్.

ప్రవణము-ఆసక్తి-ఖాహిష్.

ప్రవీణుడు
- సమర్థుడు-ముఖ్తదర్.
- ఆసక్తుడు-బాహిష్మంద్.

ప్రవయుడు-వృద్ధుడు-బూఢా.

ప్రవర / ప్రవరము — కులము-జాత్.

ప్రవర్తన-నడత-చాల్.

ప్రవహము-మహావాయువు-తూఫాన్.

ప్రవాళము-పగడము-మూంగా.

ప్రవిధారణము-యుద్ధము-లఢై.

ప్రవేష్టము-చేయి-హాత్.

ప్రవ్యక్తము-స్పష్టము-ముఫస్సిల్.

ప్రవృత్తి
- నడక-చాల్.
- వృత్తాంతము-కైఫియత్.

ప్రశస్తి-ప్రసిద్ధి-మష్హూర్.

ప్రశ్నము-ప్రశ్న-సవాల్.

ప్రష్ఠ-అడుగువాడు-సాయల్.

ప్రసంగము
- సంభాషణ-గుఫ్తగూ.
- సంబంధము-తాల్లుక్.
- ప్రస్తావము-జికర్.
- వాదము-బహస్.

ప్రసక్తి
- ప్రస్తావము-జికర్.
- ప్రసంగము-గుఫ్తగూ.

ప్రసభము-బలాత్కారము-జబర్.

ప్రసరము-వేగము-తేజీ.



ప్రసవము
- పండు-ఫల్.
- పుష్పము-ఫూల్.

ప్రసవ్యము
- అనుకూలము-ఇత్తెఫాక్.
- ప్రతికూలము-నిఫాక్.

ప్రసాదనము-అన్నము-ఖానా.

ప్రసాదము-అనుగ్రహము-మెహర్‌బానీ.

ప్రసాధని-దువ్వెన-కంగీ.

ప్రసితి-నిర్బంధము-మజ్‌బూరీ.

ప్రసితుడు-ఆసక్తిగలవాడు-ఖాహిష్మంద్.

ప్రసువు
- ఆడుగుఱ్ఱము-ఘోడీ.
- తల్లి-మా.

ప్రసూత-బాలెంత-జేచా.

ప్రసూతము-పువ్వు-ఫూల్.

ప్రసూతిక-బాలెంత-జేచా.

ప్రసూనము
- పువ్వు-ఫూల్.
- పండు-ఫల్.

ప్రస్తరము
- ఱాయి-పద్థర్.
- రత్నము-హీరా.

ప్రస్తవము-విషయము-అమర్.

ప్రస్థానము-పయనము-సఫర్.

ప్రస్రవణము-చెమట-పసీనా.

ప్రస్రావము-మూత్రము-పీషాబ్.

ప్రస్ఫోటనము
- దెబ్బ-మార్.
- చేట-సూప్.

ప్రహరణము-ఆయుధము-హాత్‌యార్.

ప్రహరము { దెబ్బ-మార్. / జాబు-ఖత్.

ప్రహరి-ప్రాకారము-ఫసీల్.

ప్రహసనము-హాస్యము-థట్టా.

ప్రహారము-దెబ్బ-మార్.

ప్రహి-కూపము-కుఁవ్వాఁ.

ప్రహ్లాదము / ప్రహ్లత్తి } సంతోషము-ఖుషీ.

ప్రళయము { అపాయము-హాదెసా. / మృత్యువు-చౌవు / మూర్ఛ-బేహోషీ.

ప్రాంతము { తీరము-కినారా. / సమీపము-కరీబ్.

ప్రాంతరము { అరణ్యము-జంగల్. / పొలిమేర-సర్‌హద్.

ప్రాఁత { పురాతనము-పురానా. / భృత్యుఁడు-నౌకర్. / వస్త్రము-కప్డా.

ప్రాకటము-ప్రసిద్ధము-మష్హూర్.

ప్రాకారము-చుట్టుగోడ-ఫసీల్.

ప్రాక్తనము-ప్రాత-పురానా.

ప్రాగారము-ఇల్లు-మకాన్.

ప్రాగ్భారము-మిక్కిలి-జియాదా.

ప్రాగ్రము-చివర-ఆఖర్.

ప్రాగ్రసరుఁడు-ముందునడచువాఁడు-పేష్‌రా.

ప్రాచీనతిలకుఁడు-చంద్రుఁడు-చాంద్.



ప్రాజకుఁడు-బండిఁదోలువాఁడు-గాడీబాన్.

ప్రాజాపత్యము-అధికారము-ఎఖ్తియార్.

ప్రాజితను-సారథి-గాడీబాన్.

ప్రాజ్ఞ { తెలివిగలయాఁడుది-ఆకిలా. / బుద్ధి-అకల్.

ప్రాజ్ఞుఁడు-పండితుఁడు-ఆలిం.

ప్రాజ్యము-మిక్కిలి-బహుత్.

ప్రాడ్వివాకుఁడు-తగవులమారి-తంటాబాజ్.

ప్రాణము-గాలి-హవా.

ప్రాణేశుఁడు-భర్త-షౌహర్.

ప్రాతికూల్యము-ప్రతికూలము-మొఖాలెఫత్

ప్రాదేశనము-త్యాగము-సఖావత్.

ప్రాధాన్యము-ప్రధానత్వము-మొకద్దం.

ప్రావణికుఁడు-వర్తకుఁడు-తాజర్.

ప్రాపు { ఆశ్రయము-జేరెసాయా. / రక్షణము-హిఫాజత్.

ప్రాప్తరూపుఁడు { చక్కనివాఁడు-హసీన్. / తెలిసినవాఁడు-దానా.

ప్రాప్తి-లాభము-నఫా.

ప్రాబల్యము-బలిష్టము-జోర్.

ప్రాభవము-ప్రభుత్వము-హుకూమత్.

ప్రాభృతము-కానుక-తోహఫా.

ప్రామాణికుఁడు-నిజమాడువాఁడు-రాస్త్‌గో.

ప్రామాణ్యము { సాక్ష్యము-గవాహీ. / నిదర్శనము-తమ్‌షీల్.

ప్రామిడి-మోసము-దగా.

ప్రాయము
- వయస్సు-ఉమర్.
- చావు-మౌత్.

ప్రాయిఁడి-భాగ్యహీనము-బద్ బఖ్తీ.

ప్రాయోధి-సముద్రము-దర్యా.

ప్రారంభము
- ఆరంభము-షురూ
- ప్రయత్నము-తద్ బీర్.

ప్రార్థకుఁడు-అడుగువాఁడు-సాయల్.

ప్రాలు-బియ్యము-చాఁవల్.

ప్రాలుమాలిక-సోమరితనము-సుస్తీ.

ప్రావ
- పద్ధతి-తరీకా.
- దోషము-గునః.

ప్రావారము-గొంగడి-కమ్మల్.

ప్రావీణ్యము-చాతుర్యము-చాలాకీ.

ప్రావృషిజము-కప్ప-మేండక్.

ప్రాశనీయము-ఆహారము-గిజా.

ప్రాసము-ఈఁటె-బర్ఛీ.

ప్రాసాదము-నగరు-మహల్.

ప్రియత-మైత్రి-దోస్తీ.

ప్రియము
- సంతోషము-ఖుషీ.
- ఇష్టము-ఖాహిష్.
- నెయ్యము-దోస్తీ.

ప్రియుఁడు-భర్త-షౌహర్.

ప్రియురాలు-భార్య-జోరూ.

ప్రీతి
- సంతసము-ఖుషీ.
- సుఖము-ఆరాం.
- ప్రియము-మొహబ్బత్.
- స్నేహము-దోస్తీ.



ప్రతిదత్తము-స్త్రీధనము-స్త్రీధన్.

ప్రువ్వు-పురువు-కీడా.

ప్రెగడ / ప్రెగ్గడ — మంత్రి-వజీర్.

ప్రేక-బుద్ధి-అకల్.

ప్రేక్షణము-కన్ను-ఆఁఖ్.

ప్రేతము-పీనుఁగు-లాష్.

ప్రేతవనము-స్మశానము-ఖబ్రస్తాన్.

ప్రేపు-వేకువ-అలస్సుబః.

ప్రేమ / ప్రేమము
- స్నేహము-దోస్తీ.
- దయ-మెహర్బానీ.

ప్రేము-బెత్తము-బేద్.

ప్రేముడి-స్నేహము-దోస్తీ.

ప్రేయసుఁడు-ప్రియుఁడు-దోస్తు.

ప్రేరణము / ప్రేరణ — ప్రేరేపణ-తర్ గీబ్.

ప్రేలరి-వదరుబోఁతు-బక్ నేవాలా.

ప్రేలు-వదరు-బక్నా.

ప్రేవు-ప్రేఁగు-అంత్డీ.

ప్రేష్యుఁడు / ప్రైష్యుఁడు — భృత్యుఁడు-నౌకర్.

ప్రొద్దు
- కాలము-వఖ్తు.
- సూర్యుఁడు-సూరిజ్.
- దినము-దిన్.

ప్రొద్దుజోఁడు-చంద్రుఁడు-చాంద్.

ప్రౌయ్యి-పొయ్యి-చూలః.

ప్రోడ-నిపుణుఁడు-లాయక్.

ప్రోతము-వస్త్రము-కప్డా.

ప్రోద్బలము-సాయము-మదద్.

ప్రోవరి-పోషకుఁడు-హాఫిజ్.

ప్రోవు-రక్షణము-హిఫాజేత్.

ప్రోయాలు-ఇల్లాలు-జోరూ.

ప్రోలు-పట్టణము-షహర్.

ప్లవంగ
ప్లవంగము
ప్లవంగమము
ప్లవగము
} కోఁతి-బందర్. కప్ప-మేండుక్.

ప్లోతము-బట్ట-కప్డా.

ప్సానము-ఆహారము-ఖురాక్.

## ఫ

ఫక్కి-రీతి-మాఫక్

ఫణి-పాము-సాఁప్.

ఫణితి-వాక్కు-జేబాఁ.

ఫణిహారుఁడు-ద్వారపాలకుఁడు-దర్బాఁ.

ఫలకము-పలక-తఖ్తీ.

ఫలము { పండు-ఫల్. జాజికాయ-జాయెఫల్. లాభము-నఫా. పర్యవసాయము-అంజాం.

ఫలాసనము-చిలుక-తోతా.



ఫలితము-చెట్టు-ఝాడ్.

ఫలితార్థము-సారాంశము-నతీజా.

ఫల్యము-పువ్వు-ఫూల్.

ఫాణితము { కండచెక్కెర-మిశ్రీ. పానకము-షర్బత్.

ఫాలము { నెత్తి-సర్. నుదురు-పిషానీ.

ఫుల్లరీకము-సర్పము-సాఁప్.

ఫేనిలము-రేఁగుఁబండు-బేర్.

ఫేరవము
ఫేరువు
} నక్క-కోలా.

ఫ్సానము-ఆహారము-ఖురాక్.

## బ

బంక { లుబ్ధత్వము-బొఖాలత్. జిగట-గోంద్.

బంకముచ్చు-లోభి-బఖీల్.

బంకు-సందువీధి-గలీ.

బంగనబయలు-బట్టబయలు-మైదాఁ.

బంగరము-బంగారము-సూనా.

బంగరు
బంగరువు
} స్వర్ణము-సూనా.

బంగల-కుంపటి-అంగేటీ.

బంగారము { బంగారు-సూనా. శ్రేష్ఠము-ఉమ్దా. దుర్లభము-దుష్వార్.

బంగి—గంజాయి—గాంజా.

బంటు
- సేవకుఁడు—ఖిద్మత్ గార్.
- శిష్యుఁడు—చేలా.
- శూరుఁడు—షుజా.

బండారము—ధనము—ఖజానా.

బండి
- శకటము—ఛకడా.
- రథము—రథ్.

బంతి
- చెండు—గేంద్.
- పఙ్క్తి—సతర్.

బందన
- అడుసు—కీచడ్.
- బంక—గోంద్.

బంది
- నిర్బంధము—మజ్బూరీ.
- చెఱ—ఖైద్.

బందికాఁడు—బందిపోటుదొంగ—నకబ్ జణ్.

బందిగము—చెరశాల—మహాబస్.

బందుగు / బందుగుఁడు / బందువు — చుట్టము—సగ్గా.

బంధకము—చెఱశాల—ఖైద్ఖానా.

బంధకి
- అంకుటాలు—ఫాహిషా.
- భోగముది—కంచ్నీ.

బంధనము
- చెఱ—ఖైద్.
- చెరశాల—మహాబస్.
- కుదువ—రెహాణ్.

బంధనాలయము—చెరశాల—మహాబస్.

బంధము
- చెఱ—ఖైద్.
- కుదువ—రెహాణ్.



బంధుఁడు—బంధువు—సగ్గా.

బంధుర—వేశ్య—కంచ్నీ.

బంధురము—పక్షి—పరింద్.

బంధువు
- చుట్టము—సగ్గా.
- మిత్రుఁడు—దోస్తు.

బంభరము—తుమ్మెద—భౌఁరా.

బకము
- కొంగ—బగ్లా.
- మోసగాఁడు—దగాబాజ్.

బకోటము—కొంగ—బగ్లా.

బక్క—చిక్కిపోయినవాఁడు—దుబ్లా.

బగ్గి—బూడిద—రాఖ్.

బచ్చెన—వర్ణము—రంగు.

బచ్చు—వైశ్యుఁడు—బన్యా.

బటువు—ఉంగరము—అంగోటీ.

బట్ట—గుడ్డ—కప్డా.

బట్టగుత్తు—సిగ్గువిడిచినవాఁడు—బేషరం.

బట్టబయలు—బయలు—మైదాణ్.

బట్టికాఁడు
- చిలుక—తోతా.
- గోరువంక—మైనా.

బట్టె—కాలువ—నాలా.

బడ—పెద్ద—బడా.

బడప—ఆపద—ముశీబత్.

బడబ—ఆఁడుగుఱ్ఱము—ఘోడీ.

బడల్కి
- అలయిక—తకాణ్.
- శ్రమము—తక్లీఫ్.

బడి
- పాఠశాల-మద్రసా.
- వెంబడి-సాథ్.
- స్వల్పము-థోడా.

బడిలి-రంధ్రము-సూరాఖ్.

బడుగు
బడువు } శవము-లాష్.

బత్తి-భక్తి-అఖీదా.

బత్తుడు-భక్తుడు-మోతెఖిద్.

బత్తెము-తిండికొఱకిచ్చెడిద్రవ్యము-భత్తా.

బదర-పగలు-దిన్.

బదరికము-పెట్టె-పిటారా.

బదులు-మాఱు-మావిజా.

బద్ద-తునుక-తుక్డా.

బద్దకము-ఆలశ్యము-దేర్.

బద్దు
బద్దుర } అనృతము-ఝూట్.

బద్రము-పదిలెము-ఎహత్‌యాజ్.

బధిరుడు-చెవిటివాడు-గూంగా.

బన్నము-అవమానము-బేయిజ్జత్.

బయకాడు-గాయకుడు-గవయ్యా.

బయలు
- బట్టబయలు-మైదాన్.
- ఆకాశము-ఆస్మాన్.

బరవసము
- ధైర్యము-హిమ్మత్.
- పూనిక-ఇస్తెక్‌లాల్.

బరి
- దొంగ-చోర్.
- శత్రువు-దుష్మన్.



బరికాడు-మావటీడు-మహావత్.

బరిగి-శూన్యము-నఫీ.

బరుజే-గజ్జె-ఘుంగ్రూ.

బరువడి-మఱల-ఫిర్.

బరువు-భారము-బోఝ్

బర్కారము-పరిహాసము-థట్టా.

బర్హము-ఆకు-పత్తా.

బర్హి
బర్హిణము } నెమలి-మోర్.

బర్హిశ్శుష్మ
బర్హిష్కేశుడు
బర్హిస్సు } అగ్ని-అంగార్.

బఱ్ఱె-మహిషి-భైన్స్.

బలము
- సేన-జమీఅత్.
- సత్త్వ-తాఖత్.
- అధికము-జియాదా.

బలవంతము-బలాత్కారము-జబర్.

బలహీనము-శక్తిలేమి-నాతవానీ.

బలాత్కారము-బలవంతము-జబర్.

బలాహము-నీళ్లు-పానీ.

బలిదము-బలాత్కారము-జబర్.

బలిపుష్టము
బలిభుక్కు } కాకి-కవ్వా

బలిమి-బలాత్కారము-జబర్.

బలిముఖము
బలీముఖము } కోతి-బందర్.

బలీవర్దము–ఎద్దు–బైల్.

బలుపు–పుష్టి–కువ్వత్.

బలువిడి / బల్విడి }
విధము–తరహా.
అత్యంతము–జియాదా.

బలువు {
అధికము–జియాదా.
బలము–తాఖత్.

బలె–వలె–మాఫక్.

బల్మి–బలిమి–జబర్.

బల్లి–గౌళి–సిప్లక్.

బల్లిదుఁడు–బలముగలవాఁడు–తాఖత్ వర్.

బల్లెము–ఈఁటె–బర్ఛీ.

బవంతము {
మోసము–దగా.
కపటము–కీనా.

బవరము–యుద్ధము–లఢై.

బవిరి–గుండ్రము–గోల్.

బవిసి {
భాగ్యము–దౌలత్
గౌరవము–ఇజ్జత్.
సిగ్గు–షరం.

బస–వాసస్థానము–సుకూనత్.

బసవఁడు–ఎద్దు–బైల్.

బసుమము–భస్మము–రాఖ్.

బస్మము–మేఁకపోతు–ఛేలా.

బహుకరి–చీఁపురు–ఝాడు.

బహుప్రదుఁడు–దాఁత–సఖీ.

బహుమతి / బహుమానము } సమ్మానము–ఇజ్జత్.



బహువిధము–అనేకతీరులు–అక్సాం.

బహువు–అధికము–జియాదా.

బహుస్వనము–పెద్దపిట్ట–ఉల్లూ.

బహుళ–ఆవు–గాయి.

బహుళము {
ఆకాశము–ఆస్మాఁ.
అధికము–జియాదా.

బళువు–బరువు–బోఝ్.

బాండువ–కుండ–ఘడా.

బాంధకినేయుఁడు–అంకుటాలికొడుకు–వలదుల్ హారాం.

బాంధవము–చుట్టఱికము–సగావత్.

బాంధవుఁడు {
చుట్టము–సగ్గా.
మిత్రుఁడు–దోస్తు.

బాంధవ్యము–చుట్టరికము–సగావత్.

బాగములు–వక్కలు–శుప్యారీ.

బాగు {
అందము–హుస్న్.
క్షేమము–ఖైరియత్.
విధము–తరః.

బాగెము–సుకృతము–సవాబ్.

బాజీ {
కాంతి–రౌనక్.
చివర–ఆఖర్.

బాట–దారి–రస్తా.

బాటసారి–దోవనడచువాఁడు–రాఃరా.

బాడిగ–అద్దె–కిరాయ.

బాడె–బురద–కీచడ్.

బాధము {
ప్రతిజ్ఞ–షర్తు.
అధికము–జియాదా.

బాతు }
బాతువు } బాతుపిట్ట-బతఖ్.

బాద-బాధ-తక్లీఫ్.

బాదరాయణుడు-తిక్కవాడు-దివానా.

బాదామము-బాదముకాయ-బాదాం.

బాధ { విరుద్ధము-మొఖాలెఫత్.
{ దుఃఖము-రంజ్.

బాధకము-ఆక్షేపణ-మనా.

బానసము-వంటయిల్లు-బావర్చీఖానా.

బానసీడు-వంటవాడు-బావర్చీ.

బానిసము-దాస్యము-ఖిద్మత్.

బానిసీడు-దాసుడు-ఖిద్మత్గార్.

బాబా-గుఱ్ఱము-ఘోడా.

బాబు-తండ్రి-బాప్.

బాము-దుఃఖము-రంజ్.

బారకము-బరువు-బోఝ్.

బారాది-అధికము-జియాదా.

బారి--హింస-ఈజా.

బారు-వరుస-కతార్.

బాల-ఆడుది-ఔరత్.

బాలతృణము-పచ్చిగడ్డి-హర్యాలీ.

బాలిక-ఆడుది-ఔరత్.

బాలిశము-తలగడ-తక్యా.

బాలిశుడు { పిల్లవాడు-బచ్చా.
బాలుడు { మూర్ఖుడు-జాహిల్.



బాలెంత-ప్రసూత-జేచా.

బాలేయము-గాడిద-గధా.

బాల్యము-చిన్నతనము-బచ్పనా.

బాష్పము { కన్నీరు-ఆఁసూ.
{ ఇనుము-లోహా.

బాస { ప్రతిజ్ఞ-షర్తు.
{ భాష-జెబాఁ.
{ ప్రమాణము-హలఫ్.

బాసట-సహాయము-మదద్.

బాహ-భుజము-ఖాందా.

బాహుమూలము-చంక-బగల్.

బాహువు }
బాహు } భుజము-ఖాందా.

బాహ్లికము } కుంకుమపువ్వు-జాఫ్రాఁ.
బాహ్లీకము } ఇంగువ-హింగ్.

బాళి { కాంక్ష-ఖాహిష్.
{ ప్రేమ-మొహబ్బత్.
{ మూర్ఛ-బేహోషీ.

బింకము-గర్వము-గురూరి.

బిందియ-బిందె-ఘడా.

బిందువు-చుక్క-ఖత్రా.

బికాసి-భిక్షమెత్తువాడు-భికారి.

బికిరము-భిక్షము-భీక్.

బిగాది { ధూర్తుడు-జాహిల్.
{ భిక్షుకుడు-భికారి.

బిగువు–గర్వము–గురూరీ.

బిగ్గర–గట్టిగా–ఘట్.

బిచ్చగాఁడు–బిక్షుకుఁడు–భికారీ.

బిచ్చము–తిరిపము–భీక్.

బిజెగు–బొంకు–హీలా.

బిట్టు { శీఘ్రము–జల్దీ.
అధికము–జియాదా.

బిడారము–వాసస్థానము–సుకూనత్.

బిడాలము–పిల్లి–బిల్లీ.

బిడియము
బిడెము } సిగ్గు–షరం.

బిడువు–అవకాశము–ఫుర్సత్.

బిడ్డ { కొడుకు–బేటా.
కొమార్తె–బేటీ.

బిడ్డఁడు–కొడుకు–బేటా.

బిడ్డతల్లి–బాలెంత–జేచా.

బిడ్డె–బిడ్డ–లడ్కీ.

బిత్తలి–దిసమొల–నంగా.

బిద్ద
బిద్దె } నరకము–దోజేఖ్.

బిన్నె–వేగముగా–తేజ్.

బిరబిర–అతిత్వరితముగా–జల్దుతర్.

బిరుదము–గౌరవచిహ్నము–ఖితాబ్.

బిరుసు–కాఠిన్యము–సఖ్తీ.

బిఱబిఱ–అతిత్వరితముగా–జల్దుతర్.



బిఱాన
బిఱీన
బిఱీలున } త్వరితముగా–జల్దీ.

బిఱుసు–కాఠిన్యము–సఖ్తీ.

బిలము { రంధ్రము–ఛేద్.
గుహ–గార్.

బిలేశయము { పాము–సాఁప్.
ఎలుక–చూహా.

బిసబిస–వేగము–తేజీ.

బిస్త–నరకము–దోజేఖ్.

బీగము–తాలము–కుఫుల్.

బీజము { బలము–తాఖత్.
విత్తనము–తుఖుం.
హేతువు–వజః.

బీతు–భయము–డర్.

బీద–దరిద్రుఁడు–గరీబ్.

బీభత్సుఁడు–క్రూరుఁడు–జాలిం.

బీరము { గర్వము–గురూరీ.
పరాక్రమము–షుజాఅత్.

బీరువ–అఱలుండెడిపొడవుపెట్టె–అల్మారీ.

బీఱు–వ్యర్థము–ఫుజూల్.

బుండ్రము–గుడ్లగూబ–ఉల్లూ.

బుక్కా–బుక్క–అబీర్.

బుగ్గి–బూడిద–రాఖ్.

బుచ్చి–చిన్న–ఛోటా.

బుజేము-భుజము-ఖాందా.
బుడకోడి-నీరుకోడి-ముర్గాబీ.
బుడము { మొదలు-అవ్వల్.
వేరు-జడ్.
బుడిగ-పిడత-మట్కీ.
బుడుత { చిన్న-ఛోటా.
బాలుఁడు-లడ్కా.
బుడుతఁడు-బాలుఁడు-లడ్కా.
బుద్ది { మతి-హోష్.
బుద్ధి-అకల్.
బుధుఁడు పండితుఁడు-ఆలిం.
బుద్ధి-మతి-హోష్.
బుద్ధిహీనత-తెల్వితక్కువ-కమ్అక్లీ.
బుద్ధుఁడు-విద్వాంసుఁడు-ఆలిం.
బుభుక్ష-ఆఁకలి-భూక్.
బుభుక్షితుఁడు-ఆఁకలిగొన్నవాఁడు-భూకా.
బుయ్యారము-చెఱశాల-కైద్ఖానా.
బురద-అడుసు-కీచడ్.
బురుక-వామనుఁడు-గిడ్డా.
బురుడా-అసత్యము-ఝూట్.
బురుడుఁడు-మేదరవాఁడు-బుడూడ్.
బురులు-న్యూనత-కమీ.
బుఱటకొమ్ముఁ-చిమ్మనఁగ్రోవి-పిచ్కారీ.
బులుపు-సుఖము-ఆరాం.
బువ్వ-అన్నము-ఖానా.



బుసము
బుషము } కసవు-ఘాఁస్.
బూక-అబద్ధము-ఝూట్.
బూచి-భూతము-షైతాన్.
బూటకము { అసత్యము-ఝూట్.
వంచన-దగా.
బూటకాలమారి
బూటకీఁడు } వంచకుఁడు-దగాబాజ్.
బూటకుఁడు
బూతము పిశాచము-షైతాన్.
బూది-బూడిద-రాఖ్.
బూమి-భూమి-జమీన్.
బూమియ-వంచన-దగా.
బూరె-భక్ష్యవిశేషము-పూరీ.
బూస్యము-ధాన్యము-ధాన్.
బృహద్భానువు-అగ్ని-అంగార్.
బృహన్మరీచము-మిరుపకాయ-మిర్చీ.
బెండుమానిసి-బలహీనుఁడు-నాతవాన్.
బెందడి-అడుసు-కీచడ్.
బెగడు
బెగ్గలికము } భయము-డర్.
బెజ్జేము-రంధ్రము-ఛేద్.
బెట్ట-కఠినము-సఖ్త్.
బెట్టు { గౌరవము-ఇజ్జత్.
అతిశయము-జియాదా.

బెడఁద { బాధ–తక్‌లీఫ్.
ఆపద–ముశీబత్.
కీడు–బదీ.

బెడసు–కఠినము–సఖ్తు.

బెడిద { భయంకరత్వము–ఖోఫ్‌నాక్.
కీడు–బదీ.
కఠినము–సఖ్తు.

బెత్తము–పేము–బేద్.

బెత్తు { గౌరము–ఇజ్జత్.
బెత్తము–బేద్.

బెదరు–భయము–డర్.

బెబ్బులి–పులి–షేర్.

బెరసు–క్రూరము–జులుం.

బెరికి–కొంత–కమీ.

బెరుకు–భేదము–ఫరక్.

బెల్లము–గుడము–గుడ్.

బెల్లి { వంచన–దగా.
వంచకుఁడు–దగాబాజ్.

బెహారి–వర్తకుఁడు–తాజర్.

బెళగువ్వ
బెళవ } గువ్వ–ఫాఖ్తా.

బేగడ–అభ్రకము–అభ్రక్.

బేడిజేము–టక్కు–దగా.

బేడీలు–సంకెళ్లు–బేడీ.

బేల–మూఢుఁడు–అహమక్.



బేలరి–మోసకాఁడు–దగాబాజ్.

బేలు–మోసము–దగా.

బేహారము
బేహారము } వ్యాపారము–తిజారత్.

బేహారి
బేహారి
బేహారికుఁడు } వర్తకుఁడు–తాజర్.

బైడాలము
బయిడాలము } కోపము–గుస్సా.

బైలు–బయలు–మైదాన్.

బైసి { భాగ్యము–దౌలత్.
గౌరవము–ఇజ్జత్.
కీర్తి–నేక్‌నామీ.
సిగ్గు–షరం.

బైసుక–ప్రతిజ్ఞ–షర్తు.

బొంకు–అనృతము–ఝూట్.

బొంది–శరీరము–జిసం.

బొందు–దారము–తాగా.

బొక్క–రంధ్రము–ఛేద్.

బొక్కలాఁడు–పాము–సాఁప్.

బొక్కసము–భాండాగారము–ఖజానా.

బొచ్చె–తలపుఱ్ఱె–ఖోప్రీ.

బొచ్చు–కేశము–బాల్.

బొజ్జ–కడుపు–పేట్

బొట్టము–గోంచి–లంగోటీ.

బొట్టియ { కొడుకు-బేటా.
కూఁతురు-బేటీ.

బొట్టియఁడు-కొడుకు-బేటా.

బొట్టె { కొడుకు-బేటా.
కూఁతురు-బేటీ.

బొట్టెఁడు-బాలుఁడు-లడ్కా.

బొడ్డు-నాభి-నాఫ్.

బొప్పఁడు-మూఢుఁడు-జాహిల్.

బొబ్బమెకము-షర్జా.

బొమ-బొమ్మ-పుత్లా.

బొఱియ-బిలము-ఛేద్.

బొల్లి-తెల్లని-సుపీద్.

బొల్లితనము-అవమానము-బేయిజ్జత్.

బొల్లిమోరమెకము-ఎలుఁగుగొడ్డు-రీచ్.

బొల్లు-అనృతము-ఝూట్.

బొల్లులమారి-అనృతవాది-ఝూటా.

బొసుకు-సిగ్గు-షరం.

బోఁకి-కుండ-ఘడా.

బోఁకె-ఎముక-హడ్డీ.

బోఁటి-వంటివాఁడు-తన్హా.

బోక్కాణము-బొక్కెన-డోల్..

బోగము-సుఖము-ఆరాం.

బోగముది-వేశ్య-కంచ్నీ.

బోటి-ఆఁడుది-ఔరత్.



బోటుఁదనము-ధూర్తత్వము-జహాలత్.

బోడిక { సేవకుఁడు-ఖిద్మత్ గార్.
బాలకుఁడు-బచ్చా.
చెలికాఁడు-దోస్తు.
శిష్యుఁడు-చేలా.

బోధ
బోధము } తెలివి-అకల్.

బోనకత్తియ
బోనకత్తె } దాసి-బాందీ.

బోనము-అన్నము-ఖానా.

బోనముకత్తె-దాసి-బాందీ.

భోము-బలాత్కారము-జేబర్, దస్తి.

బోర-ఱొమ్ము-ఛాతీ.

బోరన-శీఘ్రముగా-జల్దీ.

బోరప్రాఁకుడు-పాము-సాఁప్.

బోరిగము-చీఁపురుకట్ట-ఝాడూ.

బోలెవాఁటు-దుర్భాగ్యుఁడు-బద్నఫ్సు.

బ్రక్క { పేఁదవాఁడు-గరీబ్.
బక్క-దుబ్లా.

బ్రద్ద
బ్రద్దర } తునుక-తుక్డా.

బ్రాఁతి { ప్రేమ-ఉల్ఫత్.
అధికము-జియాదా.
దుర్లభము-కుష్వార్.

## భ

భంగ-అవమానము-బేయిజ్జత్.

భంగత
భంగపాటు } అపజయము-షికస్తు.

భంగము
- మోసము-దగా.
- చెఱుపు-బదీ.
- అవమానము-బేయిజ్జత్.
- రోగము-బీమారీ.
- తునుక-తుకడా.
- ఓటమి-షికస్తు.
- నష్టము-నుక్సాన్.
- పగలు-దిన్.

భంగి
- ప్రకారము-తరః.
- భంగము-బేయిజ్జత్.
- గంజాయి-గాంజా.

భంగురము-నశించునది-ఫానీ.

భండనము
- సమరము-లఢై.
- కవచము-జిరఃబక్తర్.

భండారము-బొక్కసము-ఖజానా.

భంబు
- చుక్క-సితారా.
- ఆకాశము-ఆస్మాన్.

భక్తకారుఁడు-వంటవాఁడు-బావర్చి.

భక్తము-అన్నము-ఖానా.

భక్తి
- సేవ-ఖిద్మత్.
- నమ్మకము-భరోసా.
- శ్రద్ధ-తవజ్జః.
- స్నేహము-దోశీ.



భగము
- కీర్తి-నేక్‌నామీ.
- ఇచ్ఛ-ఖాహిష్.
- యత్నము-తద్బీర్.
- ఐశ్వర్యము-దౌలత్.
- జ్ఞానము-అకల్.
- ధర్మము-నేకీ.

భగవంతుఁడు-భగవానుఁడు-ఖుదా.

భగిని-తోడఁబుట్టినది-హమ్షీరా.

భటుఁడు-కాలిబంటు-ప్యాదా.

భట్టారకుఁడు
- రాజు-బాదుషా.
- సూర్యుఁడు-సూరిజ్.

భట్టాచారి-పండితుఁడు-ఆలిం.

భట్టిని-రాజుభార్య-రానీ.

భద్ర-శుభము-ముబారక్.

భద్రము
- శుభము-ముబారక్.
- బంగారము=సూనా.

భద్రశ్రీ-గందము-సందల్.

భద్రాకరణము=క్షౌరము-ఇస్లా.

భద్రాసనము-రాజుకూర్చుండెడిపీఠము-తఖ్తు.

భయంకరము-భీతిఁగల్గించునది-ఖోఫ్‌నాక్.

భయానకము-పులి-షేర్

భరటుఁడు-కూలివాఁడు-మజ్దూర్.

భరణము
భరణ్యము } 
- కూలి-మజ్దూరీ.
- జీతము-తన్ఖా.

భరము
- అతిశయము-జియాదా.
- బరువు-బోఝ్.

భర్త
మగఁడు–షౌహర్.
ప్రభువు–మాలిక్.

భర్తి-సంపూర్తి–పూరా.

భర్మము
బంగారు–సూనా.
జీతము–తన్ఖా.
కూలి–మజ్దూరీ.

భల్లము–బల్లెము–బర్ఛీ.

భల్లుకము–కోఁతి–బందర్.

భల్లూకము-ఎలుఁగుగొడ్డు–రీఛ్.

భవదీయము–నీది–ఆప్‌కా.

భవనము
ఇల్లు–మకాన్.
స్థానము–జగః.

భవాదృశుఁడు–నీవంటివాఁడు–ఆప్‌జైసే.

భవికము–శుభము–ముబారక్.

భవితవ్యము
శుభము–ముబారక్.
భాగ్యము–దౌలత్.

భవిష్యత్తు–కాఁగలది–ముస్తక్‌బిల్.

భవుకము
భవ్యము
శుభము–నేక్.

భషకము–కుక్క–కుత్తా.

భసితము–బూడిద–రాఖ్.

భస్త్రిక–సంచి–థైలీ.

భస్మకారుఁడు–చాకలవాఁడు–ధోబీ.

భస్మతూలము
మంచు–బర్ఫ్.
దుమ్ము–ధూల్.



భాండము–కుండ–ఘడా.

భాండాగారము–బొక్కసము–ఖజానా.

భాగధేయము
భాగ్యము–దౌలత్.
కప్పము–పేష్కష్.
భాగము–హిస్సా.

భాగ్యము
అదృష్టము–దౌలత్.
సుకృతము–సవాబ్.
ధనము–దౌలత్.
సౌఖ్యము–ఆరాం.

భాగ్యవంతుఁడు
ధనవంతుఁడు–తవంగర్.
అదృష్టవంతుఁడు–నేక్‌బఖ్తు.

భాటకము–బాడిగ–కిరాయ.

భాతి
కాంతి–రౌనక్.
విధము–తరః.

భానుఁడు
భానుమంతుఁడు
భానువు.
సూర్యుఁడు–సూరిజ్.

భామ–ఆఁడుది–ఔరత్.

భామము–కోపము–గుస్సా.

భాముఁడు–సూర్యుఁడు–సూరిజ్.

భామిని–ఆఁడుది–ఔరత్.

భారకుఁడు–బరువుమోసెడివాఁడు–హమ్మాల్.

భారతి–వాక్కు–జబాన్.

భారము
బరువు–బోఝ్.
బాధ–తక్లీఫ్.

భార్గవప్రియము–వజ్రము–హీరా.

భాలము { నుదురు–పేషానీ.
ప్రకాశము–రోష్నీ. }

భాలూకము–ఎలుఁగుగొడ్డు–రీచ్.

భావన–తలఁపు–ఇరాదా.

భావము { అభిప్రాయము–రాయె.
స్వభావము–చాల్.
వస్తువు–చీజ్. }

భావుకము–శుభము–ముబారక్.

భావుఁడు–విద్వాంసుఁడు–ఆలిం.

భావ్యము–అవశ్యము–జరూర్

భాష { ప్రతిజ్ఞ–షర్తు.
మాట–బాత్. }

భాస్కరుఁడు { సూర్యుఁడు–సూరిజ్.
అగ్ని–అంగార్. }

భిక్ష { బిచ్చము–భీక్.
కూలి–మజ్దూరీ.
సేవ–ఖిద్మత్. }

భిత్తము–తునుక–తుక్డా.

భిత్తి
భిత్తిక } బుడుగు–బిజ్లీ.

భిషక్కు
భిషజుఁడు } వైద్యుఁడు–తబీబ్.

భిస్స–అన్నము–ఖానా.

భిస్సాకము–పేలాలు–ఖీలీ.



భీ–భయము–డర్.

భీకరము–భయంకరము–ఖౌఫ్నాక్.

భీమరము–యుద్ధము–లడై.

భీరుకము–భయము–డర్.

భీషణము–భయంకరము–ఖౌఫ్నాక్.

భుజంగభుక్కు–నెమిలి–మోర్.

భుజంగమము
భుజంగము } పాము–సాఁప్.

భుజ–చేయి–హాత్.

భుజగమము
భుజగము } పాము–సాఁప్.

భుజము–చేయి–హాత్.

భుజాంతరము–రొమ్ము–ఛాతీ.

భుజిష్య { దాసి–బాందీ.
వేశ్య–కంచ్నీ. }

భుజిష్యుఁడు–సేవకుఁడు–ఖిద్మత్గార్.

భువనము { నీళ్ళు–పానీ.
జగము–దునియా.
ఆకాశము–ఆస్మాన్. }

భువి { స్థానము–జగః.
భూమి–జమీన్. }

భూకము–కాలము–వఖ్తు.

భూచక్రము–భూమి–జమీన్.

భూతాత్మము–దేహము–జిసం.

భూతి
- సంపద–దౌలత్.
- భస్మము–రాఖ్.
- పుట్టుక–పైదాయష్.

భూతికము
- కర్పూరము–కాఫూర్.
- ఓమము–అజ్వాన్.

భూతుఁడు–కొడుకు–బేటా.

భూదారము–పంది–సువ్వర్.

భూదేవి–భూమి–జెమీన్.

భూధరము–పర్వతము–పహాడ్.

భూనుతము–ప్రసిద్ధము–మష్హూర్.

భూపతి–రాజు–బాదుషా.

భూపుఁడు, భూభృత్తు – రాజు–బాదుషా.

భూభృత్తు–పర్వతము–పహాడ్.

భూమి–నేల–జెమీన్.

భూరి
- బంగారు–సూనా.
- అధికము–జియాదా.

భూరుహము–చెట్టు–ఝాడ్.

భూవరుఁడు. రాజు–బాదుషా.

భూష, భూషణము – తొడవు–జేవర్.

భూషణం- స్తుతి–తారీఫ్.

భృంగిక–భ్రమరము–భౌఁరా.

భృతకుఁడు–కూలివాఁడు–మజ్దూర్.

భృతి
- వెల–ఖీమత్.
- కూలి–మజ్దూరి.



భృతిభుక్కు, భృతిభుజుఁడు – కూలివాఁడు–మజ్దూర్.

భృత్య-కూలి-మజ్దూరీ.

భృత్యుఁడు–బంటు–నౌకర్.

భృశము–అధికము–జియాదా.

భేకము–కప్ప–మేండుక్.

భేటీ-దర్శనము–ములాక్కాత్.

భేరుండము–భయంకరము–ఖౌఫ్నాక్.

భేలుఁడు–మూర్ఖుఁడు–జాహిల్.

భేషజము
- మందు–దవా.
- మోసము–దగా.

భైషజ్యము–మందు–దవా.

భోక్తా–గౌరవము–ఇజ్జత్.

భోగగృహము–పడకటిల్లు–ఆరామ్గాః.

భోగము
- సుఖము–ఆరాం.
- ధనము–దౌలత్.
- అనుభవము–తజ్రుబా.

భోగి
- పాము–సాఁప్.
- రాజు–బాదుషా.
- అనుభవశాలి–తజ్రుబ, కార్.

భోగ్యత–రుచి–లజ్జత్.

భోగ్యము
- ధనము–దౌలత్.
- ధాన్యము–ధాన్.

భోజనము, భోజ్యము – ఆహారము–ఖురాక్.

భౌతికము-ముత్తియము-మోతీ.

భ్రమ
- పిచ్చి-జునూనీ.
- తప్పు-కుసూర్.
- కోరిక-ఖాహిష్.

భ్రమరకము
- బొంగరము-లట్టూ.
- తుమ్మెద-భౌంరా.

భ్రమరము-తుమ్మెద-భౌరా.

భ్రమిరి-మూర్ఛ-బేహోషీ.

భ్రాంతి-మిథ్యామతి-గలత్, ఖియాల్.

భ్రూణ-చూలాలు-హామిలా.

భ్రూణము
- గర్భము-హామల్.
- బిడ్డ-బచ్చా.

భ్రూవు-కనుబొమ-బహుం.

## మ

మంకు
- మూర్ఖుడు-జాహిల్.
- మొండి-జిద్దీ.

మంగలకత్తి-క్షురము-ఉస్తరా.

మంగలవాఁడు-క్షౌరకుఁడు-హజాం.

మంగలిపని-క్షౌరము-ఇస్లా.

మంగళ-శుభము-ముబారక్.

మంగళము
- కుశలము-ఖైరియత్.
- శుభము-ముబారక్.

మంగళుఁడు-అంగారకుఁడు-హజాం.

మంచిగంధము-శ్రీగంధము-సందల్.

మంచితనము-స్నేహము-దోస్తీ.



మంచేము-పర్యంకము-పలంగ్.

మంచు-హిమము-బరఫ్.

మంజళి-పసుపు-హల్దీ.

మంట
- జ్వాలి-ఆంచ్.
- కోపము-గుస్సా.

మండనము-భూషణము-జేవర్.

మండలము
- దేశము-ముల్కు.
- కుక్క-కుత్తా.

మండలాగ్రము-కత్తి-తల్వార్.

మండలి
- కుక్క-కుత్తా.
- పాము-సాంప్.
- పిల్లి-బిల్లి.
- సూర్యుఁడు-సూరిజ్.

మండునెల-వసంతఋతువు-గర్మా.

మండూకము / మండుకము — కప్ప-మేండక్.

మంతనము
- ఆలోచనము-మష్విరా.
- రహస్యము-రాజ్.

మంతరసాని-మంత్రసాని-దాయి.

మంతు
- ప్రసిద్ధి-మష్హూర్.
- మంత్రి-వజీర్.

మంతువు
- తెలివి-అకల్.
- అపరాధము-గునః.
- మనుష్యుఁడు-ఇన్సాన్.
- రాజు-బాదుషా.

**మంథనము**
**మంథము** } కవ్వము–రవీ.

మందట–సమీపము–నజ్దీక్.

మందడి–అశ్వశాల–అస్తబల్.

మందము–స్థూలము–మోటా

**మందల**–మేర–హద్.

మందస
మందసము } **పెట్టె–పిటారా.**

మందాక్షము–సిగ్గు–షరం.

మందాగ్ని–అగ్నిమాంద్యము–బద్‌హాజేమి.

మంద–జనులు–లోగ్.

మందిరము {
ఇల్లు–మకాన్.
పట్టణము–షహర్.
సముద్రము–దర్యా.

మందు {
ఔషధము–దవా.
దుర్లభము–దుష్వార్.
ఉపాయము–తద్బీర్.
విషము–జెహర్.

మందుఁడు {
మూర్ఖుఁడు–జాహిల్.
నిర్భాగ్యుఁడు–బద్‌బఖ్త్.
వ్యాధిగ్రస్తుఁడు–మరీజ్.

మందెమేలము {
పరిహాసము–ఠట్టా.
విశ్వాసము–దోస్తీ.
నర్మవాక్యము–షీరీన్‌కలాం.
ఉపేక్ష–బేపర్వా.



మంపు {
సొగసు–హుస్న్.
మత్తు–నిషా.

మకరము–మొసలి–మగర్.

మకరాలయము–సముద్రము–దర్యా.

మకరి–మొసలి–మగర్.

మకుటము–కిరీటము–తాజ్.

మకురము {
అద్దము–ఆయినా.
మల్లెపువ్వు–మొగ్రా.

మకురు
మకురుతనము } మూర్ఖత్వము–జహాలత్

**మక్కు**–మాలిన్యము–మైల్.

మక్కువ {
ప్రేమ–ఉల్ఫత్.
కోరిక–ఖాహిష్.

మగమానికము
మగతాయి } వజ్రము–హీరా.

మగవాఁడు {
పురుషుఁడు–మర్దు.
శూరుఁడు–షుజా.

మగువ–ఆఁడుది–ఔరత్.

మగ్గరి–సాలెవాఁడు–జులాహా.

మచ్చర్చిక–శ్రేష్ఠము–ఉమ్దా.

మచ్చిక {
మోహము–మొహబ్బత్.
ఆసక్తి–ఖాహిష్.

మచ్ఛము–చేఁప–మచ్ఛీ.

మచ్చరము {
ద్వేషము–దుష్మనీ.
అసూయ–హసద్.

మచ్చేరి–శత్రువు–దుష్మన్.

మచ్చేరికము–ద్వేషము–దుష్మనీ.

మచ్చు — మాదిరి–నమూనా.
విధము–తరః.

మచ్ఛము–చేఁప–మచ్ఛీ.

మజ్జిగ–చేల్ల–ఛాచ్.

మట్టసి–పొట్టివాఁడు–గిడ్డా.

మట్టి
మట్టియ — మన్ను–మట్టి.

మట్టు — మేర–హద్.
మితము–ఎహాత్ యాత్.
పర్యంతము–తక్.

మడఁతి
మడఁతుక — ఆఁడుది–ఔరత్

మడి–పరిశుద్ధము–పాక్.

మడికాసు–వెండి–చాందీ.

మడిమంచే–బలహీనము. నాతవానీ.

మడ్డి–మూఢుఁడు–అహమక్.

మడ్డు–ఊష్ణము–గర్మీ.

మణి–శ్రేష్ఠము–ఉమ్దా.

మతంగజము–ఏనుఁగు–హాతీ.

మతంగుఁడు–మాదిగవాఁడు–ఢేడ్.

మతము — అభిప్రాయము–రాయె.
సమ్మతి–రజా.
జాతి–జాత్.



మతలబు–సంగతి–కైఫియత్.

మతిమంతుఁడు–బుద్ధిమంతుఁడు–ఆకిల్.

మత్కుణము–నల్లి–ఖటమల్.

మత్తకాశిని–ఆఁడుది–ఔరత్.

మత్తా
మత్తు — మత్తు–నిషా.

మత్సరము–క్రోధము–గుస్సా.

మత్స్యండి — కండచెక్కెర–మిశ్రీ.
మత్స్యంది — బెల్లము–గుడ్.

మత్స్యము–చేఁప–మచ్ఛీ.

మదట–మత్తుఁడు–మద్‌హోష్.

మదనము–మతానము–మోం.

మదమత్తకము–గంజాయి–గాంజా.

మదము — క్రొవ్వు–చర్బీ.
కస్తూరి–మిష్క్.
గర్వము–గురూరీ.
సంతోషము–ఖుషీ

మదావళము–గజము–హాతీ.

మది — బుద్ధి–అకల్.
మనస్సు–దిల్.

మదిర–కల్లు–సేందీ

మధురము–నెమిలి–మోర్.

మధుకరము
మధుపము — తుమ్మెద–భాఁరా.

మధురము — తియ్యన–మీఠా.
విషము–జెహర్.

మధురిమ–తియ్యన–మీఠా.

మధులిహము–తుమ్మెద–భౌఁరా.

మధువు
- కల్లు–సేందీ.
- పాలు–దూధ్.
- నీళ్లు–పానీ.
- తేనె–షహద్.

మధుకరము–తుమ్మెద–భౌఁరా.

మధూళి
- కల్లు–సేందీ.
- తేనె–షహద్.

మధ్యము
- ఆకాశము–ఆస్మా౯.
- నడుము–కమర్.

మధ్యమము–నడుము–కమర్.

మనము
- మనస్సు–దిల్.
- బుద్ధి–అకల్.

మనవి–విజ్ఞాపనము–ఇల్తిమాస్.

మనసరి
- బుద్ధిమంతుఁడు–ఆకిల్.
- ఓర్పుగలవాఁడు–సాబెర్.

మనీష–బుద్ధి–అకల్.

మనీషి–బుద్ధిమంతుఁడు–ఆకిల్.

మను–నేల–జమీ౯.

మనుకువ–వాసస్థానము–సుకూనత్.

మనుజుఁడు–మనుష్యుఁడు–ఇన్సా౯.

మనుజేంద్రుఁడు–రాజా–బాదుషా.

మనుపరి–రక్షకుఁడు–హాఫిజ్.

మనుమఁడు–పౌత్రుఁడు–పోతా.



మనుమరాలు–పౌత్రి–పోతీ.

మనువు
- పెండ్లి–షాదీ.
- మగఁడు–షౌహర్.
- సంబంధము–నిస్బత్.

మనోజ్ఞము–సుందరము–హుస్న్.

మనోరథము
- ఇచ్ఛ–ఇరాదా.
- కోరిక–ఖాహిష్.

మనోరమము–మనోజ్ఞము–హుస్న్.

మనోహరము–బంగారము–సూనా.

మన్నఁడు–ప్రభువు–మాలిక్.

మన్నన
- సమ్మానము–ఇజ్జత్.
- ప్రియము–మొహబ్బత్.
- విశ్వాసము–దోస్తీ.

మన్నిక–మన్నన–ఇజ్జత్.

మన్నియ, మన్నియఁడు, మన్నీఁడు, మన్నెఁడు
- ప్రభువు–మాలిక్.

మన్ను–నేల–జమీ౯.

మన్నుఱేఁడు–రాజా–బాదుషా.

మన్నెకాఁడు–ప్రభువు–మాలిక్.

మన్మఁడు–మనుమఁడు–పోతా.

మన్యువు
- శోకము–రంజ్.
- క్రోధము–గుస్సా.

మన్వంతరము–కాలము–వఖ్తు.

మయము–కంచరగాడిద–ఖచ్చర్

మయూఖము-కాంతి-రౌనఖ్.

మయూరము-నెమిలి-మోర్.

మరందము-తేనె-షహద్.

మరందాకము-పుష్ప-ఫూల్.

మరకతము-పచ్చ-జెముర్రుద్.

మరక్కాఁడు-నావికుఁడు-జహాజ్ రాన్.

మరణము-చావు-మౌత్.

మరి-వారము-హఫ్తా.

మరిచము / మరీచము - మిరియము-మిర్చి.

మరియాద-క్రమము-దస్తూర్.

మరు తేజి-చిలుక-తోతా.

మరుత్సఖుఁడు-అగ్గి-అంగార్.

మరుత్తు-గాలి-హవా.

మరుమాము-చంద్రుఁడు-చాంద్.

మరులు-పిశాచము-షైతాన్.

మరువు-పర్వతము-పహాడ్.

మరూకము-నెమలి-మోర్.

మర్కటము-కోఁతి-బందర్.

మర్త్యుఁడు-మనుష్యుఁడు- ఇన్సాన్.

మర్దలము-మద్దెల-మిర్ధంగ్.

మర్మి-మర్మజ్ఞుఁడు-రాజ్ దార్.

మర్యాద
- సన్మానము-ఇజ్జత్.
- వినయము-తహజీబ్.
- వాడుక-ఆదత్.
- విధము-తరః.
- తీరము-కినారా.



మర్షము-క్షమ-సబర్.

మఱుకువ
- అజ్ఞానము-బేఅక్లీ.
- అశ్రద్ధ-బేతవజ్జః.

మఱి
- ఇంకను-ఔర్.
- వెండియు-బలద్.

మఱిమఱి-మిక్కిలి-జియాదా.

మఱిగా[illegible]-అన్యము-గైర్.

[illegible]వచనము-జవాబ్

హాండీ.

[illegible]కవచము-జిరఃబఖ్తర్.

మల-పర్వతము-పహాడ్.

మలకవాలు / మలకడము - పాదరక్ష-జూతా.

మలచేము / మలపు - అధికము-జియాదా

మలముకి-కోఁతి-బందర్.

మలము
- పాపము-అజాబ్.
- మలినము-గలీజ్.

మలయజము-గంధము-సందల్.

మలయిక-విహారము-తఫ్రీః.

మలాక-చందనము-సందల్.

మలికితము-సంశయము-షక్.

మలినము-మాసిన-మైలా.

మలినముఖుఁడు
- అగ్ని-అంగార్.
- దుర్జనుఁడు-బద్ నఫ్స్.

మలిమ్లుచము-దోమ-మచ్ఛర్.

మలిమ్లుచుఁడు
- దొంగ-చోర్.
- అగ్గి-అంగార్.

మలీమసము
- ఇనుము-లోహా.
- నల్లని-కాలా
- దుష్టము-బద్.

మలుకారు-శీతకాలము-సర్మా.

మలుకువ-ముఱికి-గలీజ్.

మల్లకుఁడు-కఠినుఁడు-సంగ్‌దిల్.

మల్లట-కష్టము-తక్‌లీఫ్.

మల్లు
- కోఁణి-బందర్.
- జెట్టి-పహిల్‌వాన్.

మల్లుఁడు-జెట్టి-పహిల్‌వాన్.

మశకము-దోమ-మచ్ఛర్.

మషిమణి-మసిబుడ్డి-దవాత్.

మసటు / మసడు — ముఱికి-గలీజ్.

మసి
- బొగ్గు-కోల్‌సా.
- సిరా-సియాహీ.
- నలుపు-సియాః
- కాటుక-కాజల్.
- మయిల-మైల్.
- ముఱికి-గలీజ్.



మస్కరము-వెదురు-బాఁస్.

మస్కరి-భిక్షుకుఁడు-భికారీ.

మస్తకము. / మస్తము- — తల-సర్.

మస్తిష్కము-మెదడు-భేజా.

మస్తు
- సమృద్ధి-కాఫీ.
- మత్తు-నిషా.
- గర్వము-గురూరీ.

మహనీయుఁడు-గొప్పవాఁడు-బుజుర్గ్.

మహస్సు-తేజము-రోష్నీ.

మహా-గొప్ప-బడా.

మహాంగము-ఒంటె-ఊఁట్.

మహాకందము-వెల్లుల్లి-ప్యాజ్.

మహాగ్రీవము-ఒంటె-ఊఁట్.

మహాత్మము-ఔదార్యము-సఖావత్.

మహాధనము-బంగారు-సూనా.

మహానసము-వంటయిల్లు-బావర్చీఖానా.

మహాపథము-రాజమార్గము-షాఃరాః.

మహాబలము-సీసము-సీస.

మహాబలుఁడు-గాలి-హవా.

మహాబిలము-ఆకాశము-ఆస్మాన్.

మహామాత్రుఁడు-సంపన్నుఁడు-తవంగర్.

మహామృగము-ఏనుఁగు-హాతీ.

మహారజతము / మహారజనము — బంగారు-సూనా.

మహారణ్యము-అడవి-సహెరా.

మహారాత్రము-అర్ధరాత్రము-ఆధీరాత్.

మహాశయుఁడు-సముద్రుఁడు-దర్యా.

మహి { భూమి-జెమీ౯. / ఆవు-గాయి.

మహింధమము { పందికొక్కు-ఘూస్. / ముంగిస-నేవల్.

మహిక-మంచు-బరఫ్.

మహిమ / మహిమము } గొప్పతనము-బుజుర్గీ.

మహిళ-ఆఁడుది-ఔరత్.

మహీక్షితుఁడు-రాజు-బాదుషా.

మహీధరము / మహీధ్రము } పర్వతము-పహాడ్.

మహీరుహము-చెట్టు-ఝాడ్.

మహోక్షము-దున్నపోతు-ఖుల్గా.

మహోదధి-సముద్రము-దర్యా.

మహోదయము-అభివృద్ధి-తరక్కీ.

మహౌషధము { వెల్లుల్లి-ప్యాజ్. / శొంఠి-సోఁట్.

మళ్లీ-మఱల-ఫిర్.

మాండలికుఁడు-జిల్లాఅధికారి-హాకిమె, జిలా.

మాంద్యము-ఆలస్యము-దేర్.

మాంసము-నంజుడు-గోష్తు.

మాంసికుఁడు-కటికవాఁడు-కస్సాబ్.



మాఁను-వృక్షము-ఝాడ్.

మాగడి-అశ్రద్ధ-బేతవజ్జః.

మాగాని-దేశము-ముల్కు.

మాట { పదము-లఫ్జు. / నింద-తొహమత్. / వృత్తాంతము-కైఫియత్. / వాక్కు-జెబా౯.

మాటకాఁడు-వక్త-జెహీ౯.

మాటలల్లువాఁడు-కవి-షాఅర్.

మాటు { మఱుఁగు-ఆస్రా. / కాలము-వఖ్తు.

మాడికి / మాడ్కి } విధము-తరః.

మాణవకుఁడు-బాలకుఁడు-బచ్చా.

మాణిక్యము-కెంపు-యాఖూత్.

మాత { తల్లి-మా. / భూమి-జెమీ౯. / ఆవు-గాయి.

మాతంగము-ఏనుఁగు-హాతీ.

మాతంగుఁడు-మాదిగవాఁడు-ఢేడ్.

మాతరపితలు-తలిదండ్రులు-వాలెదై౯.

మాతరిశ్వుఁడు-గాలి-హవా.

మాతాపితలు-తలిదండ్రులు-వాలెదై౯.

మాతామహి-తల్లితల్లి-నానీ.

మాతామహుఁడు-తల్లితండ్రి-నానా.

మాతృక-తల్లి-మా.

మాదము-మదము-మస్తీ.

మాధవి { కల్లు-సేందీ. / తేనె-షహద్. / శర్కర-షకర్.

మాధురి { మాధుర్యము-షీరీఁ. / కల్లు-సేందీ.

మాధుర్యము-తీఁపు-షీరీఁ.

మానన-మన్నన-ఇజ్జత్.

మానపరుఁడు-గర్వముగలవాఁడు-మగ్రూర్.

మానభంగము-అవమానము-బేయిజ్జత్.

మానవతి-ఆఁడుది-ఔరత్.

మానవుఁడు-మానిసి-ఇన్సాఁ.

మానవేశ్వరుఁడు-రాజా-బాదుషా.

మానసము { మనస్సు-దిల్. / అభిప్రాయము-రాయె.

మాని-మానముగలవాఁడు-ఇజ్జత్ దార్.

మానికదారి-వేశ్య-కంచనీ.

మానికము-కెంపు-లఅల్.

మానిని-ఆఁడుది-ఔరత్.

మానిసితేఁడు-రాజా-బాదుషా.

మారుతము-గాలి-హవా.

మార్గము-త్రోవ-రాస్తా.

మార్దవము-మెత్తన-నరం.

మార్జారము / మార్జాలము } పిల్లి-బిల్లి.



మార్తాండుఁడు / మార్తండుఁడు } సూర్యుఁడు-సూరజ్.

మార్తుఁడు-శత్రువు-దుష్మన్.

మార్దవము-మెత్తన-నర్మీ.

మాఱట-ప్రతి-సానీ.

మాఱాటము-కలహము-ఝగడా.

మాఱు { తడవ-బార్. / ప్రతి-సానీ.

మాఱుమాట-ప్రతివచనము-జవాబ్.

మాలిన్యము-మలినత్వము-మైల్.

మాలిమి { మచ్చిక-ఆదత్. / వాత్సల్యము-మెహర్బానీ.

మావటీఁడు-మావటివాఁడు-పీల్బాఁ.

మావు-అశ్వము-ఘోడా.

మాసటి / మాసటీఁడు } శూరుఁడు-షుజా.

మాసము-నెల-మహినా.

మాసిక-అతుకు-పైవంద్.

మాస్టీఁడు-శూరుఁడు-షుజా.

మహ / మహేయ } ఆవు-గాయి.

మింగడ-మీఁగడ-మలై.

మించు { అధికము-జియాదా. / ప్రకాశము-రౌనఖ్.

మించుబోఁడి-ఆఁడుది-ఔరత్.

మింటిచూలి–గాలి–హవా.

మిక్కిలి–అధికము–జియాదా.

మిగత / మిగులు } శేషము–బఖ్యా.

మిటారము–అతిశయము–జియాదా.

మిటారి–ఆఁడుది–ఔరత్.

మిట్ట–ఉన్నతము–బలందీ.

మిడి–గర్వము–గురూరీ.

మిడిమానిసి–శూరుఁడు–షుజా.

మిడుత–శలభము–తిడ్డా.

మితంపచుఁడు–లోభి–బఖీల్.

మితి–కొలఁది–ఎతెదాల్.

మిత్త–స్నేహితుఁడు–దోస్తు.

మిత్తిక–మన్ను–మిట్టీ.

మిత్తి–చావు–మాత్.

మిత్రము / మిత్రుఁడు } స్నేహితుఁడు–దోస్తు.

మిథునము–జత–జోడా.

మిథ్య–అనృతము–ఝూట్.

మిథ్యామతి–అజ్ఞానము–బేఅక్లీ.

మినహా–తప్ప–సివా.

మిను–ఆకాశము–అస్మాన్.

మినుకులయిక్క–సూర్యుఁడు–సూరిజ్.

మినుచూలు–గాలి–హవా.

మిన్ను–శ్రేష్ఠము–ఉమ్దా.



మిన్ను–ఆకాశము–ఆస్మాన్.

మిఱ్ఱు–ఉన్నతభూమి–బలంద్ జగః.

మిష { మోసము–దగా. / నెపము–వజః.

మిసిమి–వెన్న–మస్కా.

మిహి–శ్రేష్ఠము–ఉమ్దా.

మిహిక–హిమము–బరఫ్.

మీఁగడ–పాలమీఁది తెట్టె–మలై.

మీనము / మీను } చేఁప–మఛ్ఛీ.

ముంగల–ముందు–ఆగే.

ముంగి–ముంగిస–నేవల్.

ముండనము–క్షౌరము–ఇస్లా.

ముండి–మంగలవాఁడు–హజాం.

ముకుందము–పాదరసము–పారా.

ముకురము { అద్దము–ఆయినా. / మల్లెపువ్వు–మొగ్రా.

ముక్క–తునక–తుక్డా.

ముక్కద్దము–సులోచనము–చష్మా.

ముక్కు–నాసికము–నాక్.

ముక్తి–విడుపు–రెహాయి.

ముఖము–మొగము–సూరత్.

ముగ్ధ–ఆఁడుది–ఔరత్.

ముచ్చె–పాదరక్ష–జూతా.

ముచ్చట–వృత్తాంతము–కైఫియత్.

ముట్టడి–నిర్బంధము–మొహాసిరా.
ముడియ–మూట–పోట్లీ.
ముత్త–వృద్ధుఁడు–బూఢా.
ముత్తియము–ముత్తెము–మోతీ.
ముదముద–సంకోచము–షక్.
ముదిగారము–మౌర్ఖ్యము–జహాలత్.
ముదిత–ఆఁడుది–ఔరత్.
ముదిమి–ముసలితనము–జేయీఫీ.
ముదుకఁడు–ముసలివాఁడు–బూఢా.
ముద్గము–పెసలు–మూంగ్.
ముద్దియ–ఆఁడుది–ఔరత్.
ముద్దు–చుంబనము=బోసా.
మునుపు–పూర్వము–అవ్వల్.
మున్నీరు–సముద్రము–దర్యా.
ముప్పిడి–బాఁకు–కటార్.
ముమ్మరము–అధికము–జియాదా.
మురజము–మృదంగము–మిర్‌ధంగ్.
మురికాఁడు–గర్విష్ఠుఁడు–మగ్‌రూర్
ముఱి–కొంచెము–థోడా.
ముఱికి–కల్మషము–మైల్.
ములికి { బాణము–తీర్. / ఇనుపముక్క–కీలా.
ములు, ముల్లు } ముల్లు–కాఁటా.
ముష్కరుఁడు కుటిలుఁడు–మక్కార్.

ముష్టి–కత్తిపిడి–కబ్జా.
ముసలము–రోకలి–మూసల్.
ముస్తీదు–సిద్ధము–తయ్యార్.
మూఢుఁడు–బుద్ధిహీనుఁడు–బేవకూఫ్.
మూత్రము–ఉచ్చ–పీషాబ్.
మూర్ఛ–సొమ్మ–మిర్‌గీ.
మూర్తి–దేహము–జిసం.
మూర్ధము–నెత్తి–సర్.
మూల–గొంది–కోనా.
మూలబంధము–పునాది–బునియాద్.
మూలము–వేరు–జడ్.
మూల్యము–వెల–ఖీమత్.
మూషికము–ఎలుక–చూహా.
మృగనాభి–కస్తూరి–మిష్క్.
మృగయ–వేఁట–షికార్.
మృగరిపువు–సింహము–షర్‌జా.
మృగవాహనుఁడు–గాలి–హవా.
మృత్తిక–మన్ను–మిట్టీ.
మృధము–యుద్ధము–లడై.
మృష–అబద్ధము–ఝూట్.
మెండు–అధికము–జియాదా.
మెట్టిక–మెట్టు–సిడీ.
మెట్టు–సుంకముఁగొనెడిచోటు–మహసూల్ ఖానా.
మెడిదము–చేప్పుడు–ఆవాజ్.
మెఱుఁగురికక్క–పగడము–మూంగా.

మెలఁత–ఆఁడుది–ఔరత్.

మేఁక–ఛాగి–ఛేలీ.

మేఘద్వారము–ఆకాశము–ఆస్మాన్.

మేఘనాదానులాసి–నెమిలి–మోర్.

మేఘపుష్పము–నీళ్లు–పానీ.

మేచకము–చీఁకటి–అంధేరా.

మేటి–గడ్డివామి–గరీ.

మేడ–సౌధము–బంగ్లా.

మేధస్సు–మెదడు–భేజా.

మేదకుఁడు–కపటములేనివాఁడు–నేక్‌నఫ్సు.

మేదిని–నేల–జెమీన్.

మేదు–మేధస్సు–భేజా.

మేధ–జ్ఞప్తి–యాద్.

మేధావంతుఁడు } సూక్ష్మబుద్ధిగలవాఁడు–చాలాక్.
మేధావి

మేను–శరీరము–జిసం.

మేపుట్టువు–కూఁతురు–బేటీ.

మేలము–పరిహాసము–థట్టా.

మేలిమి { గౌరము–ఇజ్జత్.
ఆధిక్యము–జియాదా.

మేలు { శుభము–నేక్.
ఉపకారము–నేకి.
పుణ్యము–సవాబ్.
లాభము–నఫా.

మేహనము } మూత్రము–పీషాబ్.
మేహము



మేళమణి–సిరాబుడ్డి–దవాత్.

మై–శరీరము–జిసం.

మైకము } మత్తు–నిషా.
మయికము

మైల–అశుచి–నాపాక్.

మొండికట్టె–మొండితనముగలవాఁడు–జిద్దీ.

మొకము–మొగము–సూరత్.

మొక్క–మొలక–మోడ్.

మొక్కటీఁడు–కఠినుఁడు–సంగ్‌దిల్.

మొక్కరము–స్తంభము–ఖం.

మొక్కలికాఁడు }
మొక్కలీఁడు } శూరుఁడు–షుజా.
మొక్కలుఁడు }

మొగడ–మొగ్గ–కలీ.

మొగపిరికి–తాఁబేలు–కఛ్వా.

మొగము { ముఖము–సూరత్.
ఎదురు–రూబరూ.

మొగలి–కేతకి–కేవ్డా.

మొగి–మొత్తము–కుల్.

మొగులుదారి–ఆకాశము–ఆస్మాన్.

మొటిక { మొలక–మోడ్.
తునుక–తుక్డా.

మొదలు–పూర్వము–అవ్వల్.

మొదవు–ఆవు–గాయి.

మొదుకన–బరువు–బోఝ్.

మొద్దఁడు-మూఢుఁడు-బేవకూప్.

మొనకాఁడు { శూరుఁడు-షుజా.
సేనాధిపతి-సిపఃసాలార్.

మొనసరి-శూరుఁడు-షుజా.

మొప్ప-కీఁడు-బదీ

మొప్పె / మొప్పియ } మూర్ఖుఁడు-జాహిల్.

మొఱఁగు-వంచకుఁడు-దగాబాజ్.

మొఱక-న్యూనత-కమీ.

మొఱకడము-దౌష్ట్యము-బదీ.

మొఱకు / మొఱకుఁడు } మూర్ఖుఁడు-జాహిల్.

మొలక-అంకురము-మోడ్.

మొల్లము-తఱచు-అక్సర్.

మొసలి-మకరము-మగర్.

మోఁత-బరువు-బోఝ్.

మోక-మొలక-మోడ్.

మోక్షద్వారము-సూర్యుఁడు-సూరజ్.

మోక్షము-విడుపు-రెహాయి.

మోఘకర్మ-వ్యర్థపుపని-ఫుజూల్ కాం.

మోఘము-వ్యర్థము-ఫుజూల్.

మోచక / మోచని } ముచ్చె-జూతా.

మోటు-గుజ్జముత్తట్టువ-తట్టూ.

మోడి-మౌనము-ఖామోషీ.



మోదము { సంతోషము-ఖుషీ.
పరిమళము-ఖుష్‌బో.

మోపిక { భారము-బోఝ్.
సహాయము-మదద్.

మోఱకము-మూర్ఖత్వము-జహాలత్.

మోఱకు / మోఱకుఁడు } మూర్ఖుఁడు-జాహిల్.

మోవి-పెదవి-హోఁట్.

మోష-దొంగతనము-చోరీ.

మోషకుఁడు-దొంగ-చోర్.

మోస-దొంగతనము-చోరీ.

మోసగాఁడు-వంచకుఁడు-దగాబాజ్.

మోసము { వంచన-ధోకా.
దొంగతనము-చోరీ.

మోసు-తునుక-తుక్డా.

మోస్తరు-మాదిరి-తరః.

మోహము { అజ్ఞానము-బేవకూఫీ.
ఆశ్చర్యము-తాజ్జుబ్.
మూర్ఛ-బేహోష్.

మౌకలి-కాకి-కవ్వా.

మౌక్తికము-ముత్తెము-మోతీ.

మౌఢ్యము-మూఢత్వము-జహాలత్.

మౌనము-మాటాడకుండుట-ఖామోషీ.

మౌళి { కిరీటము-తాజ్.
నేల-జెమీన్.

మ్రదిమము-మెత్తన-నరం.

మ్రాఁకు<br>మ్రాను } చెట్టు-ఝాడ్.

మ్రానుద్రిమ్మరి<br>మాన్ద్రిమ్మరి<br>మ్రానుమనికి<br>మ్రాన్మనికి } కోఁతి-బందర్.

మ్రుక్కడి-అల్పము-ఖఫీఫ్.

మ్రుచ్చిలి-దొంగతనము-చోరీ.

మ్రుచ్చు-దొంగ-చోర్.

మ్రుచ్చుప్రొద్దు-అర్ధరాతిరి-ఆధీరాత్.

మ్రోఁగుఁడు<br>మ్రోఁత } ధ్వని-ఆవాజ్.

మ్రోల-ఎదుట-రూబరూ.

మ్లేచ్ఛకందము-వెల్లుల్లి-ప్యాజ్.

మ్లేచ్ఛముఖము-రాగి-తాంబా.

## య

యంత్రణము-రక్షణము-హిఫాజేత్.

యకృత్తు-కారిజము-కలీజా.

యక్షకర్దమము { కర్పూరము-కాఫూర్.<br>కస్తూరి-మిష్కు.<br>కుంకుమపువ్వు-జాఫ్రాన్.

యజ్ఞోపవీతము-జంధెము-జేన్నార్.

యతనము-యత్నము-తద్‌బీర్.

యథార్థము-నిజము-సచ్.



యథార్థవక్తుఁడు-వేగువాఁడు-జాసోస్.

యథాశక్తి-చేతనైనంత-హత్తుల్ యిమ్‌కాన్.

యమము<br>యమళము } జత-జోడా.

యవసము-గడ్డి-ఘాఁస్.

యవాగువు-గంజి-పీచ్.

యశస్సు<br>యశము } కీర్తి-నేక్ నామీ.

యష్టి { హారము-హార్.<br>చేతికఱ్ఱ-ఆసా.

యాచకము-భిక్షము-భీక్.

యాతము-గడచినది-గుజెస్తా.

యాత్ర-పుణ్యస్థలమునకుఁబోవుట-జియారత్.

యాదఃపతి<br>యాదసాంపతి } సముద్రము-దర్యా.

యానకరుఁడు-వడ్లవాఁడు-బఢై.

యానపాత్రము-ఓడ-జహాజ్.

యాప్యయానము-పల్లకి-పాల్కీ.

యాప్యుఁడు-నికృష్టుఁడు-రజీల్.

యామము-జాము-పహర్.

యామవతి<br>యామిక } రాత్రి-షబ్.

యామిని { రాత్రి-షబ్.<br>పసుపు-హాల్‌దీ.

యామిలము-జత-జోడా.

యాయవరుఁడు-బిచ్చగాఁడు-భికారి

యావత్తు-సమస్తము-సబ్.

యావసము–గడ్డివామి–గరి.

యుక్తము }
యుక్తి } న్యాయము–ఇన్సాఫ్.

యుగము {
వయస్సు–ఉమర్.
రెండు–దో.
జత–జోడా.

యుగళము }
యుగ్మము }
యుగళి } జత–జోడా.
యుతకము }

యుతకము–సందియము–షక్.
యుద్ధము–సమరము–లఢై.
యువ–వయసువాఁడు–జవాన్.
యువతి–ఆఁడుది–ఔరత్.
యోగక్షేమము–క్షేమలాభములు–ఖైరో, ఆఫియత్.

యోగము {
అదృష్టము–ఖిస్మత్.
ప్రయత్నము–తద్బీర్.
ద్రవ్యము–దౌలత్.
ఔషధము–దవా.

యోగేష్టము–సీసము–సీష్.
యోచన–ఆలోచన–మష్విరా.

యోధ }
యోధుఁడు } బంటు–సిపాహీ.
యోద్ధ }

యోష }
యోషి } ఆఁడుది–ఔరత్.
యోషిత్తు }



యౌతవము–త్రాసు–తరాజూ.
యౌవనలక్షణము–సౌందర్యము–హుస్న్.

ర

రంకుఁడు {
దరిద్రుఁడు–గరీబ్.
లోభి–బఖీల్.

రంగము–తిగరము–కథీల్.
రంగరి–రంగద్దువాఁడు–రంగ్రేజ్.
రంగాజీవుఁడు–చిత్తరువు వ్రాయువాఁడు–ముసవ్వర్
రంగు–కాంతి–రౌనఖ్.
రండ–విధవ–బేవా.
రంధ్రము–బెజ్జము–సూరాఖ్.
రకము–దినుసు–ఖిసం.
రక్తదృక్కు–పావురము–కబూతర్.
రక్తప–జలగ–జోక్.

రక్తము {
నెత్తురు–లహూ.
కుంకుమపువ్వు–జాఫ్రాన్.
రాగి–తాంబా.
ఎఱుపు–లాల్.

రక్తి–అపేక్ష–షౌక్.

రక్షకుఁడు }
రక్షి } రక్షించువాఁడు–నిగహ్బాన్.

రచ్చ {
సభ–మజ్లిస్.
రాజమార్గము–షాహ్రాహ్.
కలహము–ఝగడా
రహస్యము–తన్హాయి.

రజకుఁడు–చాకలవాఁడు–ధోబి.

రజతము { వెండి–చాందీ.
తెల్లనిది–సుఫేద్.

రజని { రాత్రి–రాత్.
పసుపు–హల్దీ.

రజనీచరుఁడు { దొంగ–చోర్.
దయ్యము–షైతాన్.

రజ్జెన–ఆత్మస్తుతి–ఖుద్ పసందీ.

రటనము–ధ్వని–ఆవాజ్.

రట్టడి–అపకీర్తి–బద్‌నామీ.

రట్టుణా–నింద–తొహమత్.

రనము–ధ్వని–ఆవాజ్.

రణము–యుద్ధము–లడై.

రణరంగము–యుద్ధభూమి–జంగ్‌గాః.

రణుఁడు–కొడుకు–బేటా.

రతనఁపుగని–సముద్రము–దర్యా.

రత్నగర్భ–నేల–జెమీన్.

రత్నగర్భుఁడు
రత్నాకరము
రత్నాకరుఁడు } సముద్రుఁడు–దర్యా.

రథము { తేరు–రథ్.
శరీరము–జిసం.

రథిని–సేన–జమాఅత్.

రథీమృగము–కోఁతి–బందర్.

రథ్య–మార్గము–రాస్తా.

రథ్యామృగము–కుక్క–కుత్తా.

రదచ్ఛదము–పెదవి–హోంట్.



రదనము
రదము } పల్లు–దాఁత్.

రబ్బ–కాంతి–రౌనఖ్.

రభసము { వేగము–తేజీ.
సంతోషము–ఖుషీ.

రమ
రమణ } సౌందర్యము–హుస్న్.

రమణుఁడు–మగఁడు–షౌహర్.

రయము–వేగము–తేజీ.

రల్లకము–కంబళి–కమ్మల్.

రవ { వజ్రము–హీరా.
సన్నము–బారీక్.
ఖండము–తునుక.

రవడి–అప్పు–కరజ్.

రవణము { సొమ్ము–జేవర్.
సుందరము–హుస్న్.

రవము–ధ్వని–ఆవాజ్.

రవరవ–శీఘ్రముగా–జల్దు.

రవలి
రవళి } ధ్వని–ఆవాజ్.

రవి–సూర్యుఁడు–సూరిజ్.

రవిక–అవిక–చోలీ.

రశ్మి { వెలుఁగు–రోష్నీ.
తెప్ప–పలక్.

రస { భూమి–జెమీన్.
నాలుక–జీబ్.

రసజ్ఞ–నాలుక–జీబ్.
రసజ్ఞత–తెలివి–అకల్.
రసజ్ఞుఁడు–పండితుఁడు–ఆలిం.
రసన–నాలుక–జీబ్.

రసము
- నాలుక–జీబ్.
- నీళ్లు–పానీ,
- రుచి–లజ్జత్.
- పాదరసము–పారా.
- అనురాగము–ఖాహిష్.
- పాలు–షీర్.

రసవతి–వంటయిల్లు–బావర్చీఖానా.

రసాయనము
- మజ్జిగ–ఛాఁచ్.
- విషము–జెహర్.

రసాల
- చెక్కెర–షకర్.
- నాలుక–జీబ్.

రహాటము–రాట్నము–చర్ఖా.
రహస్యము–ఏకాంతము–తన్‌హాయి.

రహి
- ఆనందము–ఖుషీ.
- ఆసక్తి–ఖాహిష్.
- తెలివి–అకల్.

రాచవీఁడు–రాజధాని–కలమ్‌రూ.

రాజరాజు
- చక్రవర్తి–షహన్‌షా.
- చంద్రుఁడు–చాంద్.

రాజసము–గర్వము–గురూరీ.

రాజు
- ప్రభువు–మాలిక్.
- రాచవాఁడు–బాదుషా.
- చంద్రుఁడు–చాంద్.



రాట్టు–రాజు–బాదుషా.

రాణివాసము
- అంతఃపురము–జెనానా.
- భార్య–జోరూ.

రాణువ–సేన–జమీఅత్.

రాతిరి / రాత్రి – రాత్రి–రాత్.

రాత్రిజము–చుక్క–సితారా.
రాత్రిజాగరము–కుక్క–కుత్తా.
రామతమ్మ–చిలుక–తోతా.
రామునిదాడి–అసంఖ్యము–బేహిసాబ్.
రాయఁడు–రాజు–బాదుషా.
రాయసము–గర్వము–గురూరీ.

రారాజు / రాజేఁడు – చక్రవర్తి–షహన్‌షా.

రాలిపాటు–గర్వము–గురూరీ.
రావము–ధ్వని–ఆవాజ్.
రావు–రాజు–బాదుషా.

రావుతు / రావుత్తు – గుఱ్ఱపురౌతు–సవార్.

రాష్ట్రము–దేశము–ముల్క్.
రాసభము–గాడిద–గధా.
రాసము–పరిహాసము–ఠట్టా.

రాహుతుఁడు / రాహుత్తుఁడు – గుఱ్ఱపురౌతు–సవార్.

రిక్క–చుక్క–సితారా.

రిక్తుఁడు-దరిద్రుఁడు-గరీబ్.

రిక్థము
- ధనము-దౌలత్.
- ఆస్తి-జాయెదాద్.

రిత్త
- వట్టి-ఖాలీ.
- కల్ల-ఝూట్.

రిపువు-శత్రువు-దుష్మన్.
రిప్ప-వెలితి-కమీ.
రిష్టి-అశుభము-నాముబారక్.
రుక్మకారకుఁడు-అగసాలెవాఁడు-సునార్.

రుక్మము
- బంగారు-సూనా.
- లోహము-లోహా.

రుగ్ణత, రుగ్మత, రుగ్మత్త
- రోగము-బీమారీ.

రుచి
- చేవి-జాయకా.
- అపేక్ష-షౌక్.
- కాంతి-రౌనక్.

రుజ
- రోగము-బీమారీ.
- బాధ-తక్లీఫ్.

రుట్టు-కోపము-గుస్సా.
రుతము-ధ్వని-ఆవాజ్.
రుత్త-వట్టి-ఖాలీ.
రుధిరము-నెత్తురు-లహూ.
రువణము-బొక్కసము-ఖజానా.
రువాణము-కాంతి-రౌనక్.
రువ్వ-దమ్మిడి-దమ్డీ.



రుష, రుష్ట
- కోపము-గుస్సా.

రూక-ధనము-దౌలత్.
రూక్ష-జ్వరము-బొఖార్.

రూఢి
- నిజము-సచ్.
- ప్రసిద్ధి-మష్హూర్.
- వాడుక-ఆదత్.

రూపకము.
- రూపము-సూరత్.
- రూపాయ-రూప్యా.

రూపము
- ఆకారము-సూరత్.
- సౌందర్యము-హుస్న్.
- స్వభావము-చాల్.

రూపరి, రూపసి, రూపవంతుఁడు
- సుందరుఁడు-హసీన్.

రూపు
- చక్కఁదనము-హుస్న్.
- ప్రకారము-తరః.

రూప్యము
- నాణెము-సిక్కా.
- రూపాయ-రూప్యా.
- సుందరము-హుస్న్.
- వెండి-చాందీ.

రెంచే-రెండు-దో.
రెంట్రాగుడుతిండి-సింహము-షర్జా.
రెంట్రాగుడుమెకము-ఏనుఁగు-హాథీ.
రెంటము-తోలు-చమ్డా.
రెండు-ద్వయము-దో.

రెక్క-తెక్క-పర్.

రెట్టింపు-ఇనుమడి-దుచంద్.

రెప్ప-తెప్ప-పలక్.

రెయి<br>రే } రేయి-రాత్.

రేగడ<br>రేగడి } బంకమన్ను-రేగడ్.

రేణువు-దుమ్ము-ధూల్.

రేతస్సు-పాదరసము-పారా.

రేతిరి-రాత్రి-షబ్.

రేదొర-చంద్రుఁడు-చాంద్.

రేను-రేఁగు-బేర్.

రేపుకడ<br>రేపు } ప్రాతఃకాలము-అలస్సుబః.

రేభుఁడు-పాటకాఁడు-గవయ్యా.

రేయి-రాత్రి-రాత్.

రేయెండ-వెన్నెల-చాంద్నీ.

రేరాయఁడు<br>రేఱేఁడు } చంద్రుఁడు-చాంద్.

రేవంతుఁడు-అశ్వశిక్షకుఁడు-చాబుక్, సవార్.

రేవగలు-రాత్రింబగలు-షబోరోజ్.

రేవడ<br>రేవడి } రేగడి-రేగడ్.

రేవెలుఁగు<br>రేవెల్గు } చంద్రుఁడు-చాంద్.



రేసుగుడ్డ-చేతిగుడ్డ-దస్తీ.

రై-ధనము-దౌలత్.

రైక-అవిక-చోలీ.

రైతు-పంటకాఁపు-రయ్యత్.

రొంప-పడిసెము-జోకాం.

రొంపి-బురద-కీచడ్.

రొక్కము-ధనము-దౌలత్.

రొట్టియ<br>రొట్టె } రొట్టె-రోటి.

రొడ్డు-రెండు-దో.

రొద<br>రొదాళము } ధ్వని-ఆవాజ్.

రొమ్ము-ఱొమ్ము-ఛాతీ.

రో-ధనము-దౌలత్.

రోఁకలి-ముసలము-మూసల్.

రోఁత-అపవాదము-బద్‌నామీ.

రోఁతలు-తిట్లు-గాలీ.

రోక-మూల-కోనా.

రోగము-తెవులు-బీమారీ.

రోగశ్లేష్మము-జ్వరము-బొఖార్.

రోగహారి<br>రోగాంతకుఁడు } వైద్యుఁడు-తబీబ్.

రోగాయతనము-శరీరము-జిసం.

రోగి-తెవులుగలవాఁడు-మరీజ్.

రోచకము-కాంతి-రౌనక్.

రోదనము { కన్నీరు-ఆఁసూ.
ఏడ్పు-రోనా.

రోధవతి-నది-నద్ది.

రోపము-బాణము-తీర్.

రోమశము-పంది-సువ్వర్.

రోలంబము-తుమ్మెద-భౌఁరా.

రోషగాఁడు-కోపి-గుస్సావాలా.

రోషము, రోసము } కోపము-గుస్సా.

రోహము-మొగ్గ-కలీ.

రోహితము { నెత్తురు-లహూ.
ఎఱుపు-లాల్.
కుంకుమపువ్వు-జాఫ్రాన్.

రోహితాశ్వుఁడు-అగ్ని-అంగార్.

రోహిషము-కొండగొఱ్ఱె-జంగ్లీ, బక్రా.

రౌత, రౌతు, రవుతు } గుఱ్ఱపు రౌతు-సవార్.

రౌద్రము { తీక్షణము-గర్మీ.
భయంకరము-ఖోఫ్నాక్.

రౌప్యము-రూపాయ-రూప్యా.

## ఱ

ఱంకు-జారత్వము-జినాకారీ.

ఱంకుటాలు-జారిణి-ఫాహిషా.

ఱట్టు { నింద-తోహమత్.
అపకీర్తి-బద్, నామి.



ఱప్ప-ఱాయి-పథ్థర్.

ఱవిక-రవిక-చోలీ.

ఱవ్వ { అపకీర్తి-బద్‌నామి.
నింద-తోహమత్.

ఱా-ఱాయి-పథ్థర్.

ఱాఁగ-జారిణి-ఫాహిషా.

ఱాతిగుండె-గట్టిమనసు-సంగ్‌దిలీ.

ఱాయి-రాయి-పథ్థర్.

ఱివ్వున-శీఘ్రము-జల్దీ.

ఱెక్క-పక్షము-పర్.

ఱెప్ప-కను ఱెప్ప-పలక్.

ఱెప్పపాటు-నిముసము-లహెజా.

ఱేఁడు- { రాజు-బాదుషా.
మగఁడు-షౌహర్.

ఱేకు-ఈఁక-పర్.

ఱేపు-ప్రాతఃకాలము-అలస్సుబః.

ఱైక, అయిక { ఱవిక-చోలీ.

ఱొచ్చు { బురద-గీచడ్.
అపవాదము-బద్‌నామీ.

ఱొడ్డు-అధికము-జియాదా.

ఱొమ్ము-వక్షము-ఛాతీ.

## ల

లంక-ఱంకుటాలు-ఫాహిషా.

లంకెమానిసి-దాసుఁడు-ఖిద్మత్‌గార్

లంగకుఁడు–మిత్రుఁడు–దోస్తు.
లంగలము–నాఁగేలు–హల్.
లంగూలము–తోఁక–దుం.
లంఘనము
- నేరము–కుసూర్.
- అవమానము–బేయిజ్జత్.

లంచము–లంచేము–రుష్వత్.
లంచెగొండి–లంచేముఁదినువాఁడు–రాషీ.

లంజ
లంజక
లంజియ
లంజె
లంజెత
} వేశ్య–కంచ్నీ.

లంపటము
- శ్రమము–తక్లీఫ్.
- ఆపద–ఆఫత్.

లంపటుఁడు–అత్యాసక్తిఁగలవాఁడు–హారీస్.
లంబకర్ణము–కుందెల–ఖర్గోష్.
లంబమానము–హారము–హార్.
లంబిక–కొండనాలుక–పడ్జీబ్.
లకుటము–దుడ్డుకఱ్ఱ–సోఁటా.
లకుచము–నిమ్మ–లైమూ.
లక్షణము–గుఱుతు–నిషాణ్.
లక్ష
- నూఱువేలు–లాఖ్.
- నెపము–వజః.

లక్షణము
- గుఱుతు–నిషాణ్.
- పేరు–నాం.
- అందము–హుస్న్.



లక్షము–గుఱి–నిషాణ్.
లగనము–పెండ్లి–షాదీ.
లంగాము–కళ్లెము–లగాం.
లగువు–చులుకన–సహల్.
లగ్గు
- మేలు–నేకీ.
- శుభము–ముబారక్.

లఘిమ–చులకన–సహల్.
లచ్చివారము–గురువారము–జుమే,రాత్
లజ్జ–సిగ్గు–షరం.
లత–తీఁగ–బేల్.
లతాంతము–పువ్వు–ఫూల్.
లతాడు–అడుసు–కీచడ్.
లతిక–తీఁగ–బేల్.
లత్త–ఆపద–ఆఫత్.
లపక–ధనము–దౌలత్.
లపనము
- ముఖము–సూరత్.
- మాట–బాత్.
- నోరు–ముః.

లబ్ధవర్ణుఁడు–విద్వాంసుఁడు–ఆలిం.
లబ్ధి
- లాభము–ఫాయిదా.
- ప్రాప్తి–మొకద్దర్.
- కలిమి–తవంగరీ.

లయ–మోసము–దగా.
లయకాఁడు–మోసగాఁడు–దగాబాజ్,
లయము–నాశము–ఫనా.

లయ్య-వేశ్య-కంచ్‌నీ.

లలన-ఆఁడుది-ఔరత్.

లలాటము-నుదురు-పీషానీ.

లలామము
- తోఁక-దుం.
- గుఱ్ఱము-ఘోడా.
- కొమ్ము-సింగ్.
- తొడవు-జేవర్.
- గుఱుతు-నిషాణ్.
- శ్రేష్ఠము-ఉమ్‌దా.
- టెక్కెము-ఝుండా.
- సుందరము-హుస్న్.

లలి
- ప్రేమ-మొహబ్బత్.
- అత్యంతము-జియాదా.
- సమ్మతి-రజామందీ.
- సొగసు-హుస్న్.

లలితము-ఈప్సితము-ఖాహిష్.

లవణము-ఉప్పు-నమక్.

లవణిమ-అందము-హుస్న్.

లవము
- కొంచెము-థోడా.
- చేటు-ఆఫత్.

లవలేశము-రవంత-జర్రా.

లశునము-ఉల్లిగడ్డ-ప్యాజ్.

హరి ...-లహర్.

...ాఁగలి-హాల్.

...ోఁక-దుం.

...ఱుతు-అలామత్.

నాం.



లాఁక-ఈఁక-పర్.

లాఁగ-బిలము-సూరాఖ్.

లాఁగడాఁగుడు-సర్పము-సాఁప్.

లాఁతి-అన్యము-గైర్.

లాఁతు-అధికము-జియాదా

లాకు-లక్క-లాక్.

లాగి-సులభము-సహల్.

లాఘవము-ఆరోగ్యము-సెహత్.

లాటీ-దుడ్డుకఱ్ఱ-సోఁటా.

లాటుఁడు-పండితుఁడు-ఆలిం.

లాడము-గుఱ్ఱఁపుగిట్టకుఁగట్టెడి యినుపబిల్ల-నఅల్.

లాభము
- వడ్డి-సూద్.
- వ్యాపారమువల్లఁగల్గినద్రవ్యము-నఫా.

లాయము-అశ్వశాల-అస్తబల్.

లావణ్యము-ఉప్పన-నమ్‌కీన్.

లావరి-బలవంతుఁడు-జేబర్‌దస్తు.

లావు
- బలము-కువ్వత్.
- అధికము-జియాదా.

లాసకము-నెమిలి-మోర్.

లాసము-ఆఁట-ఖేల్.

లాహిరి / లాహిరీ - మైకము-నిషా.

లంపాకుఁడు-మూర్ఖుఁడు-జాహిల్.

లిఖితము-జాబు-ఖత్.

లిపికరుఁడు-వ్రాసెడివాఁడు-మొహరిర్.

లిప్స-కోరిక-ఆర్జూ.

లిబ్బి { ధనము-దౌలత్. / నిధి-ఖజానా. }

లీల-క్రీడ-తమాషా.

లుంటాకుఁడు-దొంగ-చోర్.

లుక్కు-లోపము-కమీ.

లుప్తము-దొంగసొమ్ము-మాలె, మస్రూఖా.

లుబ్ధ / లుబ్ధుఁడు } లోభి-బఖీల్.

లూఘి-వ్రణము-ఫోడా.

లూడుపులు-చెప్పులు-జూతా.

లూత-చీమ-చుంటీ.

లూమము-తోఁక-దుం.

లూలామాలము-మోసము-దగా.

లెంప-చెంప-గాల్.

లెస్స { క్షేమము-ఖైరియత్. / శ్రేష్ఠము-ఉమ్దా. / సొగసు-హుస్న్. }

లేఁక-భటుఁడు-సిపాహి.

లేఁత { తరుణము-కోఁలా. / చులకన-సహల్. / సుకుమారము-నాజూక్. }

లేక / లేఖ } జాబు-ఖత్.

లేకరి-లేఖకుఁడు-మొహరిర్.

లేఖని-కలము-కలం.



లేఖకుఁడు / లేఖ్యకుఁడు } వ్రాఁతకాఁడు-మొహరిర్.

లేఖితము-లిఖితము-ఖత్.

లేటి / లేడి } జింక-హారణ్.

లేదుబంతి-అనృతము-ఝూట్.

లేపనము-అలుకుట-లీప్నా.

లేబరము-శూన్యము-నఫీ.

లేమ-ఆఁడుది-ఔరత్.

లేమి / లేమిడి } దారిద్ర్యము-గరీబీ.

లేలిహానము / లేలీహానము } పాము-సాఁప్.

లేవడి-లేమి-గరీబీ.

లేశము-కొంచెము-థోడా.

లేసు-చులకన-సహల్.

లేహము-కడుపు-పేట్.

లొంప-యిల్లు-మకాఁ.

లొచ్చు / లొజ్జు } తక్కువ-కమీ.

లొటలొట-శీఘ్రము-జల్దీ.

లొటిపిట / లొట్టిపిట్ట / లొటిపిట్ట / లొట్టిపిట / లొట్టియ / లొట్టె } ఒంటె-ఊఁట్.

లోచనము-కన్ను-ఆఁఖ్.

లోచమస్తకము-ఓమము-అజ్వాఁ.

లోచెయి-అఱచెయ్యి-హతేలీ.

లోటు { నష్టి-నుక్సాఁ.
తక్కువ-కమీ.

లోపము-తక్కువ-కమీ.

లోభము-లుబ్ధత్వము-బొఖాలత్.

లోభి-లుబ్ధుఁడు-బఖీల్.

లోమము-రోమము-బాల్.

లోమశము-గొఱ్ఱె-బక్రా.

లోల-నాలుక-జీబ్.

లోవాఁడివాఁడు-దొంగ-చోర్.

లోవి-కుండ-ఘడా.

లోవిడి. పూర్వము-అవ్వల్.

లోహకారకుఁడు
లోహకారుఁడు } కుమ్మరవాఁడు-లోహార్.

లోహజిత్తు-వజ్రము-హీరా.

లోహము-యినుము-లోహా.

లోహితము-కెంపు-యాఖూత్.

లోహితచందనము
లోహితము } కుంకుమపువ్వు-జాఫ్రాఁ.

లోహితము-నెత్తురు-లహూ.

లోహితాశ్వుఁడు-అగ్గి-అంగార్.

## వ

వంక { దిక్కు-తరఫ్.
కాలువ-నాలా.



వంకర-వక్రత్వము-కజీ.

వంక్షణము-నడుము-కమర్.

వంగము-తగరము-కథీల్.

వంగసము { వంశము-ఖాఁదాఁ.
కులము-జాత్.

వంచకము-నక్క-కోలా.

వంచకత్వము-మోసము-దగా.

వంచకుఁడు-మోసకాఁడు-దగాబాజ్.

వంచన-మోసము-దగా.

వంటకము-అన్నము-ఖానా.

వంటచెఱకు-కట్టెలు-లక్డీ.

వంటయిల్లు-వంటచేసెడిచోటు-బావర్చిఖానా.

వంటలవాఁడు
వంటవాఁడు } వంటచేయువాఁడు-బావర్చి.

వంటశాల-వంటయిల్లు-బావర్చిఖానా.

వంతుఁడు { సేవకుఁడు-ఖిద్మత్గార్.
పొట్టివాఁడు-గిడ్డా.

వండ-ఆపద-ముసీబత్.

వంత-బాధ-తక్లీఫ్.

వంతు { వరుస-బారీ.
భాగము-హిస్సా.

వంతెన-వారధి-పుల్.

వంద-నూఱు-సౌ.

వందనము-స్తుతి-తారీఫ్.

వందఱ-తునుక-తుక్డా.

వంది-స్తుతిచేయువాఁడు-చాప్‌లోస్.

వందురు-దుఃఖము-రంజ్.

వంధ్య-గొడ్రాలు-బాంజ్.

వంపు-వంకర-తేడా.

వంశము { కులము-జాత్.
పరంపర-శిల్‌శిలా.

వక్కాణము-సమాచారము-కైఫియత్.

వక్కి-పక్షి-బక్కవాఁడు-దుబ్‌లా.

వక్కు-బకము-బగ్‌లా.

వక్త-పండితుఁడు-ఆలిం.

వక్తవ్యము-మాట-బాత్.

వక్త్రము { ముఖము-సూరత్.
నోరు-ముః.

వక్రత, వక్రము } వంకర-తేడా.

వక్షము, వక్షస్సు } ఱొమ్ము-ఛాతీ.

వగ, వగపు } దుఃఖము-రంజ్.

వచనము, వచస్సు } మాట-బాత్.

వచము-చిలుక-తోతా.

వజ్రము-రవ-హీరా.

వజ్జే-ఉపాయము-తద్‌బీర్.

వటగ-నేర్పరి-చాలాక్.



వటము, వటి } త్రాఁడు-రశ్శీ.

వటారము, వటారు } నగరు-మహల్.

వటుకుఁడు, వటువు } బాలకుఁడు-లడ్‌కా.

వట్టిమాట-అపవాదము-బద్‌నామీ.

వ్రట, వ్రటువ } గుండ్రము-గోల్.

వడ { తాపము-గర్మీ.
శ్రమను-తక్‌లీఫ్.

వడారము-బొత్తిగా-బిల్‌కుల్.

వడి { వేగము-తేజీ.
శౌర్యము-షుజాఅత్.

వడికాఁడు { శూరుఁడు-షుజా.
దొంగ-చోర్.

వడుగు, వడుపు } విధము-తరః.

వ్రడంగి, వడ్లంగి } వడ్లవాఁడు-బఢై.

వణిక్కు-వర్తకము-తిజారత్.

వత్తి-వర్తి-బత్తి.

వత్స-శిశువు-బచ్చా.

వత్సతిము-బాణము-తీర్.

వత్సము { ఱొమ్ము-ఛాతీ.
ఏఁడాది-బరస్.

వత్సరము-సంవత్సరము-సాల్.

వత్సలత-స్నేహము-దోస్తీ.

వత్సలుఁడు-దయగలవాఁడు-మెహర్‌బాఁ.

వదనము-నోరు-ముః.

వదాన్యత-దాతృత్వము-సఖావత్.

వదినె-అన్నభార్య-భావజ్.

వధువు
- ఆఁడుది-ఔరత్.
- పెండ్లాము-జోరూ.
- పెండ్లికూఁతురు-దుల్‌హాఁ.

వధూజనము-స్త్రీలు-ఔరాత్.

వధూటి
- ఆఁడుది-ఔరత్.
- కోడలు-బహూ.
- కన్యక-లడ్‌కీ.

వధూనిక-వదినె-భావజ్.

వనధి-సముద్రము-దర్యా.

వనము
- అడవి-జంగల్.
- జలము-పానీ.
- ఇల్లు-మకాఁ.

వని, వనిక — అడవి-జంగల్.

వనిత-స్త్రీ-ఔరత్.

వన్నియ, వన్నె
- వర్ణము-రఁగ్.
- అందము-హుస్న్.
- కాంతి-రౌనక్.

వన్నెకాఁడు-సుందరుఁడు-హసీఁ.



వనౌకసము-కోఁతి-బందర్.

వపువు
- సౌందర్యము-హుస్న్.
- శరీరము-జిసం.

వప్త-తండ్రి-బాప్.

వప్రము-కోట-ఖిలా.

వమనము-వాంతి-ఖై.

వమి
- వమనము-ఖై.
- అగ్గి-అంగార్.

వయసు, వయస్సు
- ప్రాయము-ఉమర్.
- యౌవనము-జవానీ.

వయ్యంది-కుంపటి-అఁగేటీ.

వయ్యము-వ్యర్థము-ఫుజూల్.

వరండము-గడ్డివామి-గరీ.

వరణము-వంతెన-పుల్.

వరము-కుంకుమపువ్వు-జాఫ్రాఁ.

వరాకుఁడు-అదృష్టహీనుఁడు-బద్‌బఖ్తు.

వరాజీవి-జ్యోతిష్కుఁడు-మునజ్జం.

వరాహము-పంది-సువ్వర్.

వరుస-పరంపర-శిల్‌శిలా.

వరుఁడు
- పెండ్లికొడుకు-దూలః.
- మగఁడు-షౌహర్.
- రాజు-బాదుషా.

వరుణము-నీళ్లు-పానీ.

వరుణాలయము-సముద్రము-దర్యా.

వరూథము
- ఇల్లు-మకాఁ.
- కవచము-జిరఃబఖ్‌తర్.

వరూథిని-సేన-జమీఅత్.

వర్చస్సు
- తేజము-రౌనఖ్.
- రూపము-సూరత్.

వర్జనము
- హింస-ఈజా.
- ఈవి-సఖావత్.

వర్ణము
- బంగారు-సూనా.
- జాతి-జాత్.
- అక్షరము-హరఫ్.
- స్తుతి-తారీఫ్.
- రూపము-సూరత్.
- గుణము-చాల్.

వర్ణాటుఁడు
- గాయకుఁడు-గవయ్యా.
- చిత్తరువు(వ్రాయువాఁడు-ముసవ్వర్.

వర్ణిని-ఆఁడుది-ఔరత్.

వర్తనము-నడవడి-చాల్.

వర్తని-దారి-రాస్తా.

వర్తి
- వత్తి-బత్తి.
- కాటుక-కాజల్.

వర్తము-దారి-రాస్తా.

వర్ధకి-వడ్లవాఁడు-బఢై.

వర్త్మము
- కనురెప్ప-పలక్.
- దారి-రాస్తా.

వర్ధకి-వడ్లవాఁడు-బఢై.

వర్మము-కవచము-జిరఃబఖ్తర్.

వర్షాభువు-కప్ప-మేండుక్.



వర్ష్మము
- శరీరము-జిసం.
- సౌందర్యము-హుస్న్.

వఱగొడ్డము-వంకరమాట-కజ్ కలాఁ

వఱకు-నక్క-కోలా.

వల-చేఁపలనుబట్టెడిజాలము-జాల్.

వలఁకు-దిక్కు-తరఫ్.

వలఁతి
- ఆఁడుది-ఔరత్.
- అనుకూలము-దస్తియాబ్.

వలగ్నము-నడుము-కమర్.

వలజము
- సుందరి-హసీనా.
- భూమి-జమీన్.
- పైరు-ఖేత్.
- యుద్ధము-లఢై.
- ద్వారము-దర్వాజా.

వలతి-స్థానము-జగః.

వలదు-ఆధిక్యము-జియాదా.

వలను
- శుచిత్వము-పాక్.
- యుక్తము-బజా.
- విధము-తరః.
- దిక్కు-తరఫ్.
- ఉపాయము-తద్ బీర్
- నేర్పు-లియాఖత్.
- శకునము-షుగూన్.

వలపు
- కోరిక-ఖాహిష్.
- వాసన-బో.

వలపుమోపరి-గాలి-హవా.

వలపురుగు–తేలు–బిచ్ఛూ.

వలయము
- కడియము–కడా.
- హారము–హార్.
- గుండ్రనిది–గోల్.

వలవంత–దుఃఖము–రంజ్.

వలవల–అత్యంతము–జియాదా.

వలాహకము–పర్వతము–పహాడ్.

వలి–శైత్యము–సర్దీ.

వలిపము
- తెల్లనైనది–సుఫీద్.
- పరిశుద్ధమైనది–పాక్.

వలివెలుఁగు, వలివెల్గు – చంద్రుఁడు–చాంద్.

వలీముఖము–కోఁతి–బందర్.

వలుఁద–స్థూలము–మోటా.

వలువ, వలువము, వల్వ, వలువు – వస్త్రము–కప్డా.

వలె–ప్రకారము–తరః.

వల్గువు–మేఁకపోతు–ఛేలా.

వల్లకాఁడు–శ్మశానము–ఖబ్రస్తాన్.

వల్లభుఁడు
- అధిపతి–మాలిక్.
- మగఁడు–షౌహర్.
- ప్రియుఁడు–దోస్తు.

వల్లరి–తీఁగ–బేల్.

వల్లవుఁడు–వంటవాఁడు–బావర్చి.



వల్లి, వల్లిక – తీఁగ–బేల్.

వల్వంత–దుఃఖము–రంజ్.

వశ
- ఆవు–గాయి.
- పెండ్లాము–జోరూ.
- కూఁతురు–బేటీ.
- ఆఁడుది–ఔరత్.
- ఆఁడేనుఁగు–హాత్నీ.

వంశవదుఁడు–విధేయుఁడు–ముతీ.

వశము
- ఇచ్ఛ–ఖాహిష్.
- స్వాధీనము–ఎఖ్తియార్.

వశవర్తి–విధేయుఁడు–ముతీ.

వసతి
- సౌఖ్యము–ఆరాం.
- ఇల్లు–మకాన్.
- రేయి–రాత్.

వసనము
- ఇల్లు–మకాన్.
- చర్మము–చమ్డా.
- బట్ట–కప్డా.

వసము
- ఆధీనము–ఎఖ్తియార్.
- శక్యము–ఇమ్కాన్.

వసి
- మిక్కిలి–జియాదా.
- ముల్లు–కాఁటా.
- కొంచెము–థోడా.
- ఉనికి–సుకూనత్.

వసుంధర
వసుగర్భ
వసుధ
వసుమతి } భూమి-జెమీఁ.

వసువు {
బంగారు-సూనా.
ధనము-దౌలత్.
అగ్గి-అంగార్.
మధురము-మీఠా.

వస్తము-ఇల్లు-ఘర్.

వస్త్రము-వలువ-కప్డా.

వస్నము {
వలువ-కప్డా.
ధనము-దౌలత్.
కూలి-మజ్దూరీ.
వెల-ఖీమత్.

వాంఛ-కోరిక-ఖాహిష్.

వాఁక {
వైపు-తరఫ్.
వంకర-తేడా.

వాఁగు-మోఁగు-బజ్నా.

వాఁడి {
పదను-తేజ్.
శౌర్యము-షుజాఅత్.

వాఁడిమగఁడు-శూరుఁడు-షుజా.

వాఁడిమి {
తేజము-రౌనక్.
పదను-తేజ్.

వాఁపు-ఊఁదు-సూజ్.

వాకాటు-వాగ్వాదము-బహస్.

వాకిలి-ద్వారము-దర్వాజా.



వాగాయిత్తము-వాగ్వాదము-బహస్.

వాగ్దత్తము-వాగ్దానము-ఎక్రార్.

వాగ్మి-చిలుక-తోతా.

వాచ-వాక్కు-జెబాఁ.

వాచాటుఁడు
వాచాలుఁడు } ఎక్కువమాటలాడువాఁడు-తర్రార్

వాచికము-సమాచారము-కైఫియత్.

వాజము {
టెక్కు-పర్.
చెప్పుడు-ఆవాజ్.
నీళ్లు-పానీ.
నెయ్యి-ఘీ.

వాజి {
గుఱ్ఱము-ఘోడా.
పక్షి-పరింద్.
బాణము-తీర్.

వాజిశాల-గుఱ్ఱపుశాల-అస్తబల్.

వాటము-బాగుగ-ఠీక్.

వాటిక-తోఁట-గుల్షఁ.

వాడ-వీధి-గలీ.

వాడకట్టు {
వాడ-మహల్లా.
వీధి-గలీ.

వాడవదినె-వేశ్య-కంచ్నీ.

వాడుక
వాడుదల } అలవాటు-ఆదత్.

వాణిజుఁడు-వర్తకుఁడు-తాజర్.

వాణిజ్యము-వర్తకము-తిజారత్.

వాణి { వేశ్య-కంచ్‌నీ.
కుంటెనకత్తె-కుట్‌నీ.

వాతము-గాలి-హవా.

వాతరట్టు-వదరుఁబోతు-తర్రార్.

వాతసారథి-అగ్ని-అంగార్.

వాతాయనము-గవాక్షము-ఖిడ్‌కీ.

వాతాయువు-జింక-హరణ్.

వాతాశి-పాము-సాఁప్.

వాతికాసు-లంచము-రుష్‌వత్.

వాతూలము-గాలి-హవా.

వాతెఱ-పెదవి-హోఁట్.

వాత్య-సుడిగాలి-తూఫాన్.

వాత్సల్యము-ప్రేమ-మొహబ్బత్.

వాదము
వాదయుద్ధము } వాగ్వాదము-బహస్.

వాది-తగవుఁగోరినవాఁడు-ముద్దయీ.

వాదు-వాదము-ఝగ్‌డా.

వాన-వర్షము-బారిష్.

వానము { వాసన-బో.
చాఁప-బోర్యా.

వానరము-కోఁతి-బందర్.

వానరాయి-వడగల్లు-ఓలా.

వాపి-కోనేరు-చష్మా.

వాపోక-ఏడ్పుట-రోనా.

వామము { ధనము-దౌలత్.
సుందరము-హుస్న్.



వామలోచన-ఆఁడుది-ఔరత్.

వామి { ఆఁడుఁగుఱ్ఱము-ఘోడీ.
రాశి-గరీ.

వాయము-వ్యర్థము-ఫుజూల్.

వాయసము-కాకి-కవ్వా.

వాయసారాతి-గుడ్లగూబ-ఉల్లూ.

వాయి { నోరు-ముఁహ్.
ముఖము-సూరత్.

వాయిదా-గడువు-ముద్దత్.

వాయువు-గాలి-హవా.

వాయుసఖుఁడు-అగ్ని-అంగార్.

వారకాంత-వేశ్య-కంచ్‌నీ.

వారడి { కలహము-ఝగ్‌డా.
లోపము-కమీ.
నష్టి-నుక్‌సాన్.

వారాన్నిధి
వారాశి
వారిరాశి } సముద్రము-దర్యా.

వారావధి-వంతెన-పుల్.

వారి { నీళ్లు-పానీ.
కుండ-ఘడా.

వారిజము-ఉప్పు-నమక్.

వారిధి
వారినిధి
వార్ధి } వారినిధి-దర్యా.

వారుణి-సారాయి-షరాబ్.

వారువము-గుఱ్ఱము–ఘోడా.

వార్త
- సమాచారము–కైఫియత్.
- నడవడి–చాల్, చలన్.
- సంభాషణ–గుఫ్తగూ.

వార్తము–ఆరోగ్యము–సెహత్.

వార్తాపత్రిక–పత్రిక–అఖ్ బార్.

వార్ధకము / వార్ధక్యము – ముసలితనము–జేయీఫీ.

వార్ధుషికుఁడు–వడ్డితోఁబ్రతికెడివాఁడు–సూద్ ఖార్.

వార్పు–గంజి–పీచ్.

వార్వ్యము–గుఱ్ఱము–ఘోడా.

వార్షికము–సంవత్సరమునకొకసారియిచ్చెడిది–సాలానా.

వాలకము
- మోసము–దగా.
- ఉంగరము–అంగోటీ.

వాలము
- తోఁక–దుం.
- పులి–షేర్.
- కత్తి–తల్ వార్.
- వెంట్రుక–బాల్.

వాలాయము
- నిర్బంధము–మజ్ బూరీ.
- నిరంతరము–హమేషా.
- అవశ్యము–జరూర్.

వాలారు–వాఁడియైనది–తేజ్.

వాలు
- కత్తి–తల్ వార్.
- వాఁడిమి–తేజ్.

వాలుక–ఇసుక–రేతీ.

వామవ
- ుగకంటి–ఆఁడుది–ఔరత్.
- ుగఁడు–శూరుఁడు–షుజా.



వాలుమెకము–పంది–సువ్వర్.

వాలెము–వాలాయము–హమేషా.

వాల్లభ్యము–దొరతనము–బాద్ షాహత్

వావి–బంధుత్వము–సగావత్.

వావిరి
- క్రమము–బజా.
- అధికము–జియాదా.

వాపురము–గుఱ్ఱము–ఘోడా.

వాశిత
- ఆఁడుది–ఔరత్.
- ఆఁడేనుఁగు–హాత్ నీ.

వాసంతము–ఒంటె–ఊఁట్.

వాసకము–ఇల్లు–మకాన్.

వాసగృహము
- పడకటిల్లు–ఖాబ్ గాః.
- ఇల్లు–ఘర్.

వాసన–గంధము–బో.

వాసనము–వస్త్రము–కప్ డా.

వాసము
- ఇల్లు–మకాన్.
- నివాసము–సుకూనత్.
- వస్త్రము–కప్ డా.

వాసరము
- దినము–దిన్.
- ప్రొద్దు–వఖ్తు.

వాసాగారము–పడకటిల్లు–ఖాబ్ గాః.

వాసి
- ప్రసిద్ధి–మష్హూర్.
- తారతమ్యము–ఇమ్తియాజ్.
- ఉత్కృష్టము–ఉమ్దా.
- స్వస్థము–సెహత్.
- బాగు–అచ్ఛా.
- భేదము–ఫరక్.

వాసిత { ఆఁడేనుఁగు-హత్నీ.
ఆఁడుది-ఔరత్.

వాసుకి-పాము-సాఁప్.

వాస్తవము-నిజము-సచ్.

వాస్తువు-ఇల్లు-ఘర్.

వాహద్విషము-ఎనుపోతు-ఖుల్గా.

వాహనము-పల్లకి-పాల్కీ.

వాహము { ఎద్దు-బైల్.
గుఱ్ఱము-ఘోడా.
గాలి-హవా.

వాహిని { నది-నద్దీ.
సేన-జమాఅత్.

వాహినీపతి { సేనాపతి-సిపహ్‌సాలార్.
సముద్రము-దర్యా.

వాళి-వాడుక-ఆదత్.

వింగడము { సౌందర్యము-హుస్న్.
వింత-తాజ్జుబ్.

వింత { ఆశ్చర్యము-తాజ్జుబ్.
అన్యము-గైర్.

వింతరాలు-అన్యురాలు-గైర్, ఔరత్.

వింతవాఁడు-అన్యుఁడు-గైర్, షఖ్స్.

విందు { చుట్టము-సగ్గా.
ఆతిథ్యము-దావత్.
పండుగ-ఈద్.

వింశతి-ఇరువది-బీస్.



వికట-వంకరైనది-తేఢా.

వికర్థనము-స్తోత్రము-తారీఫ్.

వికర్తనుఁడు-సూర్యుఁడు-సూరిజ్.

వికలాంగుఁడు-కురూపి-బద్‌సూరత్.

వికల్పము-మాఱుదల-తబ్దీలీ.

వికసనము { వికాసము-రౌనక్.
తెలివి-అకల్.

వికసుఁడు-చంద్రుఁడు-చాంద్.

వికారము { రోగము-బీమారీ.
అసహ్యము-నిఫ్రత్.
వింత-తాజ్జుబ్.

వికాసము { వికసనము-రౌనక్.
తెలివి-అకల్.

వికిరము { పక్షి-పరింద్.
నూయి-కుఁవ్వా.
రోగము-బీమారీ.
అన్నము-ఖానా.

వికృతుఁడు-రోగి-మరీజ్.

విక్రమము { శౌర్యము-షుజాఅత్.
సాహసము-హిమ్మత్.

విక్రయము-అమ్మకము-బయె.

విక్రయి
విక్రయికుఁడు } అమ్మెడువాఁడు-బాయా.
నిక్రాయకుఁడు

విక్షతము-గాయము-జఖం.

విక్షాకము { దగ్గు-ఖాఁసీ.
తుమ్ము-ఛీఁక్.

విఖ్యాతి-ప్రసిద్ధి-మష్హూర్.

విగమము-నాశము-బర్‌బాది.

విగ్రహము { యుద్ధము-లడై.
విభాగము-హిస్సా.
శరీరము-జిసం.

విఘాతము-దెబ్బ-బదీ.

విఘ్నము-అంతరాయము-ఖలల్.

విచక్షణుఁడు-నేర్పరి-లాయక్.

విచర్చిక-గజ్జి-ఖుజ్‌లీ.

విచారణ-విషయమును పరిశీలించుట-దర్‌యాఫ్త్.

విచారము-ఆలోచన-మష్విరా.

విచికిత్స-సంశయము-షక్.

విచిత్రము-ఆశ్చర్యము-తాజ్జుబ్.

విచ్చలవిడి-స్వాతంత్రియము-ఆజాదీ.

విచ్ఛిత్తి { ఎడఁబాటు-జుదాయి.
నష్టి-నుక్‌సాఁ.
నాశము-బర్‌బాదీ.

విజనము-ఏకాంతము-తన్‌హాయి.

విజయము-గెలుపు-ఫతెః.

విజయి-విజయముగలవాఁడు-ఫాతెః.

విజ్ఞప్తి
విజ్ఞాపనము } విన్నపము-ఇల్తెమాస్.

విజ్ఞుఁడు-నేర్పరి-చాలాక్.



విటపము-కొమ్మ-షాఖ్.

విటపి-చెట్టు-ఝూడ్.

విడంగము-నేర్పరి-చాలాక్.

విడంబన-మోసపుచ్చుట-దగా, కర్‌నా.

విడి { క్రోధము-గుస్సా.
పరాక్రమము-షుజాఅత్.

విడిమట్టు-వాసస్థానము-సుకూనత్.

విడిముడి-ధనము-దౌలత్.

విడియము
విడెము } తాంబూలము-తంబూల్.

విడియు-బాటసారులు దారిలోనొక చోటదిగుట-ముకాం.

విడుగడ
విడుగర
విడుదల } విడుదల-రెహాయి.

విడ్డూరము-మూర్ఖత్వము-జహాలత్.

విడ్వరము-ఉపద్రవము-ముసీబత్.

విత-వ్యర్థము-ఫుజూల్.

వితంతువు-విధవ-బేవా.

వితంసము-ఉరిత్రాఁడు-ఫాఁసీ.

వితరణము-ఈవి-సఖావత్.

వితరణి-ఈవికాఁడు-సఖీ.

వితర్కము-సంశయము-షక్.

వితా-వ్యర్థము-ఫుజూల్.

వితీర్ణి-ఈవి-సఖావత్.

విత్తనము-గింజె-తుఖుం.

విత్తము-ధనము-దౌలత్.

విత్తు { విత్తనము-తుఖుం.
జ్ఞానము-అకల్.

విదగ్ధుఁడు-నేర్పరి-చాలాక్.

విదారణము-యుద్ధము-లడాై.

విదియ-రెండవతిథి-దూస్రీ.

విదుషి-విద్వాంసురాలు-ఆలిమా.

విదేశము-అన్యదేశము-గైర్ముల్కు.

విద్దె-చేదువు-ఇల్ము.

విద్య { చేదువు-ఇల్ము.
జ్ఞానము-అకల్.

విద్యార్థి-చేదువువాఁడు-తాలబె, యిల్ము.

విద్యావంతుఁడు-చేదువరి-ఆలిం

విద్యుత్తు-మెఱపు-చమక్.

విద్రవము { నింద-తోహమత్.
పాఱిపోవుట-భాగ్నా.
బుద్ధి-అకల్.

విద్రుమము-పగడము-మూంగా.

వి విద్వేషుఁడు-పగవాఁడు-దుష్మన్.

విజ విద్వేషణము
విజయ విద్వేషము } విరోధము-మొఖాలెఫత్.

విజ్ఞప్తి విద్వేషి-పగవాఁడు-దుష్మన్.

విజ్ఞాపన సమృద్ధి-కాఫీ.

విజ్ఞుఁడు { ప్రకారము-తరః.
జీతము-తన్ఖా.



విధవ-ముండమోపి-బేవా.

విధానము { ఆజ్ఞ-హుకుం.
ఉపాయము-తద్బీర్.
ధనము-దౌలత్.

విధి { కాలము-వఖ్తు.
భాగ్యము-ఖిస్మత్.

విధురము-ఎడఁబాటు-జుదాయి.

విధువు-కర్పూరము-కాఫూర్.

విధేయుఁడు-లోఁబడినవాఁడు-ముతీ.

వినతి-వినయము-అఖ్లాఖ్.

వినతుఁడు { నమ్రుఁడు-ఖలీఖ్.
వంగినవాఁడు-ముతీ.

వినని వాఁడు-చెవిటివాఁడు-గూంగా.

వినయము-నమ్రత-అఖ్లాఖ్.

వినా-కాక-సివా.

వినాశము-నాశము-బర్బాదీ.

వినికి
వినికిడి } ప్రసిద్ధి-మష్హూర్.

వినీతుఁడు { వర్తకుఁడు-తాజర్.
వినయముగలవాఁడు-ఖలీఖ్.

వినీలము-నల్లనిది-కాలా.

విను-ఆకాశము-ఆస్మాన్.

వినుకలికంటి-పాము-సాఁప్.

వినుకెంపు-సూర్యుఁడు-సూరిజ్.

వినుచూలి-గాలి-హవా.

నుతి-స్తోత్రము-తారీఫ్.

దము
- క్రీడ-ఖేల్.
- వేడుక-తమాషా.

విన్నన-న్యూనత-కమీ.

విన్నపత్రిక-విజ్ఞాపనపత్రిక-అర్జీ.

విన్నపము-మనవి-ఇత్తిమాస్.

విన్నాణము-నేర్పు-చాలాకీ.

విన్నాణి-నేర్పరి--చాలాక్.

విన్ను-ఆకాశము-ఆస్మాన్.

విపక్వము-పక్వముకానిది-కచ్చా.

విపక్షుఁడు-శత్రుఁడు-దుష్మన్.

విపణము-విక్రయము-బయె.

విపణి
- అంగడి-బజార్.
- వర్తకుఁడు-తాజర్.

విపత్తి, విపత్తు
- ఆపద-ఆఫత్.

విపన్నము-పాము-సాఁప్.

విపరీతము, విపర్యయము, విపర్యాసము
- వ్యత్యస్తము-మొఖాలెఫత్.

విపశ్చితుఁడు-చేదువరి-ఆలిం.

విపాకము-భాగ్యము-ఖిస్మత్.

విపినము-అడవి-జంగల్.

విపుల-నేల-జమీన్.

విప్రకారము
- అపకారము-బదీ.
- తిరస్కారము-రుస్వాయి.



విప్రకృష్టము-దూరము-దూర్.

విప్రతిపత్తి
- కలఁత-తంటా.
- విరోధము-మొఖాలెఫత్.
- అపనమ్మిక-బే,యెతెబార్.

విప్రతీసారము-కోపము-గుస్సా.

విప్రయోగము-ఎడఁబాటు-జుదాయి.

విప్రలంభము-వంచన-ధోకా.

విప్రుఁడు-పాఱుఁడు-బామ్మన్.

విఫలము-నిరర్థకము-ఫుజూల్.

విబుధుఁడు
- చేదువరి-ఆలిం.
- చంద్రుఁడు-చాంద్.

విబూది-బూది-రాఖ్.

విభక్తము-వేఱుపడినది-గైర్, ముత్తరికా.

విభక్తి-విభాగము-హిస్సా.

విభవము-సంపద-దౌలత్.

విభాకరుఁడు
- సూర్యుఁడు-సూరిజ్.
- అగ్ని-అంగార్.

విభాగము-పాలు-హిస్సా.

విభాతము-ప్రభాతము-అలస్సుబః.

విభావరి
- రేయి-రాత్.
- పసుపు-హల్దీ.
- కుంటెనకత్తి-కుట్నీ.

విభావసుఁడు
- సూర్యుఁడు-సూరిజ్.
- అగ్ని-అంగార్.

విభీషణము-భయంకరమైనది-ఖోఫ్‌నాక్.

విభుఁడు { ప్రభువు-మాలిక్.
మగఁడు-షౌహర్. }

విభూషణము-ఆభరణము-జేవర్.

విభ్రమము { శృంగారము-హుస్న్.
ప్రేమ-మొహబ్బత్. }

విభ్రాంతి-ఆతురము-జల్దీ.

విమతుఁడు-శత్రువు-దుష్మన్.

విమలము-నిర్మలమైనది-పాక్.

విమానము { పడవ-బోట్.
వాహనము-సవారీ.
గుఱ్ఱము-ఘోడా. }

వియత్తు-ఆకాశము-అస్మాన్.

వియమము }
వియామము } బాధ-తక్లీఫ్.

వియోగము-ఎడఁబాటు-జుదాయి.

విరసము-విరుద్ధము-ఖిలాఫ్

విరహము-ఎడఁబాటు-జుదాయి.

విరళి-విశాలము-వసీ.

విరావము-చప్పుడు-ఆవాజ్.

విరాళము-ఒకవిధమైనపన్ను-ఏక్ ఖిసంకాపన్.

విరాళి { భక్తి-అకీదా.
ఆశ-హిరిస్. }

విరి-పువ్వు-ఫూల్.

విరిఁబోఁడి-ఆఁడుది-ఔరత్.

విరియు-పగులు-దిన్.



విరూపము-విరుద్ధము-బర్,అక్స్.

విరేచకము }
విరేచనము } పాసనము-జులాబ్.

విరోకము-రంధ్రము-సురాఖ్.

విరోచనుఁడు { చంద్రుఁడు-చాంద్.
సూర్యుఁడు-సూరిజ్.
అగ్ని-అంగార్. }

విరోధము { పగ-దుష్మనీ.
ఎడఁబాటు-జుదాయి. }

విరోధి-పగవాఁడు-దుష్మన్.

విలంబము }
విలంబనము } జాగు-దేర్.

విలంభము-త్యాగము-సఖావత్.

విలక్షణత-భేదము-ఫరక్.

విలక్షణము-సుందరము-హుస్న్.

విలగ్నము-నడుము-కమర్.

విలయము { అపాయము-సద్మా.
మృత్యువు-మమాత్. }

విలసనము { ప్రకాశము-రౌనక్.
క్రీడ-ఆట. }

విలాతి-దేశము-ముల్క్.

విలాసము-క్రీడ-ఆట.

విలాసి { అగ్ని-అంగార్.
చంద్రుఁడు-చాంద్. }

విలాసిని-ఆఁడుది-ఔరత్.

విలు-విల్లు-తీర్.

విలువ
విల్వ
} వెల-ఖీమత్.

విలువకాఁడు
విల్వకాఁడు
} కొనువాఁడు-ముష్తరీ.

విలోచనము-కన్ను-ఆఁఖ్.

విలోమము { కుక్క-కుత్తా.
పాము-సాఁప్.

వివంచన-మోసము-దగా.

వివధము { త్రోవ-రాస్తా.
బరువు-బోఝ్.

వివరణము
వివరము
} వ్యాఖ్యానము-తష్రీః.

వివర్ణుఁడు { మూర్ఖుఁడు-జాహిల్.
అధముఁడు-రజీల్.

వివస్వంతుఁడు-సూర్యుఁడు-సూరిజ్.

వివాకుఁడు-న్యాయాధికారి-ముఁసిఫ్.

వివాదము { తగవు-ఝగ్డా.
వాక్కలహము-బహస్.

వివాహము-పెండ్లి-షాదీ.

వివిక్తము { ఏకాంతము-తఁహాయి.
పవిత్రము-పాక్.

వివిధము-అనేకప్రకారములు-అక్సాం.

వివేకము-తెలివి-అకల్:

విశంకటము-గొప్పది-బడా.

విశదము { స్పష్టము-ముఫస్సిల్.
తెల్లని-సుఫేద్.



విశయము { వాసస్థానము-సుకూనత్.
సందియము-షక్.

విశసనము-కత్తి-తల్వార్.

విశారదుఁడు { విద్వాంసుఁడు-ఆలిం.
నేర్పరి-లాయక్.

విశాలత-వెడల్పు-చౌడా.

విశిఖ { రాజమార్గము-షాఃరాః.
బాణము-తీర్.

విశిఖము-బాణము-తీర్.

విశుఁడు { కోమటి-బఁయా.
మనుష్యుఁడు-ఇఁసాఁ.

విశుద్ధము-నిర్మలము-పాక్.

విశేషము { విధము-తరః.
మిక్కిలి-జియాదా.
భేదము-ఫరక్.
అవయవము-ఆజా.
వృత్తాంతము-కైఫియత్.

విశ్రాణనము-త్యాగము-సఖావత్.

విశ్రావము-ప్రఖ్యాతి-నేక్నామీ.

విశ్రుతి-ప్రసిద్ధి-మష్హూర్.

విశ్రుతుఁడు-ప్రసిద్ధిపురుషుఁడు-మష్హూర్,ఆద్మీ

విశ్లేషము-ఎడఁబాటు-జుదాయి.

విశ్వ
విశ్వంభర
} భూమి-జమీఁ.

విశ్వకద్రువు { వేఁటకుక్క-షికారీకుత్తా.
దుర్జనుఁడు-బద్నఫ్సు.
ధ్వని-ఆవాజ్.

విశ్వగంధ-భూమి-జమీన్.

విశ్వము { లోకము-దునియా.
సమస్తము-సబ్.

విశ్వస్త-విధవ-బేవా.

విశ్వామిత్రము-మోసము-దగా.

విశ్వాసము { నమ్మకము-భరోసా.
ప్రేమ-**మొహబ్బత్**.

విషధరము-పాము-సాఁప్.

విషధి-సముద్రము-దర్యా.

విషపుచ్ఛము-తేలు-బిఛ్ఛూ.

విషమము { అక్రమమైనది-బేజా.
చెడ్డది-బద్.

విషము { నీళ్లు-పానీ.
గరళము-జెహర్.

విషయము-సంగతి-వాకెఆ.

విషాణము-కొమ్ము-సింగ్.

విషాణి { ఎద్దు-బైల్.
ఏనుఁగు-హాతీ.

విషాదము-ఖేదము-రంజ్.

విషారము-పాము-సాఁప్.

విష్కిరము { కవుఁజు-తీతర్.
కోడి-ముర్గ.
పక్షి-పరింద్.
నెమిలి-మోర్.

విష్టపము-భువనము-జమీన్.



విష్టరము-ఆసనము-తఖ్తు.

విష్టి-బలాత్కారము-జబర్దస్తీ.

విష్ణుపదము-ఆకాశము-ఆస్మాన్.

విసంవాదము-మోసము-దగా.

విసదారి-పాము-సాఁప్.

విసనకఱ్ఱ-తాలవృంతము-పంఖా.

విసము { విషము-జెహర్.
నీళ్లు-పానీ.

విసరము-మందు-దవా.

విసర్గము-త్యాగము-సఖావత్.

విసారము-చేఁప-మఛ్ఛీ.

విసుమానము-ఆశ్చర్యము-తాజ్జుబ్.

విసువాసము-నమ్మకము-భరోసా.

విసూరిక-వాంతిఖేది-హైజా.

విస్తర / విస్తరి } విస్తరాకు-పత్రోడీ.

విస్తరము { స్నేహము-దోస్తీ.
పీఠము-తఖ్తు.

విస్ఫారము-మిక్కిలి అధికము-జియాదాతర్.

విస్ఫోటము-బొబ్బ-ఆబెలా.

విస్మయము { ఆశ్చర్యము-తాజ్జుబ్.
గర్వము-గురూరీ.

విస్మితి-ఆశ్చర్యము-తాజ్జుబ్.

విస్రంభము { నమ్మకము-భరోసా.
స్నేహము-దోస్తీ.

విస్రబ్ధము–అత్యంతము–జియాదా.

విస్రస–ముసలితనము–జెయీఫీ.

విహంగమము–పక్షి–పరింద్.

విహంగము { పక్షి–పరింద్.
బాణము–తీర్.

విహగము–పక్షి–పరింద్.

విహరణము–సంతసము–ఖుషీ.

విహాపితము–ఈవి–సఖావత్.

విహాయసము { ఆకాశము–ఆస్మాన్.
పక్షి–పరింద్.

విహాయితము–ఈవి–సఖావత్.

విహారము
విహృతి } వేడుకార్థముతిరుగుట–తఫ్రీః.

వీఁక { ఉత్సాహము–ఖుషి.
గర్వము–గురూరీ.
విధము–తరః.

వీఁపు–పృష్టము–పీట్.

వీతాళము–ప్రకాశము–రౌనక్.

వీకు–పరాక్రమము–షుజాఅత్.

వీక్ష
వీక్షణము } దృష్టి–నజేర్.

వీక్ష్యము–ఆశ్చర్యము–తాజ్జుబ్.

వీచి { అల–లహార్.
అవకాశము–ఫుర్సత్.
కొంచెము–థోడా.
సుఖము–ఆరాం.



వీచిమాలి–సముద్రము–దర్యా.

వీటి
వీటిక
వీడియము } తాంబూలము–తంబూల్.

వీడు { పట్టణము–షహార్.
దండు–జమీఅత్.

వీడుకోలు { పోవుటకొఱకుఆజ్ఞ–రుక్సత్
మరణము–మౌత్.

వీడుపాటు–మాఱుపాటు–తబ్దీల్.

వీడెము
వీడ్యము } తాంబూలము–తంబూల్.

వీధి–ఇండ్లచాలు–గలీ.

వీధ్రము–నిర్మలము–పాక్.

వీను { చెవి–కాన్.
ప్రసిద్ధి–మష్హూర్.

వీనులకంటి–పాము–సాంప్.

వీరతరము–బాణము–తీర్.

వీరుఁడు–శూరుఁడు–షుజా.

వీర్యజుఁడు–కొడుకు–బేటా.

వీర్యము { పరాక్రమము–షుజాఅత్.
తేజము–రౌనక్.

వీఱిఁడి–వెఱ్ఱివాఁడు–దివానా.

వీలు–ఆనుకూల్యము–ముమ్కిన్.

వీవధము { దారి–రాస్తా.
బరువు–బోఝ్.

వీవన-విసనకఱ్ఱ-పంఖా.
**వీవలి-గాలి-హవా.**
వీవాహము-వివాహము-షాదీ.
వీసము-అణ-ఆనా.

వీసర
- కొంత-కమీ.
- వ్యర్థము-ఫుజూల్.

వృకము-తోడేలు-గీడడ్.
వృకారి-కుక్క-కుత్తా.
వృక్షము-చెట్టు-ఝాడ్.
వృక్షవాటిక-ఇంటితోట-ఖానాబాగ్.
వృక్షోదనము-గొడ్డలి-తబర్.
వృక్షామ్లము-చింతపండు-అమ్లీ.
వృజనము-గ్రామము-దేః.

వృజినము
- పాపము-అజోబ్.
- క్లేశము-రంజ్.

వృత్తము
- చచ్చినది-ముర్దా.
- నడత-చాల్.
- తాబేలు-కఛ్వా.
- గట్టియైనది-ఘుట్.

వృత్తాంతము
- సంగతి-కైపియత్.
- కథ-హికాయత్.
- అంతము-ఆఖర్.
- ఏకాంతము-తన్హాయి.

వృత్తి-నడవడి-చాల్‌చలన్.
వృత్రము-చీకటి-అంధేరా.
వృత్రుడు-శత్రువు-దుష్మన్.



వృథ / వృథా
- వ్యర్థము-ఫుజూల్.

వృద్ధకుడు-ముసలివాడు-బూఢాప.

వృద్ధత్వము / వృద్ధాప్యము
- ముసలితనము-బుఢాపా

వృద్ధి
- అభివృద్ధి-తరక్కీ.
- సమృద్ధి-కాఫీ.
- వడ్డీ-సూద్.

వృద్ధుడు / వృద్ధు
- ముసలివాడు-బూఢా.

వృశము-అల్లము-అద్‌రక్.

వృశ్చికము
- తేలు-బిచ్ఛూ.
- కందురీగ-జంబూర్.

వృషదంశము-పిల్లి-బిల్లీ.
వృషభము-ఎద్దు-బైల్.
వృషభి-విధవ-బేవా.

వృషము
- ఎద్దు-బైల్.
- ధర్మము-నేకీ.
- ఎలుక-చూహా.

వృషలి-కన్యక-లడ్‌కీ.

వృషలుడు
- పాపాత్ముడు-గునహ్‌గార్.
- చిన్నవాడు-బచ్చా.

వృషాకపి-అగ్ని-అంగార్.
వృష్టి-వాన-బర్‌సాత్.

వృష్ణి
- అగ్ని-అంగార్.
- పొట్టేలు-పోట్లా.

వెంగలి
- మూఢుఁడు-జాహిల్.
- వెఱ్ఱివాఁడు-దివానా.

వెంగలివిత్తు-మూఢుఁడు-జాహిల్.

వెంచే-మడుఁగు-చష్మా.

వెంట
- వెంబడి-సాథ్.
- కార్యము-కాం.
- విషయము-వాకెఆ.
- దారి-రాస్తా.
- విధము-తరః.

వెండి
- రజతము-చాంది.
- పిమ్మట-బఅద్.

వెంట్రుక-రోమము-బాల్.

వెంపర-హింస-ఈజా.

వెంబడి-వెంట-సాథ్.

వెంబర
- దుష్టుఁడు-బద్‌నఫ్స్.
- అవివేకి-బేవకూఫ్.

వెంబరవిత్తు
- దుష్టుఁడు-బద్‌నఫ్స్.
- మూఢుఁడు-జాహిల్.

వెకలి
- మూఢుఁడు-జాహిల్.
- ఆసక్తుఁడు-ఖాహిష్‌మంద్.

వెక్క-వేఁడిమి-గర్మీ.

వెక్కలి
- మూఢుఁడు-జాహిల్.
- ఆసక్తుఁడు-ఖాహిష్‌మంద్.

వెక్కసము
- అసహ్యము-నిఫ్రత్.
- అధికము-జియాదా.
- దుర్లభము-దుష్వార్.



వెగటు-విరసము-ఖిలాఫ్.

వెగ్గలము-అధికము-జియాదా.

వెగ్గలీఁడు-అధికుఁడు-బడా.

వెచ్చ, వెచ్చన
- వేఁడిమి-గర్మీ.

వెచ్చము-వ్యయము-ఖరచ్.

వెచ్చు-వేఁడిమి-గర్మీ.

వెజ్జు-వైద్యుఁడు-హాకీం.

వెట్ట-వేఁడిమి-గర్మీ.

వెట్టకారు-వేసవి-గర్మా.

వెట్టము-శత్రువు-దుష్మన్.

వెడ
- వ్యర్థము-ఫుజూల్.
- అల్పము-థోడా.
- పువ్వు-ఫూల్.

వెడఁగు
- అవివేకము-బేవకూఫీ.
- వెఱ్ఱివాఁడు-దివానా.
- అవివేకి-బేవకూఫ్.

వెడఁద-విశాలము-వశీ.

వెడఁదమోముమెకము-సింహము-షర్జా.

వెడలుపు, వెడల్పు
- వైశాల్యము-వశీ.

వెడవెడ-అత్యల్పము-జర్రా.

వెడ్డరి-వంచకుఁడు-ధోకాబాజ్.

వెడ్డు
- కపటము-కీనా.
- వంచన-ధోకా.

వెత, వెతారము } దుఃఖము-రంజ్.

వెద-విత్తుట-బోనా.

వెదకుఁడు-వెదకుట-ఢూఁడ్‌నా.

వెనుఁబాటు-ఖేదము-రంజ్.

వెనుక { పిమ్మట-బఅద్. / వెంబడి-సాథ్. / పశ్చాద్భాగము-పీఛే.

వెనుకచూపులమెకము-ఎలుఁగుగొడ్డు-రీఛ్.

వెనుకమేను-వీఁపు-పీట్.

వెనుకల, వెనుకాల, వెన్క } వెనుక-పీఛే.

వెన్న-నవనీతము-మస్కా.

వెన్నడి-వెంబడి-సాథ్.

వెన్నముద్ద-చంద్రుఁడు-చాంద్.

వెన్నాస-సహాయము-మదద్.

వెన్ను-వీఁపు-పీట్.

వెన్నెల-చంద్రిక-చాంద్‌నీ.

వెన్నెలగుత్తి, వెన్నెలరాయఁడు, వెన్నెలఱేఁడు } చంద్రుఁడు-చాంద్.

వెప్ప-వేఁడిమి-గర్మీ.

వెయి-వేయి-హజార్.

వెఱఁగు-ఆశ్చర్యము-తాజ్జుబ్.



వెరవు { ఉపాయము-తద్‌బీర్. / విధము-తరః. / యుక్తము-బజా. / అధీనము-ఎఖ్తియార్.

వెఱ { భయము-డర్. / ఆశ్చర్యము-తాజ్జుబ్.

వెఱఁగు-ఆశ్చర్యము-తాజ్జుబ్.

వెఱక-వెండ్రుక-బాల్.

వెఱపు-భయము-డర్.

వెఱ్ఱి { తిక్క-జునూనీ. / అవివేకము-బేవకూఫీ. / పిచ్చివాఁడు-దివానా.

వెఱ్ఱినీళ్లు { కల్లు-సేందీ. / సారా-షరాబ్.

వెఱ్ఱిబాగులు-అవివేకి-బేవకూఫ్.

వెఱ్ఱివాఁడు-తిక్కవాఁడు-దివానా.

వెల { పందెము-షర్తు. / విలువ-ఖీమత్.

వెలఁగ-కపిత్థము-కపీట్.

వెలఁది { ఆఁడుది-ఔరత్. / నిర్మలము-పాక్.

వెలఁదుక-ఆఁడుది-ఔరత్.

వెలయాలు-వేశ్య-కంచ్‌నీ.

వెలరు-తెల్లన-సుపీద్.

వెలి { తెల్లని-సుపీద్. / బయలు-జాహర్.

వెలచేవి-జారత్వము-జినాకారీ.
వెలితి-తక్కువ-కమీ.
వెలితిమానిసి-అల్పుఁడు-కమీనా.
వెలిమిడి-బూది-రాఖ్.
వెలియునికి-ప్రవాసము-ముసాఫ్రీ.

వెలివాఁడు
వెలివాఁడవాఁడు } చండాలుఁడు-ధేడ్.

వెలుఁగుఱేఁడు-సూర్యుఁడు-సూరెజ్.
వెలుక-తెల్లన-సుపీద్.
వెలుచే-పాము-సాఁప్.
వెలుచూ-తోలు-చమ్డా.

వెలుతురు { ప్రకాశము-రోష్నీ.
ఎండ-ధూప్.

వెలుపల-బహిఃప్రదేశము-బాహర్.
వెలుపు-వెడలుపు-చౌడా.
వెల్ల-తెల్లని-సుపీద్.

వెల్లడి { బయలు-జాహర్.
ప్రసిద్ధి-మష్హూర్.

వెల్లన-తెల్లన-సుపీద్.

వెల్లాటకత్తె { వేశ్య-కంచనీ.
జారిణి-ఫాహషా.

వెల్లాటకము-ప్రసిద్ధి-మష్హూర్.
వెల్లి-తెలుపు-సుపీద్.
వెల్లుల్లి-లశునము-లహసన్.

వే { వేయి-హజార్.
శీఘ్రముగ-జల్దీ.
అనేకము-బహుత్.



వేండ్రము-తాపము-గర్మి
వేఁకటి-గర్భము-హామల్.
వేఁకి-జ్వరము-బొఖార్.
వేఁగి-పులి-షేర్.

వేఁట { మృగయ-షికార్.
మేఁకపోతు-ఛేలా.
పొఁతేలు-పోట్లా.

వేఁటకాఁడు
వేఁటరి } మృగయుఁడు-షికారీ.

వేఁడి { వేఁడిమి-గర్మీ.
తెజము-రౌనఖ్.

వేఁడిమి { వెచ్చన-గరం.
తాపము-గర్మీ.

వేఁడివెలుఁగు-సూర్యుఁడు-సూరిజ్.

వేఁడివేలుపు { సూర్యుఁడు-సూరిజ్.
అగ్ని-అంగార్.

వేఁడుకోలు { వేఁడుకొనుట-అరజ్ కర్నా.
కోరుట-ఖాహిష్ కర్నా.

వేఁదుఱు { మూఢుఁడు-జాహిల్.
తిక్క-జునూనీ.
ఉన్మత్తుఁడు-దివానా.

వేఁపి-కుక్క-కుత్తా.

వేఁబోక
వేకువ } వేకువ-అలస్సుబః.

వేగ { వడి-తేజీ.
త్వర-జల్దీ.

వేగము
- జవము–తాఖత్.
- త్వరం–జల్దీ.

వేగరి–సమాచారములను దెలుపువాఁడు–మొఖ్బర్.

వేగి
- గుఱ్ఱము–ఘోడా.
- వడిగలది–తేజ్.

వేగిరము
- వేగము–తేజీ.
- త్వర–జుల్దు.

వేగు–చారుఁడు–జాసోస్.

వేగుఁబోక–వేకువ–అలస్సుబః.

వేగురు–వేయిమంది–హజార్, ఆద్మీ.

వేగువాఁడు–వేగులవాఁడు–జాసోస్.

వేడబము
- మాయ–తిలస్మిం.
- వంచన–ధోకా.
- అబద్ధము–ఝూట్.

వేడుక
- కుతూహలము–ఆర్జూ.
- వినోదము–తమాషా.

వేడుకకత్తె
- వేశ్య–కంచనీ.
- జారిణి–ఫాహాషా.

వేడుకకాఁడు–అపేక్షించువాఁడు–ఖాహిష్మంద్.

వేడ్క–వేడుక–ఆర్జూ.

వేణి–జడ–చోటీ.

వేతనము
- కూలి–మజ్దూరీ.
- జీతము–తన్ఖా.

వేత్త–తెలిసినవాఁడు–ఆకిల్.

వేత్రము–బెత్తము–బేద్.



వేదండము–ఏనుఁగు–హాతీ.

వేదన
- నొప్పి–దర్దు.
- తెలివి–అకల్.

వేదము–జ్ఞానము–అకల్.

వేదముఖ్య–పునుఁగుబిల్లి–మిష్క్, బిల్లీ.

వేది
- ఉంగరము–అంగోటీ.
- విద్వాంసుఁడు–ఆలిం.

వేదిక–తిన్నె–చబూత్రా.

వేదుఱు–తిక్క–జునూనీ.

వేధ–విద్వాంసుఁడు–ఆలిం.

వేనవేలు–అనేకవేలు–హజార్హా.

వేము–వేఁపచెట్టు–నీమ్కాఝాడ్.

వేయి–సహస్రము–హజార్.

వేయిచేతులజేఁడు–సూర్యుఁడు–సూరిజ్.

వేరమి / వేరము – విరోధము–మొఖాలెఫత్.

వేరు
- బుడము–జడ్.
- అన్యము–గైర్.

వేఱడము–భేదము–ఫరక్.

వేఱిఁడి
- అవివేకి–బేవకూఫ్.
- పిచ్చివాఁడు–దివానా.

వేఱిమి–భేదము–ఫరక్.

వేఱు
- భేదము–ఫరక్.
- అన్యము–గైర్.

వేఱుపాటు
- భేదము–ఫరక్.
- విరోధము–దుష్మనీ.

వేల
పొలిమేర–సర్‌హద్.
వ్యాధి–బిమారీ.

వేలము–శిబిరము–ఫౌజ్‌గాః.

వేలుపుఁదెరువు–ఆకాశము–ఆస్మాఁ.

వేలుపుబానిస–వేశ్య–కంచ్‌నీ.

వేల్లజము–మిరియము–మిర్చి.

వేవిలి–పొలము–జమీఁ.

వేవెలుఁగు–సూర్యుఁడు–సూరిజ్.

వేవేలు–వేనవేలు–హజార్‌హా.

వేశము–ఇల్లు–ఘర్.

వేశి–సూది–సూయి.

వేశ్మము–ఇల్లు మకాఁ.

వేశ్య–భోగముది–కంచ్‌నీ.

వేషగాఁడు
వేషాలమారి
మోసగాఁడు. దగాబాజ్.

వేష్టనము–పాగ–పగ్‌డీ.

వేష్టితము–ఆఁట–ఖేల్.

వేసఁగి–వేసవి–గర్మా.

వేసట–అలపు–తకాఁ.

వేసరము
శ్రమము–తక్‌లీఫ్.
కంచెరగాడిద–ఖచ్చర్.

వేసరి–బాధపెట్టువాఁడు–ఆజార్.

వేసవి–వేసఁగి–గర్మా.

వేళ–సమయము–వక్తు.

వేళము–శీఘ్రము–జల్‌దీ.



వేళాకోళము–పరిహాసము–ఠట్టా.

వైఖరి–రీతి–తరః.

వైజయంతి–టెక్కెము–ఝండా.

వైజయంతికుఁడు–టెక్కెముమోయువాఁడు–ఝండా, బర్‌దార్.

వైజ్ఞానికుఁడు–నేర్పరి–లయీక్.

వైడము–వైళము–జల్‌దీ.

వైతథ్యము–అబద్ధము–ఝూట్.

వైతనికుఁడు–కూలివాఁడు–మజ్‌దూర్.

వైదుషి–పాండిత్యము–ఇల్‌మియ్యత్.

వైదేహకుఁడు
వర్తకుఁడు–తాజర్.
బట్టువాఁడు–భాట్.

వైద్యము–రోగాలనుకుదుర్చుట–తబాబత్.

వైద్యుఁడు–చికిత్సచేయువాఁడు–తబీబ్.

వైధేయుఁడు
మూర్ఖుఁడు–జాహిల్.
బుద్ధిహీనుఁడు–బేవకూఫ్.

వైనము
ఉపాయము–తద్‌బీర్.
కారణము–వజః.
విధము–తరః.
క్రమము–బజా.

వైపు
దిక్కు–తరఫ్.
ఉపాయము–తద్‌బీర్.
భాగము–హిస్సా.

వైభవము
ఐశ్వర్యము–దౌలత్
గొప్పతనము–బుజుర్గీ.

వైమనస్యము
అసహ్యము=నిఫ్‌రత్.
పగ–దుష్‌మనీ.

వైమాలము-అధికము-జియాదా.
వైయాత్యము-ధైర్యము-హిమ్మత్.
వైరము-విరోధము-దుష్మనీ.
వైరస్యము-విరసత్వము-మొఖాలెఫత్.
వైరి-శత్రువు-దుష్మన్.
వైరూప్యము-కురూపత్వము-బద్ సూరతీ.
వైశసము-హాని-సద్మా.
వైశాఖము-కవ్వము-రవీ.
వైశారద్యము-పాండిత్యము-ఇల్మియ్యత్.
వైశాల్యము-వెడల్పు-చౌడా.
వైశికము-కపటము-కీనా.
వైశ్యుఁడు-కోమటి-బన్యా.
వైశ్వానరుఁడు-అగ్ని-అంగార్.
వైషమ్యము { భేదము-ఫరక్. / విరోధము-దుష్మనీ.
వైసారిణము-చేఁప-మచ్ఛీ.
వైసిక-కపటము-కీనా.
వైళము-శీఘ్రము-జల్దీ.
వోఢ { రథముఁదోలువాఁడు-గాడీబాన్. / కూలివాఁడు-మజ్దూర్.
వ్యంగము-కప్ప-మేంఢక్.
వ్యంజకము-గుఱుతు-నిషాన్.
వ్యంజనము { కూర-తర్కారీ. / గుఱుతు-నిషాన్. / మీసము-మూఁఛ్.



వ్యంసకుఁడు-మోసగాఁడు-దగాబాజ్.
వ్యక్తుఁడు-తెలివిగలవాఁడు-దానా.
వ్యజనము-విసనకఱ్ఱ-పంఖా.
వ్యతికరము-వ్యసనము-రంజ్.
వ్యతిక్రమము-అక్రమము-బేజా.
వ్యతిరేకము-వేఱు-ఖిలాఫ్.
వ్యతీహారము-మార్పు-తబ్దీల్.
వ్యథ-బాధ-దర్దు.
వ్యపదేశము { కపటము-కీనా. / మోసము-దగా.
వ్యభిచారము-ఱంకుతనము-జినాకారీ.
వ్యభిచారిణి-ఱంకుటాలు-ఫాహిషా.
వ్యయము-వెచ్చము-ఖరచ్.
వ్యర్థము-ప్రయోజనమునకురాని-ఫుజూల్.
వ్యవచ్ఛేదము-తారతమ్యము-ఇమ్‌తియాజ్
వ్యవధ-మఱుఁగు-ఆస్రా.
వ్యవధానము-అవకాశము-ఫుర్సత్.
వ్యవధి { మేర-హద్. / అవకాశము-ఫుర్సత్.
వ్యవసాయము { ప్రయత్నము-తద్బీర్. / కృషి-జిరాఅత్.
వ్యవసితము { నిజము-సచ్. / కృషి-జిరాఅత్.
వ్యవస్థ-క్రమము-బజా.
వ్యవహర్త-న్యాయాధిపతి-మున్సిఫ్.

వ్యవహారము
- వాఁడుక-ఆదత్.
- తగవు-ఝగ్డా.
- న్యాయము-ఇన్సాఫ్.

వ్యవహారస్థుఁడు-అధికారి-మాలిక్.

వ్యవాయము
- తేజము-రౌనక్.
- మఱుఁగు-ఆస్రా.

వ్యసనము
- ఆపద-ముశీబత్.
- కామక్రోధాదులచేఁగల్గినయిచ్ఛ- నఫ్సానీఖా[హిష్.
- ఆసక్తి-ఖాహిష్.
- పాపము-గునః.
- అపాయము-ఆఫత్.
- చింత-రంజ్.

వ్యళీకము
- అబద్ధము-ఝూట్.
- సిగ్గు-షరం.
- బాధ-తక్లీఫ్.
- అప్రియము-నిఫాక్.
- ఆశ్చర్యము-తాజ్జుబ్.

వ్యాకరణము-శబ్దశాస్త్రము-సరఫ్నహూ.

వ్యాకులత-దుఃఖము-రంజ్.

వ్యాకూతి-మోసము-దగా

వ్యాకృతి
- వేఱుసేయుట-అల్హదాకర్నా.
- భాషాంతరపఱచుట-తర్జుమాకర్నా.
- వ్యాకరణము-సరఫ్నహూ.

వ్యాఖ్యానము-అర్థమునుస్పష్టపఱచుట-తష్రీః.

వ్యాఘ్రము-పులి-షేర్.



వ్యాజము
- కపటము-కీనా.
- చెఱుపు-బదీ.
- మోసము-దగా.
- మిష-హీలా.

వ్యాజ్యము-తగవు-ఝగ్డా.

వ్యాధి-రోగము-బీమారీ.

వ్యాధితుఁడు-రోగి-మరీజ్.

వ్యాధుఁడు-దుష్టుఁడు-బద్నప్స్.

వ్యాపత్తి
- ఆపద-ఆఫత్.
- మరణము-మౌత్.
- నాశము-బర్బాదీ.

వ్యాపారము
- నాశము-బర్బాదీ.
- మరణము-మౌత్.

వ్యాపారము
- పని-కాం.
- వర్తకము-తిజారత్.
- వృత్తి-పేషా.

వ్యామము-పొగ-ధుఁవాఁ.

వ్యామోహము-మిక్కిలిమోహము-జియాదాఆర్జూ.

వ్యాయతము-దీర్ఘమైనది-లంబా.

వ్యాయామము
- శ్రమము-తక్లీఫ్.
- సాము-వర్జిష్.
- పని-కాం.

వ్యావహారికుఁడు-మంత్రి-దీవాన్.

వ్యాసక్తుఁడు-ఆసక్తిగలవాఁడు-ఖాహిష్మంద్.

వ్యాహారము
వ్యాహృతి
} వచనము-లఫ్జ్.

వ్యాళము { పాము-సాఁప్.
పులి-షేర్.

వ్యుత్పత్తి-పాండిత్యము-ఇల్మియ్యత్.

వ్యుషము-ప్రాతఃకాలము-అలస్సుబః.

వ్యుషితము-చేలిది-తోషా.

వ్యుష్టము-వేకువ-అలస్సుబః.

వ్యుష్టి-సమృద్ధి-కాఫీ.

వ్యోకారుఁడు-కమ్మరవాఁడు-లోహార్.

వ్యోమము { ఆకాశము-ఆస్మాఁ.
నీళ్లు-పానీ.

వ్రంత { ఏఱు-నద్దీ.
పల్లము-గఢా.
కాలువ-నాలా.

వ్రక్క-తునుక-తుక్డా.

వ్రజనము-ప్రయాణము-సియాహత్.

వ్రజము-దారి-రాస్తా.

వ్రజ్య { ప్రయాణము-సియాహత్.
భాగము-హిస్సా.

వ్రణము-గాయము-జేఖం.

వ్రతతి-తీఁగ-బేల్.

వ్రతము-ఉపవాసాదిపుణ్యకర్మ-రోజా.

వ్రయ్య-తునియ-తుక్డా.

వ్రశ్చనము-ఆకుఱాయి-సాఁ.

వ్రాఁతకాఁడు-
వ్రాఁతసాకిరి
వ్రాయసకాఁడు } వ్రాయువాఁడు-మొహరిర్.



వ్రాయసము-జాబు-ఖత్.

వ్రాయి-అక్షరము-హరఫ్.

వ్రాలు-సంతకము-దస్తఖత్.

వ్రీడ-సిగ్గు-షరం.

వ్రీహి-వడ్లు-ధాఁ.

వ్రేఁకటి-గర్భము-హామల్.

వ్రేఁకన
వ్రేఁకము } బరువు-బోఝ్.

వ్రేఁత
వ్రేఁటు } దెబ్బ-మార్.

## శ

శంక { సందేహము-షక్.
భయము-డర్.
విచారము-రంజ్.

శంకితుఁడు-సందేహముగలవాఁడు-షక్కీ

శంఠుఁడు-నపుంసకుఁడు-హిజ్డా.

శంప
సంప } మెఱుపు-చమక్.

శంబరము { నీళ్లు-పానీ.
చేఁప-మచ్ఛీ

శంబలము { దారిబత్తెము-తోషా.
తీరము-కినారా.

శంబళి-మాలవాఁడు-ఢేడ్.

శంభళి-కుంటెనకత్తె-కుట్నీ.

శంస { మాట-బాత్.
స్తోత్రము-తారీఫ్.
ఇచ్ఛ-ఖాహిష్.

శకటము-బండి-ఛక్డా.

శకలము-తునుకా-తుక్డా.

శకుంతము
శకుంతి
శకునము
శకుని } పక్షి-పరింద్.

శకులి
శకిలి } చేఁప-మచ్ఛీ.

శక్తి { సామర్థ్యము-ఖుద్రత్.
బలము-తాఖత్.
సాయము-మదద్.
బల్లెము-బర్చీ.

శక్తుఁడు { బలముగలవాఁడు-తాఖత్ వర్.
సమర్థుఁడు-ముఖ్తదర్.

శక్యము-సాధ్యము-ఇమ్కాన్.

శక్వరి-ఏఱు-నద్దీ.

శఠము { మూర్ఖము-జహాలత్.
మోసము-దగా.

శణము-బాణము-తీర్.

శతఘ్ని-ఫిరంగి-తోప్.

శతపత్రము { నెమిలి-మోర్.
చిలుక-తోతా.

శతపర్వము-వెదురు-బాఁస్.

శతము-వంద-సౌ.

శతాంగము-రథము-రథ్.



శత్రువు-పగవాఁడు-దుష్మన్.

శపథము { బట్టు-ఖసం.
ప్రతిజ్ఞ-షర్తు.

శఫము-వేరు-జడ్.

శబ్దగ్రహము-చెవి-కాన్.

శబ్దము-ధ్వని-ఆవాజ్.

శబ్దశాస్త్రము-వ్యాకరణము-నరఫ్ సహూ.

శమథము-శాంతి-తహమ్ముల్.

శమథుఁడు-మంత్రి-దీవాన్.

శమనపురి-నరకము-దోజెఖ్.

శమలము-తప్పితము-ఖుసూర్.

శయనము { శయ్య-బిఛోనా.
నిద్ర-నీంద్.

శయనీయము-పడక-బిఛోనా.

శయము { చేయి-హాత్.
పాము-సాఁప్.

శయాళువు { కుక్క-కుత్తా.
నక్క-కోలా.

శయువు-పాము-సాఁప్.

శయ్య-పడక-బిఛోనా.

శరణము { రక్షకుఁడు-హాఫిజ్.
రక్షణము-హిఫాజెత్.
గృహము-ఇల్లు.

శరణుఁడు-రక్షకుఁడు-ఇహాఫిజ్.

శరణ్యుఁడు-గాలి-హవా.

శరధి } సముద్రము-దర్యా.
శరనిధి }

శరము { బాణము-తీర్.
{ నీళ్లు-పానీ.

శరవ్యము-గుఱి-నిషాన్.

శరాసనము } ధనుస్సు-కమాన్.
శరాసము }

శరీరము { బలము-తాఖత్.
{ మేను-జిసం.

శర్కర-చేక్కెర-షకర్.

శర్మము { సంతోషము-ఖుషీ.
{ సుఖము-ఆరాం.

శర్వరి { రాత్రి-రాత్.
{ ఆఁడుది-ఔరత్.
{ పసుపు-హాల్దీ

శలభము-మిడుత-తిడ్డా.

శలము }
శలలము } ఏదు-సార్సల్.
శలలి }

శలాక { బాణము-తీర్.
{ ఎముక-హాడ్డీ.
{ ఏదు-సార్సల్.

శల్కము-తునుక-తుక్డా.

శల్యము { ఎముక-హాడ్డీ.
{ ఏదు-సారసల్.
{ విషము-జేహర్.
{ బాణము-తీర్.



శల్లకి } ఏదు-సార్సల్.
సల్లకి }

శవము { పీనుఁగు-లాష్.
{ నీళ్లు-పానీ.

శశకము } కుందేలు-ఖర్గోష్.
శశము }

శశధరుఁడు }
శశి } చంద్రుఁడు-చాంద్.
శశాంకుఁడు }

శశాదనము-డేగ-షిక్రా.

శశిప్రియము-ముత్యము-మోతీ.

శస్తము { శుభము-ముబారక్.
{ శ్రేష్ఠమైన-ఉమ్దా.

శస్తి-స్తుతి-తారీఫ్.

శస్త్రము { ఆయుధము-హత్యార్.
{ ఇనుము-లోహా.

శస్త్రవైద్యుఁడు-వ్రణచికిత్స చేయువాఁడు-జర్రాః.

శస్త్రి-చురకత్తి-ఛురీ.

శాకము { కాయగూర-తర్కారి.
{ సాయము-మదద్.

శాక్కరము-ఎద్దు-బైల్.

శాఖ { చెట్టుకొమ్మ-షాఖ్.
{ చేయి-హాత్.
{ భాగము-హిస్సా.

శాఖామృగము-కోఁతి-బందర్

శాఖి-చెట్టు-ఝాడ్.

శాటి
శాటిక } దుప్పటి-చాదర్.

శాఠ్యము { శఠత్వము-జహాలత్.
కపటము-కీనా.

శాతకుంభము-బంగారు-సూనా.

శాతము-సుఖము-ఆరాం.

శాతోదరి-ఆఁడుది-ఔరత్.

శాత్రవము-శత్రుత్వము-దుష్మనీ.

శాత్రవుఁడు-దుష్మన్.

శాదము { పచ్చిగడ్డి-హర్యాలి.
బురద-కీచడ్.

శాపము { తిట్టు-గాలి.
బట్టు-ఖసం.

శాబకము
శాబము } శిశువు-బచ్చా.

శారీరము-కంఠస్వరము--ఆవాజ్.

శార్ఙ్గము-విల్లు-కమాన్.

శార్దూలము-పులి-షేర్.

శార్వరము-చీఁకటి-అంధేరా.

శార్వరి-రాత్రి-రాత్.

శాల-ఇల్లు-మకాన్.

శాలికుఁడు-సాలెవాఁడు-జులాహా.

శాలిహోత్రము-గుఱ్ఱము-ఘోడా.

శాలు
శాలువ } కాశ్మీరకంబళి-షాల్.



శాలూరము
సాలూరము } కప్ప-మేండుక్.

శాసనము { ఆజ్ఞ-హుకుం.
శాస్త్రము-శాస్తర్.
దానపత్రము-హిబానామ.
అధికారము-ఎఖ్తియార్.

శాస్తి-శిక్ష-సజా.

శింజిని-అందె-ఘుంఘ్రూ.

శింబికము-పెసలు-మూంగ్.

శింశుమారము-మొసలి-మగర్.

శిక్యము-ఉట్టి-ఛీంకా.

శిక్ష { విద్యాభ్యాసము-తాలీం.
ఆజ్ఞ-హుకుం.

శిఖ { కొమ్మ-షాఖ్.
సెగ-భాప్.

శిఖండి { నెమిలి-మోర్.
కోడి-ముర్గు.
బాణము-తీర్.

శిఖరము-కొండకొన-పహాడ్కీ, చోటీ.

శిఖరి { కొండ-పహాడ్.
చెట్టు-ఝాడ్.

శిఖాతరువు-దీపస్తంభము-షమా.

శిఖావంతుఁడు-అగ్గి-అంగార్.

శిఖావళము-నెమిలి-మోర్.

శిఖ {
అగ్ని-అంగార్.
నెమిలి-మోర్.
కోడి-ముర్గ.
చెట్టు-ఝూడ్.
బాణము-తీర్.
ఎద్దు-బైల్.

శిఖిగ్రీవము-మయిలుతుత్తము-నీలాథోథా

శితము-వాఁడియైనది-తేజ్.

శితి { నల్లనిది-కాలా. / తెల్లనిది-సుఫేద్.

శిఫ-ఏఱు-నద్దీ.

శిబిక-పల్లకి-పాల్కీ.

శిబిరము-సేనవిడిసినచోటు-ఫౌజ్గాః.

శిర { నరము-రగ్. / తల-సర్.

శిరము / శిరస్సు / శిరసు } తల-సర్.

శిరోజము-వెండ్రుక-బాల్.

శిరోధి-మెడ-గలా.

శిరోభారము { కోపము-గుస్సా. / తలనొప్పి-దర్దుసర్.

శిరోరుహము-వెండ్రుక-బాల్.

శిల-ఱాయి-పథ్థర్.

శిలాపాకి-గురిగింజె-గుమ్చీ.

శిలీముఖము { బాణము-తీర్. / తుమ్మెద-భౌఁరా.



శిలోచ్చయము-పర్వతము-పహాడ్.

శివ-నక్క-కోలా.

శివము { నీళ్లు-పానీ. / సుఖము-ఆరాం. / శుభము-ముబారక్.

శిశిరము-చలికాలము-సర్మా.

శిశుకము { శిశువు-బచ్చా. / మొసలి-మగర్.

శిశువు-బిడ్డ-బచ్చా.

శిష్టము-మిగిలిన-బక్యా.

శిష్ట-ఆజ్ఞ-హుకుం.

శిష్టుఁడు { విధేయుఁడు-ముతీ. / సాధువు-సాదా.

శిష్యుఁడు-విద్యార్థి-తాలబె, యిల్మ్.

శిస్తు-పన్ను-పఙా.

శీఘ్రము-త్వరితముగా-జల్దుతర్.

శీతకము-చలికాలము-సర్మా.

శీతకరుఁడు-చంద్రుఁడు-చాంద్.

శీతకుఁడు-సోమరి-సుస్త్.

శీతము-చల్లన-థండా.

శీతలము-చందనము-సందల్.

శీర్షకము-కిరీటము-తాజ్.

శీర్షపట్టకము-సాగ-పగ్డీ.

శీర్షము-తల-సర్.

శీలము { మంచినడత-నేక్చాల్. / పుణ్యము-సవాబ్.

శంఠ-మూఢుఁడు-జాహిల్.

శంఠి-సొంటి-సోఁట్.

శంఠుఁడు-మూఢుఁడు-జాహిల్.

శుండ
- తొండము-సోండ్.
- కల్లు-సేందీ.
- వేశ్య-కంచ్‌నీ.

శుండాలము-ఏనుఁగు-హాతీ.

శుంభము-త్రాఁడు-రశ్శీ.

శుకము-చిలుక-తోతా.

శుక్కు-శోకము-రంజ్.

శుక్తము
- మాంసము-గోష్త్.
- పులుసు-ఖట్టా.

శుక్తి-ముత్తెపుచిప్ప-సీపీ.

శుక్రుఁడు-అగ్ని-అంగార్.

శుక్లము
- తెలుపు-సుపీదీ.
- వెండి-చాందీ.

శుక్లిమ-తెలుపు-సుపీదీ.

శుచి
- అగ్ని-అంగార్.
- తెలుపు-సుపీదీ.
- పరిశుద్ధమైన-పాక్.

శుద్ధము
- తెలుపు-సుపీదీ.
- పరిశుద్ధమైన-పాక్.

శుద్ధాంతము-అంతఃపురము-జేనానా.

శునకము, శుని - కుక్క-కుత్త.



శుభము-మంగళము-ముబారక్.

శుభ్రము
- తెలుపు-సుపీదీ.
- అభ్రకము-అబ్రక్.

శుభ్రాంశువు-చంద్రుఁడు-చాంద్.

శుల్కము-సుంకము-మహసూల్.

శుల్బము
- రాగి-తాంబా.
- త్రాఁడు-రశ్శీ.

శుశ్రూష-సేవ-ఖిద్‌మత్.

శుశ్రూషకుఁడు-సేవకుఁడు-ఖిద్‌మత్‌గుజార్.

శుష్కము
- వట్టి-ఖాలీ.
- కట్టె-లక్‌డీ.

శుష్మము
- అగ్ని-అంగార్.
- తేజస్సు-రౌనక్.

శుష్ముఁడు-ఆగ్ని-అంగార్.

శూకము-దయ-మెహర్‌బానీ.

శూన్యము
- సున్న-సిఫర్.
- వట్టి-ఖాలి.
- లేని-నఫీ.

శూరుఁడు
- ధైర్యవంతుఁడు-దిలేర్.
- శౌర్యవంతుఁడు-షుజా.
- సూర్యుఁడు-సూరిజ్.

శూర్పము-చేఁట-సూప్.

శూల
- నొప్పి-దర్దు.
- వేశ్య-కంచ్‌నీ.

శృంగబేరము-అల్లము-అద్‌రక్.

శృంగము
- కొమ్ము-సింగ్.
- గుఱుతు-నిషాణ్.
- దొరతనము-బాద్ షాహత్

శృంగారము-సౌందర్యము-హుస్న్.

శృంగారి
- సుందరుఁడు-హాశీక్.
- ఏనుఁగు-హాతీ.

శృంగి
- చెట్టు-ఝాడ్.
- కొండ-పహాడ్.
- ఏనుఁగు-హాతీ.

శృంగిణి-ఆవు-గాయి.

శేఖరము-శ్రేష్ఠము-ఉమ్దా.

శేముషి-బుద్ధి-అకల్.

శేషత-దాస్యము-ఖిద్మత్ గుజారీ.

శేషుఁడు-పాము-సాఁప్.

శైత్యము-చేలువ-సర్దీ.

శైలము-కొండ-పహాడ్.

శైలాటము-సింహము-షర్ జా.

శైలూషి-వేశ్య-కంచ్ నీ,

శైవలిని-ఏఱు-నద్దీ.

శైశవము-బాల్యము-బచ్ పనా.

శోకము-దుఃఖము-రంజ్.

శోచిష్కేశుఁడు-అగ్ని-అంగార్.

శోచిస్సు-వెలుతురు-రోష్నీ.

శోణము
- ఎఱుపు-లాల్.
- అగ్ని-అంగార్.



శోణరత్నము-కెంపు-యాఖూత్.

శోణితము-రక్తము-లహూ.

శోణిమ, శోణిమము — ఎఱుపు-సుర్ ఖీ.

శోధని-చీఁపురుకట్ట-ఝాడూ

శోభ
- కాంతి-రౌనఖ్.
- ఇచ్ఛ-ఖాహిష్.

శోభనము
- సుందరము-హుస్న్.
- శుభము-నేక్.
- మంచిది-అచ్ఛా.

శోష-మూర్ఛ-బేహోషి.

శౌంఠ్యము-మూఢత్వము-జహాలత్.

శౌండికుఁడు-ఈడిగవాఁడు-కలాల్.

శౌక్తికము-ముత్తెపుచిప్ప-సీపీ.

శౌక్తికేయము-ముత్యము-మోతీ.

శౌచము-శుచిత్వము-పాకీజా.

శౌనికుఁడు
- కటికవాఁడు-కస్సాబ్.
- పిట్టలంబట్టెడివాఁడు-షికారీ.

శ్మశ్రువు-గడ్డముమీసము-దాఢీ, మూఁఛ్.

శ్యామ
- రేయి-రాత్.
- నలుపు-కాలా.

శ్యామము
- నలుపు-కాలా.
- మిరియము-మిర్చ్.

శ్యామలము-నలుపు-కాలా.

శ్యామిక-చీఁకటి-అంధేరా.

శ్యేతము-తెలుపు-సుపీద్.

శ్యేనము
- తెలుపు-సుపీద్.
- డేగ-షిక్‌రా.

శ్రద్ధ
- ఆసక్తి-ఆర్‌జూ.
- ఇచ్ఛ-ఖాహిష్.

శ్రమ-కష్టము-తక్‌లీఫ్.

శ్రమము
- అలసట-తకాన్.
- అలవాటు-ఆదత్.

శ్రవణము / శ్రవము — చెవి-కాన్.

శ్రావకుఁడు-శిష్యుఁడు-షాగిర్దు.

శ్రీ
- సంపద-దౌలత్.
- వృద్ధి-తరక్కీ.
- బుద్ధి-అకల్.
- విషము- జేహర్.

శ్రీఖండము / శ్రీగంధము — గంధము-సందల్.

శ్రీపతి-రాజు-బాదుషా.

శ్రీలుఁడు-సంపన్నుఁడు-తవంగర్.

శ్రుతి-చెవి-కాన్.

శ్రేణి-వరుస-కతార్.

శ్రేణిక-గుడారము-డేరా.

శ్రేయము-శుభము-ముబారక్.

శ్రోత-వినువాఁడు-సున్నేవాలా.

శ్రోత్రము-చెవి-కాన్.



శ్లక్ష్ణము-సన్నము-బారీక్.

శ్లక్ష్ణుఁడు-అల్పుఁడు-కమీనా.

శ్లాఘ-ప్రశంస-జికర్.

శ్లేష్మము-కఫము-బల్‌గం.

శ్లోకము-కీర్తి-నేక్‌నామి.

శ్వ-కుక్క-కుత్తా.

శ్వపచుఁడు-చండాలుఁడు-ఢేడ్.

శ్వభ్రము-బెజ్జము-సూరాఖ్.

శ్వవృత్తి-సేవ-ఖిద్‌మత్.

శ్వశురుఁడు-మామ-మామూ.

శ్వశ్రువు-అత్త-సాస్.

శ్వశ్రేయసము
- శుభము-నేక్.
- సుఖము-ఆరాం.

శ్వసనము / శ్వసితము — గాలి-హవా.

శ్వానము-కుక్క-కుత్తా.

శ్వాపదము-పులి-షేర్.

శ్వావిధము-ఏదు-సార్‌సల్.

శ్వాసము-గాలి-హవా.

శ్వేత
- గవ్వ-కౌడీ.
- సీసము-సీష్.

శ్వేతపింగళము-సింహము-షర్‌జా

శ్వేతము
- వెండి-చాందీ.
- తెలుపు-సుపీద్.

శ్వేతవాహనుఁడు-చంద్రుఁడు-చాంద్

## ష

షండము-ఆఁబోతు-ఖుల్‌గా.

షండుఁడు-నపుంసకుఁడు-హిజ్‌డా.

షట్కము-ఆఱు-ఛే.

షట్పదము-తుమ్మెద-భౌఁరా.

షడ్భాగము-కప్పము-పేష్‌కష్.

షష్టి-అఱువది-సాట్.

షాడబము-రుచి-లజ్జత్.

షాడవము-మిఠాయి-మిఠై.

షాడవికుఁడు-మిఠాయిచేయువాఁడు-మిఠైగర్.

షోడశము-పదునాఱు-సోలా.

## స

సంకటము {
- ఇఱుకు-తంగ్.
- కఠినము-సఖ్త్.
- రోగము-బీమారీ.
- బాధ-తక్‌లీఫ్.

సంకలియ-సంకెల-బేడీ.

సంకాశము-సమానమైన-మసావి.

సంకీర్తనము-స్తోత్రము-తారీఫ్.

సంకుమూతిగుజ్జము-గాడిద-గథా.

సంకెల-సంకలియ-బేడీ.

సంకేతము {
- ఏర్పాటు-మొకర్రర్.
- పేరు-నాం.
- సంజ్ఞ-నిషాణ్.

సంకోచపిశునము-కుంకుమపువ్వు-జాఫ్రాణ్.



సంకోచము {
- కుంకుమపువ్వు-జాఫ్రాణ్.
- సంక్షేపము-ఖులాసా.

సంక్రమము-వంతెన-పుల్.

సంక్షేపము-సంగ్రహము-ఖులాసా.

సంఖ్య-లెఖ్ఖ-అదద్.

సంఖ్యము-యుద్ధము-లఢై.

సంఖ్యావంతుఁడు-విద్వాంసుఁడు-ఆలిం.

సంగడము {
- సహాయము-మదద్.
- సమీపము-కరీబ్.
- సేన-జమీఅత్.
- జేత-జోడా.
- స్నేహము-దోస్తీ.

సంగడి {
- స్నేహితుఁడు-దోస్తు.
- విధము-తరః.
- స్నేహము-దోస్తీ.
- సమీపము-కరీబ్.
- వెనుక-పీఛే.
- పార్శ్వము-తరఫ్.
- జేత-జోడా.

సంగడికాఁడు / సంగడీఁడు } మిత్రుఁడు-దోస్తు.

సంగతము {
- స్నేహము-దోస్తీ.
- యుక్తము-బజా.

సంగతి {
- సహవాసము-సొహబత్.
- జ్ఞానము-అకల్.
- అంశము-అమర్

సంగము–ఆశ–హిరిస్.

సంగరము
- యుద్ధము–లఢై.
- అంగీకారము–రజామంది.
- ఆపద–ఆఫత్.
- విషము–జెహర్.
- ప్రతిజ్ఞ–షర్తు.

సంగాతకాఁడు–మిత్రుఁడు–దోస్తు.

సంగాతము–మైత్రి–దోస్తీ.

సంగాతి–మిత్రుఁడు–దోస్తు.

సంగీతము–గానము–మూసీఖీ.

సంగ్రహము–సంక్షేపము–ఖులాసా.

సంగ్రామము–సంగరము–లఢై.

సంగ్రాహము–పిడికిలి–ముఠ్ఠీ.

సంఘము–సమూహము–కాఫిలా.

సంఘటన–ఘటన–ఇత్తెఫాక్.

సంఘర్షము–గాలి–హవా.

సంఘాతము–సమూహము–కాఫిలా.

సంచయము–ప్రోగు–జమా.

సంచరణము, సంచారము – తిరుగుట–ఫిర్నా.

సంచారిక
- కుంటెనకత్తె–కుట్నీ.
- జేత–జోడా.

సంచి–సంచీ–థైలీ.

సంచిక–కుట్టినకొన్ని కాయిదాలు–జిల్దు.

సంచీ–సంచి–థైలీ.



సంచేకరము, సంచేకరువు, సంచేకారము – కొనుటకుముందిచ్చెడిధనము–బయానా.

సంచేము–బంగారు–సూనా.

సంచు
- జాడ–పతా.
- అందము–హుస్న్.
- విధము–తరః.

సంజ్ఞ
- తెలివి–అకల్.
- పేరు–నాం.
- గాయత్రి–జన్నార్.
- గుఱుతు–నిషాణ్.

సంజ్వరము–వేఁడిమి–గర్మీ.

సంతకము–చేవ్రాలు–దస్తఖత్.

సంతక్షణము–కఠినోక్తి–సఖ్తకలాం.

సంతతము–సదా–ముదాం.

సంతతి
- కులము–జాత్.
- సంతానము–ఔలాద్.

సంతప్తము–తాపమునొందిన–సోఖ్తా.

సంతమసము–చీఁకటి–అంధేరా.

సంతసము–సంతోషము–ఖుషీ.

సంతానము
- కులము–జాత్.
- సంతతి–ఔలాద్.

సంతాపము–కాఁక–హరారత్.

సంతు
- సంతానము–ఔలాద్.
- కులము–జాత్.

సంతుష్టి
సంతోసము
సంతోసము
సంతోషము } సంతసము–ఖుషీ.

సంత్రాసము–భయము–డర్.

సందరము–సముద్రము–దర్యా.

సందర్భము { సమయము–మొవక్కా. / క్రమము–బజా.

సందావము–పాఱిపోవుట–భాగ్నా.

సందియము–సంశయము–షక్.

సందు { ఇఱుకు–వీధి–గలీ. / ఎడము–ఫుర్సత్.

సందేశము–సమాచారము–కైఫియత్.

సందేహము–సంశయము–షక్.

సందోహము–సమూహము–కాఫిలా.

సంద్రము–సముద్రము–దర్యా.

సంద్రుఁడు–సముద్రుఁడు–దర్యా.

సంధ { మేర–హద్. / ప్రతిజ్ఞ–షర్తు.

సంధి–పగవానితో మైత్రిప్రయత్నము–సులః.

సంధ్య { సంధి–సులః. / మేర–హద్. / ప్రతిజ్ఞ–షర్తు. / చింత–రంజ్.

సంపత్తి { సంపద–దౌలత్. / సమృద్ధి–కాఫీ.



సంపత్తు
సంపద } ఐశ్వర్యము–దౌలత్.

సంపాసారి–కోమటి–బన్యా.

సంపు–సమృద్ధి–కాఫీ.

సంప్రదాయము–వంశపునడత–ఖాందానీతరీక.

సంప్రహారము–యుద్ధము–లడై.

సంప్రవర్తనము–ప్రారంభము–షురూ.

సంప్రేషము–పసుపు–హాల్దీ.

సంబడము { బత్తెము–భత్తా. / జీతము–తఙ్ఖా. / దారిబత్తెము–తోషా

సంబరము { సంతోషము–ఖుషీ. / పండుగ–ఈద్. / ఉత్సవము–మేలా.

సంబవులు–పాదరక్షలు–జూతా.

సంబళకాఁడు–జీతగాఁడు–నౌకర్.

సంబళము { బత్తెము–భత్తా. / కూలి–మజ్దూరీ. / జీతము–తఙ్ఖా. / దారిబత్తెము–తోషా.

సంబాళిగలు–పాదరక్షలు–పాయెపోష్.

సంబ్రమము–సంబరము–ఖుషి.

సంభవము { పుట్టుక–పైదాయిష్. / హేతువు–వజః.

సంభావన { సమ్మానము–ఇజ్జత్. / తలఁపు–ఖియాల్. / ప్రసిద్ధి–మష్హూర్.

సంభావనీయము-సమ్మానింపదగిన-వాజిబుత్తాజీం.

సంభ్రమము { ఆదరము-ఖాతర్. / భయము-డర్.

సంయత్తు / సంయుగము } యుద్ధము-లడై.

సంయద్వరుఁడు-రాజు-బాదుషా.

సంరంభము { కోపము-గుస్సా. / భయము-డర్.

సంరావము-ధ్వని-ఆవాజ్.

సంవత్సరము-ఏఁడు-సాల్.

సంవసథము-గ్రామము-దేః.

సంవాదము-సమాచారము-కైఫియత్.

సంవిత్తి { బడంబడిక-అహద్. / పేరు-నాం. / వాగ్దానము-మాహెదా. / తెలివి-అకల్. / సమాచారము-కైఫియత్. / అంగీకారము-రజామందీ. / వాడుక-ఆదత్. / యుద్ధము-లడై. / గుఱుతు-నిషాణ్.

సంవిత్తు { జ్ఞానము-అకల్. / ప్రతిజ్ఞ-షర్తు. / అంగీకారము-ఈజాబ్. / యుద్ధము-లడై. / సంభాషణము-గుఫ్తగూ. / పేరు-నాం.



సంవేగము-త్వర-జల్దీ.

సంవేశము { నిద్ర-నీంద్. / పీఠము-తఖ్తు.

సంవ్యానము-వస్త్రము-కప్డా.

సంశప్తకుఁడు-శూరుఁడు-షుజా.

సంశయము-సందియము-షక్.

సంశయాళువు / సంశయిత } సంశయించువాఁడు-షక్కీ.

సంశ్రయము-ఆశ్రయము-జేరెసాయా.

సంశ్లేషము-ఆలింగనము-బగల్‌గీర్.

సంసత్తు-సభ-మజ్లిస్.

సంసరణము-బాట-రాస్తా.

సంస్తరము-పడక-బిఛోనా.

సంస్తవము { పరిచయము-పఛానత్. / స్తుతి-తారీఫ్.

సంస్త్యాయము-ఇల్లు-మకాన్.

సంస్థ { మేర-హద్. / నాశము-బర్బాదీ. / సభ-మజ్లిస్.

సంస్థానము { మృత్యువు-మౌత్. / రాజ్యము-రియాసత్. / మంచిస్థలము-ఉమ్దాజగః.

సంస్థితము-చచ్చిన-ముర్దా.

సంస్థితి-చావు-మౌత్.

సంస్పృహ-వాంఛ-ఆర్జూ.

సంస్ఫోటము-యుద్ధము-లడై.

సంహతి
- అంగీకారము–రజామందీ.
- బలము–తాఖత్.

సంహననము–శరీరము–జిసం.
సకలము–సర్వము–సబ్.
సకి–ఆఁడుది–ఔరత్.
సకిన–బొమ్మ–పుత్ లా.
సకినము–శుభసూచకమునకుగారణము–ఫాల్.
సకియ–ఆఁడుది–ఔరత్.
సకుఁడు–మిత్రుఁడు–దోస్తు.
సకృత్ప్రజము–కాకి–కవ్వా.
సక్తుఁడు–ఆసక్తిఁగలవాఁడు–ఖాహిష్‌మంద్.
సక్తువు–పిండి–ఆటా.
సఖి–స్నేహితుఁడు–దోస్తు.
సఖిత–స్నేహము–దోస్తీ.

సఖుఁడు
- స్నేహితుఁడు–దోస్తు.
- సహాయుఁడు–మదద్ గార్.

సఖ్యము–మైత్రి–దోస్తీ.

సఖ్యుఁడు, సగంధుఁడు } మిత్రుఁడు–దోస్తు.

సగపాలు, సగము } అర్ధము–ఆధా.

సగ్గాది–నక్క–కోలా.
సగ్గెడ–చెంబు–లోటా.
సచరాచరము–ప్రపంచము–దునియా.

సచివుఁడు
- మంత్రి–దీవాన్.
- స్నేహితుఁడు–దోస్తు.
- సహాయుఁడు–మదద్ గార్.



సచ్చిదానందము–దేవుఁడు–ఖుదా.
సజ్జ–కవచము–జిరఃబఖ్‌తర్.
సజ్జక–పడకటిల్లు–ఖాబ్ గాః.
సజ్జము–సిద్ధము–తయార్.
సజ్జనకోల–బెత్తము–బేద్

సట
- కపటము–కీనా.
- మోసము–దగా.
- అనృతము–ఝూట్.

సడవ–దారి–రాస్తా.

సడి
- అపకీర్తి–బద్‌నామీ.
- నింద–తోహమత్.
- జోడ–పతా.
- ధ్వని–ఆవాజ్.

సడ్డ–మర్యాద–ఇజ్జత్.
సణుఁగు–బాధ–తక్‌లీఫ్.
సతతము–సదా–ముదాం.
సతనాల్కలజేజే–అగ్ని–అంగార్.
సతము–స్థిరము–కాయం.
సతీర్థ్యుఁడు–సహపాఠి–హమ్‌సబక్.

సత్కారము, సత్కృతి, సత్క్రియ } సమ్మానము–తాజీం.

సత్తు
- సీసము–సీష్.
- నక్షత్రము–సితారా.
- సత్యము–సచ్.
- శ్రేష్ఠము–ఉమ్దా.
- సత్వము–తాఖత్.

సత్తువ-బలము-తాఖత్.

సత్యము
- నిజము-సచ్.
- బట్టు-ఖసం.

సత్యసంధుఁడు-నిక్కమాడువాఁడు-సచ్చా.

సత్యానృతము-వర్తకము-తిజారత్.

సత్రము
- అడవి-జంగల్.
- కపటము-కీనా.

సత్వము
- బలము-తాఖత్.
- మనస్సు-దిల్.
- ప్రయత్నము-తద్‌బీర్.
- ప్రాణము-జాన్.
- తెలివి-అకల్.

సత్వరము-త్వరితము-జల్‌దీ.

సదనము
- ఇల్లు-మకాన్.
- నీళ్లు-పానీ.

సదమదము
- నాశనము-తబాః.
- చావు-మౌత్.

సదము, సదస్సు
- సభ-మజ్‌లిస్.

సదా-నిరంతరము-ముదాం.

సదాగతి
- గాలి-హవా.
- సూర్యుఁడు-సూరిజ్.

సదృక్షము, సదృశము
- సమానము-మసావి.

సదేశము-సమీపము-నజ్‌దీక్.

సద్గతి-ఆనందము-ఆరాం.



సద్దు-ధ్వని-ఆవాజ్.

సద్మము
- ఇల్లు-మకాన్.
- నీళ్లు-పానీ.

సధర్మము-సమానము-బరాబర్.

సనగలు-సెనగలు-చనా.

సనాతనము-శాశ్వతము-కాయం.

సనాథుఁడు-పతి-షౌహర్.

సనీడము-సమీపము-నజ్‌దీక్.

సన్నహనము
- ప్రయత్నము-తద్‌బీర్.
- కవచము-జిరఃబఖ్‌తర్.

సన్నికర్షము-సమీపము-కరీబ్.

సన్నిధానము
- సమీపము-కరీబ్.
- ఆశ్రయము-జేరెసాయ.

సన్నిధి
- సమీపము-కరీబ్.
- ఎదుట-రూబరూ.

సన్నిభము-సమానము-బరాబర్.

సన్నివేశము-సమీపము-కరీబ్.

సన్ని-తుపాకిచివరఁజెక్కెడిచురకత్తి-సనీన్.

సన్నుతి-స్తోత్రము-తారీఫ్.

సన్మానము-గౌరవము-ఇజ్జత్.

సపత్నుఁడు-శత్రువు-దుష్మన్.

సప్తకము-ఏడు-సాత్.

సప్తజిహ్వుఁడు, సప్తహస్తుఁడు, సప్తార్చి
- అగ్ని-అంగార్.

సప్తాశ్వుఁడు–సూర్యుఁడు–సూరిజ్.

సప్తి–గుఱ్ఱము–ఘోడా.

సప్పము–పాము–సాఁప్.

సబము–పీనుఁగు–లాష్.

సబాము–స్వభావము–చాల్ చలన్.

సబ్బు–చేమరునుబోఁగొట్టెడివస్తువు–సాబూన్.

సబ్బుబియ్యము–ఒకవిధమైనధాన్యము–సాబూదానా.

సబ్రహ్మచారి–సహపాఠి–హమ్మక్తబ్.

సభ
- ఇల్లు–మకాన్.
- కొలువుకూటము–బరామద్ గాః.
- జూదము–జువ్వా.

సభికుఁడు–న్యాయవాది–రాస్తుగో.

సభ్యత
- మర్యాద–ఖాతర్.
- మంచినడత–నేక్ చాల్.

సభ్యుఁడు–మంచివాఁడు–నేక్ మర్దు.

సమ
- సమానము–బరాబర్.
- సమస్తము–సబ్.

సమంజసము–న్యాయము–ఇన్సాఫ్.

సమకట్టు–కవచము–జిరఃబఖ్తర్.

సమగ్రము–సమస్తము–సబ్.

సమజము–అడవి–జంగల్.

సమజ్ఞ-యశము–నేక్ నామీ.

సమజ్య
- సభ–మజ్లిస్.
- కీర్తి–నేక్ నామీ.

సమభిహారము–మిక్కిలి–జియాదా.



సమము–సమానము–బరాబర్.

సమయము
- ఆజ్ఞ–హుకుం.
- శపథము–షర్తు.
- కాలము–వఖ్తు.
- ఆచారము–నడవడి.
- సంకేతము–ఇషారా.
- అగత్యము–జరూర్.

సమరము–యుద్ధము–లఢై.

సమరసము–అభేదము–గైర్ జుదాయి.

సమర్థత–సామర్థ్యము–తాఖత్.

సమర్థుఁడు–నేర్పరి–చాలాక్.

సమర్యాదము–సమీపము–కరీబ్.

సమష్టి–సమస్తము–కుసల్.

సమసనము–సంక్షేపము–ఖులాసా.

సమస్తము–అంతయు–సబ్.

సమాఖ్య–పేరు–నాం.

సమాఘాతము–యుద్ధము–లఢై.

సమాచారము–సంగతి–కైఫియత్.

సమాజము
- ఏనుఁగు–హాతి.
- సభ–మజ్లిస్.

సమాధానము–అంగీకారము–రజామందీ.

సమాప్తి–చావు–మౌత్.

సమాహ్వయము
- పేరు–నాం.
- యుద్ధము–లఢై.

సమితి, సమిత్తు — పోరు–లఢై.

సమిధ–కట్టె–లక్‌డీ.
సమీకము–పోరు–లఢై.
సమీచీనము–సత్యము–సచ్.
సమీపము–దగ్గర–కరీబ్.
సమీరణుడు – గాలి–హవా.
సమీరణుడు – బాటసారి–రాః రా.
సమీరము, సమీరుడు – వాయువు–హవా.
సముత్థానము–ప్రయత్నము–తద్‌బీర్.
సముదయము, సముదాయము – పోరు–లఢై.
సముద్రనవనీతము–చంద్రుడు–చాంద్.
సముద్రము–సంద్రము–దర్యా.
సమున్నద్ధుడు–గర్వముగలవాడు–మగ్‌రూర్.
సమూలము-పూర్తిగా–పూరా.
సమూహము-గుంపు–కాఫిలా.
సంమతి – అంగీకారము–రజామందీ.
సంమతి – అనుజ్ఞ–హుకుం.
సంమతి – ఇచ్ఛ–ఖాహిష్.
సమ్మదము–సంతోషము–ఖుషీ.
సమ్మర్దము–యుద్ధము–లఢై.
సమ్మానము–గౌరవము–ఇజ్జత్.
సమ్మాళిగలు–పాదరక్షలు–జూతా.
సమ్ముఖము–ఎదుట–రూబరూ.
సమ్ముదము–సంతోషము–ఖుషీ.



సమ్రాట్టు–చక్రవర్తి–షహన్ షాః.
సయూము–స్వాంతము–బిజ్జాత్.
సయితుడు–సూర్యుడు–సూరిజ్.
సయిరణ–తాల్మి–సబర్.
సరకము–కల్లు–సేందీ.
సరకు–వస్తువు–చీజ్.
సరగ–శీఘ్రము–జల్‌దీ.
సరగు–వేగము–తేజీ.
సరటము–తొండ–గిర్‌గిట్.
సరణి–దారి–రాస్తా.
సరదా – ఇష్టము–ఖాహిష్.
సరదా – సంతసము–ఖుషి.
సరదారు – శూరుడు–షుజా.
సరదారు – రౌతు–సిపాహి.
సరదారు – యజమానుడు–మాలిక్.
సరబడి – స్నేహము–దోస్తీ.
సరబడి – ద్వారము–దర్వాజా.
సరమ–శ్రమము–తక్‌లీఫ్.
సరము–హారము–హార్.
సరవి–క్రమము–తరః.
సరస–సమీపము–కరీబ్.
సరసము – చౌక–సస్తా.
సరసము – పరిహాసము–ఠట్టా
సరసి, సరసు, సరస్సు – సరస్సు–చష్మా.

సరస్వంతము }
సరస్వతుఁడు } సముద్రము-దర్యా.

సరస్వతి { ఆవు-గాయి.
నది-నద్దీ.

సరస్సు { కొలను-చష్మా.
నీళ్లు-పానీ.

సరిగ { కంటె-హస్‌లీ.
హారము-హార్.

సరిత్తు-నది-నద్దీ.

సరిత్పతి-సముద్రుఁడు-దర్యా.

సరిప్రొద్దు-అర్ధరాతిరి-ఆధీరాత్.

సరీసృపము-పాము-సాప్.

సరుడు-బాణము-తీర్.

సర్గము
సర్గ { అధ్యాయము-బాబ్.
నిజము-సచ్.
స్వభావము-చాల్.

సర్పము-పాము-సాప్.

సర్పి { నేయి-ఘీ.
నీళ్లు-పానీ.

సర్వంసహ-భూమి-జమీన్.

సర్వతోముఖము { ఆకాశము-ఆస్మాన్.
నీళ్లు-పానీ.

సర్వదా-సదా-ముదాం.

సర్వభక్షకుఁడు-అగ్గి-అంగార్.

సర్వము-సమస్తము-సబ్.



సర్షపము-ఆవాలు-రాయి.

సలికము-అల్పము-థోడా.

సలిగ-ప్రాఁపు-జేరెసాయ.

సలిలము-నీళ్లు-పాని.

సలీసు-సులభము-సహల్.

సలు-పంది-సువ్వర్.

సలుగు-ఏదు-సార్‌సల్.

సలుపు-బాధ-తక్లీఫ్.

సవయస్కుఁడు { మిత్రుఁడు-దోస్తు.
సమవయస్కుఁడు-హమ్‌ఉమర్.

సవరణ }
సవరణము } అందము-హుస్న

సవిత్రి { తల్లి-మా.
ఆవు-గాయి.

సవిధము }
సవేశము } సమీపము-కరీబ్.

సవ్యేష్ఠ }
సవ్యేష్ఠుఁడు } సారథి-గాడీబాన్.

సవ్వడి-జోడ-పతా.

ససి-ఆరోగ్యము-సెహత్.

సస్యము }
సస్యెము } పైరు-ఖేత్.

సహకారి-సహాయము సేయువాఁడు-మదద్ గార్.

సహచరి-భార్య-జోరూ.

సహచరుఁడు-స్నేహితుఁడు-దోస్తు.

సహజము
- స్వభావము–చాల్,
- న్యాయము–ఇన్సాఫ్.

సహనము–ఓర్పు–సబర్.

సహపాఠి–కలసిచదువువాఁడు–హమ్‌సబఖ్.

సహము
- వెలుఁగు–రోష్నీ.
- వేగము–తేజీ.
- ఓర్పు–సబర్.

సహవాసము–స్నేహము–దోస్తీ.

సహస్రము–వేయి–హజార్.

సహస్రాంశువు–సూర్యుఁడు–సూరజ్.

సహాధ్యాయుఁడు–సహపాఠి–హమ్‌సబఖ్.

సహాయము–సాయము–మదద్.

సహాయుఁడు–సాయపడువాఁడు–మదద్‌గార్.

సహితము–మొదలగు–వగైరా.

సహిష్ణువు–ఓర్పుగలవాఁడు–సాబిర్.

సహ్యము
- ఆరోగ్యము–సెహత్.
- సౌఖ్యము–ఆరాం.

సాంగత్యము–స్నేహితము–దోస్తీ.

సాంద్రము–అడవి–జంగల్.

సాంపరాయము
- యుద్ధము–లడ్డై.
- ఆపద–ఆఫత్.

సాంపరాయికము–యుద్ధము–లడ్డై.

సాంప్రతము–ఇప్పుడు–అబ్.

సాంబ్రాణివత్తి–ఊదుఖడ్డి–ఊద్‌బత్తీ.

సాంవత్సరీకుఁడు / సాంవత్సరుఁడు – జ్యోతిష్కుఁడు–మునజ్జం.



సాంశయికుఁడు–సంశయమునొందువాఁడు–షక్కీ.

సాకతము–అనుగ్రహము–మెహర్‌బానీ.

సాకల్యము-సమస్తము–సబ్.

సాకిరి–సాక్షి–గవాః.

సాకు-మిష–హీలా.

సాక్షి–సాకిరి–గవాః.

సాఖ్యము–స్నేహము–దోస్తీ.

సాగరము–సముద్రము–దర్యా.

సాగరాంబర–భూమి–జెమీన్.

సాగుబడి–కృషి–జిరాఅత్.

సాటి–సమానము–బరాబర్.

సాటువ–సామ్యము-మిసాల్.

సాత్వికము–సాధుత్వము–సాదగీ.

సాదన–అభ్యాసము-మష్క్.

సాదనము / సదనము – ఇల్లు–ఘర్.

సాదము
- బువ్వ–ఖానా.
- నిర్మలత్వము–పాకీజా.

సాది
- అశ్వశిక్షకుఁడు–చాబుక్‌సవార్.
- మావటీఁడు–ఫీల్‌బాన్
- గుఱ్ఱపురౌతు–సవార్,
- సారథి–గాడీబాన్

సాదు-మంచివాఁడు–నేక్‌నఫ్స్.

సాదృశ్యము
- సామ్యము–మిసాల్.
- దృష్టాంతము–తమ్‌శీల్.

సాధనము
- ఉపాయము–తద్‌బీర్.
- ధనము–దౌలత్.
- సైన్యము–జమీఅత్.
- హేతువు–వజః.

సాధర్మ్యము–సామ్యము–మిసాల్.

సాధ్వసము–భయము–డర్.

సాని
- భార్య–జోరూ.
- వేశ్య–కంచ్‌నీ.

సానుకూలము
- ఉపకారము–నేకీ.
- దయ–మెహర్‌బానీ.

సానుమంతము, సానుమత్తు – పర్వతము–పహాడ్.

సానువు
- అడవి–జంగల్.
- దారి–రాస్తా.

సాన్నిధ్యము–సమీపము–కరీబ్.

సాపత్న్యుఁడు–శత్రువు–దుష్మన్.

సాపాటు–భోజనము–తనావల్.

సాప్తపదీనము–స్నేహము–దోస్తీ.

సామంతము–అధికారము–ఎఖ్తియార్.

సామజము–ఏనుఁగు–హాతీ.

సామము–సాము–కస్రత్.

సామర్థ్యము–నేర్పు–చాలాకి.

సామవాయికుఁడు
- మంత్రి–దీవాన్.
- యోగ్యత–లియాఖత్.
- శక్తి–తాఖత్.



సామి
- రాజు–బాదుషా.
- మగఁడు–షౌహర్.

సాము
- సగము–ఆధా.
- గరిడీ–కస్రత్.

సామ్యము–సమానత్వము–మిసాల్.

సామ్రాజ్యము–అధికారము–ఎఖ్తియార్.

సాయకము
- బాణము–తీర్.
- కత్తి–తల్వార్.

సా[redacted]యము
- సహాయము–మదద్.
- బాణము–తీర్.

సాయాంతికము–ప్రాతఃకాలము–అలస్సుబః.

సారంగము
- జింక–హారన్.
- ఏనుఁగు–హాతీ.
- తుమ్మెద–భౌఁరా.

సారగంధము–చందనము–సందల్.

సారణి–కాలువ–నాలా.

సారణికుఁడు–బాటసారి–రాహ్‌రౌ.

సారథి–తేరునడుపువాఁడు–గాడీబాన్.

సారము
- నీళ్లు–పానీ.
- ధనము–దౌలత్.
- న్యాయము–ఇన్‌సాఫ్.
- శ్రేష్ఠము–ఉమ్దా.
- మెదడు–భేజా.
- బలిమి–తాఖత్.

సారమేయము–కుక్క–కుత్తా.

సారా } మద్యము-షరాబ్.
సారాయి }

సారి-తడవ-బార్.

సారెకు-మాటిమాటికి-బార్ బార్.

సార్థవాహుఁడు-వర్తకుఁడు-తాజర్.

సార్వభౌముఁడు-చక్రవర్తి-షహన్ షాః.

సాల-ఇల్లు-మకాన్.

సాలము { చెట్టు-ఝాడ్.
ప్రాకారము-ఫసీల్.
కోట-ఖిలా.

సాలావృకము { కుక్క-కుత్తా.
కోఁతి-బందర్.
నక్క-కోలా.

సాలీఁడు-సాలెవాఁడు-జులాహా.

సాలు-సంవత్సరము-సాల్.

సావాలు-సగము-ఆధా.

సావాసము-సహవాసము-సొహబత్.

సావి-కాలము-వఖ్తు.

సావిక-మంత్రసాని-దాయి.

సాశూకము-కంబళి-కమ్మల్.

సాహాయకము-సాయము-మదద్.

సింగము-సింహము-షర్ జా.

సింగాణి-విల్లు-కమాన్.

సింగారము-శృంగారము-హుస్న్.

సింగి-కోపము-గుస్సా.



సింధురము-ఏనుఁగు-హాతీ.

సింధువు { సముద్రము-దర్యా.
ఏనుఁగు-హాతీ.

సింహము { సింగము-షర్ జా.
శ్రేష్ఠము-ఉమ్దా.

సికతలు-ఇసుక-రేతీ.

సిక్కా-ముద్ర-మొహర్.

సిక్థము-మైనము-మోం.

సిగ్గు-లజ్జ-షరం.

సిచయము-వస్త్రము-కప్డా.

సిడము-ధ్వజము-ఝండా.

సిడిముడి-కోపము-గుస్సా.

సిత-తెల్లని-సుఫేద్.

సితకరుఁడు-చంద్రుఁడు-చాంద్.

సితాగ్రము-ముల్లు-కాఁటా.

సితాభము } కర్పూరము-కాఫూర్
సితాభ్రము }

సిద్ధాయము-పన్ను-పన్.

సిద్ధి-పూర్తి-పూరా.

సిబ్బంది-సేన-జమాఅత్.

సిబ్బితి-సిగ్గు-షరం.

సిరము { తల-సర్.
కర్పూరము-కాఫూర్.

సిరసు-తల-సర్.

సిరాజి } శ్రేష్ఠము-ఉమ్దా.
సిరాజీ }

సిరి–సంపద–దౌలత్.

సిరిగందము–శ్రీచందనము–సందల్.

సిరిమంతుఁడు–సంపన్నుఁడు–తవంగర్.

సిలుగు–ఆపద–ఆఫత్.

సిస్తు
- అందము–హుస్న్.
- పన్ను–పన్.

సీకారి–గాయకుఁడు–గవయ్యా.

సీతు, సీతువు
- చలికాలము–సర్మా.

సీదరము
- దారిద్ర్యము–గరీబీ.
- పాము–సాఁప్.

సీమ
- వరిమడి–ధన్ మడీ.
- రాజ్యము–కలమ్రూ.
- దేశము–ముల్క్.

సీమంతిని–స్త్రీ–ఔరత్.

సీరము–నాఁగలి–హల్.

సీసకము
- కిరీటము–తాజ్.
- సీసము–సీస్.

సు
- మంచి–నేక్.
- మిక్కిలి–జియాదా.

సుంత–కొంచెము–థోడా.

సుందరి
- ఆఁడుది–ఔరత్.
- చక్కనియాఁడుది–హసీనా.

సుందరుఁడు–చక్కనివాఁడు–హసీన్.

సుకము–సౌఖ్యము–ఆరాం.



సుకరము–సులభము–సహీల్.

సుకుమారము–కోమలము–కోఁలా.

సుకృతము
- పుణ్యము–సవాబ్.
- శుభము–నేక్.

సుకృతి
- సంపన్నుఁడు–తవంగర్.
- పుణ్యవంతుఁడు–నేక్, మర్ద్.

సుఖము
- సౌఖ్యము–ఆరాం.
- ఆనందము–ఖుషీ.
- క్షేమము–ఖైరియత్.

సుగమము–సులభము–సహల్.

సుగము–సుకము–ఆరాం.

సుగుణుఁడు–మంచివాఁడు–నేక్ నఫ్స్.

సుడిగాలి–పెనుగాలి–తూఫాన్.

సుడిగొట్టు–గాలి–హవా.

సుత–కూఁతురు–బేటీ.

సుతరాము–బొత్తుగా–బిల్ కుల్.

సుతాళము–ఉల్లాసము ఖుషీ.

సుతి–తండ్రి–బాప్.

సుతిని–తల్లి–మా.

సుతుఁడు
- కొడుకు–బేటా.
- రాజు–బాదుషా.

సుద–తుద–ఆఖర్.

సుదతి–ఆఁడుది–ఔరత్.

సుద్ది
- సమాచారము–కైఫియత్.
- మాట–బాత్.
- పరిశుద్ధము–పాక్.

సుధ
- పాలు–షీర్.
- సున్నము–చూనా.
- ఇటిక–ఈఁట్.

సుధాంశువు / సుధాకరుఁడు – చంద్రుఁడు–చాంద్.

సుధి–విద్వాంసుఁడు–ఆలిం.

సునాయాసము–సులభము–సహాల్.

సుపథము–మంచిమార్గము–నేక్ రాః.

సుప్తి–నిద్ర–నీంద్.

సుప్రసన్నత–ఉల్లాసము–ఖుషీ.

సుబద్ధము–నిజము–సచ్.

సుభగుఁడు
- భాగ్యవంతుఁడు–తవంగర్.
- అదృష్టవంతుఁడు–నేక్, బఖ్త్.

సుమనస్సు
- పువ్వు–ఫూల్.
- విద్వాంసుఁడు–ఆలిం.

సుమము–పువ్వు–ఫూల్.

సుమాళము
- సుఖము–ఆరాం.
- ఉత్సాహము–ఖుషి.

సుముఖుఁడు–పండితుఁడు–ఆలిం.

సుర
- గాలి–హావా.
- పెద్ద–బడా.
- మద్యము–కల్లు.

సురంగము–కన్నము–నఖబ్.

సురభి
- ఆవు–గాయి.
- బంగారు–సూనా.
- జాజికాయ–జాయెఫల్.



సురవర్త్మము–ఆకాశము–ఆస్మాఁ.

సురసము–తియ్యని–మీఠా.

సురిగ–కొమ్మ–షాఖ్.

సురియ–చురకత్తి–ఛురీ.

సురియాళు–మాలవాఁడు–ఢేడ్.

సుఱసుఱ–అతిశీఘ్రము–జల్దు, తర్.

సులభము–చులకన–సహాల్.

సులోచనము–ముక్కద్దము–చష్మా.

సువర్ణము
- బంగారు–సూనా.
- ధనము–దౌలత్.

సుషవి–జీలకఱ్ఱ–జీరా.

సుషి–రంధ్రము–సూరాఖ్.

సుషిమము–చేల్లని–ఠండా.

సుహృదుఁడు–మిత్రుఁడు–దోస్తు.

సుళువు / సులువు – చులకన–సహాల్.

సూకరము–పంది–సువ్వర్.

సూక్ష్మము
- అణువు–జర్రా.
- కపటము–కీనా.
- సన్నము–బారీక్.

సూచకము
- కుక్క–కుత్తా.
- కాకి–కవ్వా.
- పిల్లి–బిల్లి.
- నక్క–కోలాం.
- సూది–సూయి.

సూచకుఁడు-కొండీఁడు-చుగుల్ ఖోర్.

సూచన-జాడ-పతా.

సూచి }
సూచిక } సూది-సూయి.

సూచీముఖము-బాణము-తీర్.

సూటి { విధము-తరః.
గుఱి-నిషాణ్.
ఉపాయము-తద్ బీర్.

సూడు { పగవాఁడు-దుష్మన్.
పగ-దుష్మనీ.

సూడుకాఁడు-పగవాఁడు-దుష్మన్.

సూతకము }
సూతము } పాదరసము-పారా.

సూతిక-బాలెంతరాలు-జేచా.

సూతుఁడు { రథముఁదోలువాఁడు-గాడీబాన్.
వడ్లవాఁడు-బఢై.
బట్టువాఁడు-భాట్.

సూత్థానుఁడు-నేర్పరి-చాలాక్.

సూత్రధారుఁడు-వడ్లవాఁడు-బఢై.

సూత్రము-ఉపాయము-తద్ బీర్.

సూదశాల-వంటయిల్లు-బావర్ చీఖానా.

సూదుఁడు-వంటవాఁడు-బావర్ చీ.

సూన { కూఁతురు-బేటీ.
కొండనాలుక-పడ్ జీబ్.

సూనగాఁడు { చంపువాఁడు-జల్లాద్.
కటికవాఁడు-కస్సాబ్.



సూనము-పువ్వు-ఫూల్.

సూనుఁడు { కొడుకు-బేటా.
సూర్యుఁడు-సూరిజ్.
తమ్ముఁడు-భాయి.

సూనృతము { శుభము-నేక్.
నిజము-సచ్.

సూపకారుఁడు }
సూపుఁడు } వంటవాఁడు-బావర్ చీ.

సూపధూపకము-ఇంగువ-హీంగ్.

సూది-విద్వాంసుఁడు-ఆలిం.

సూరి }
సూరుఁడు } సూర్యుఁడు-సూరిజ్.

సృగాలము-నక్క-కోలా.

సృణిక-చొంగ-హులుక్కా.

సృతి-దారి-రాస్తా.

సృష్టి-స్వభావము-చాల్.

సెక }
సెగ } తాపము-గర్మీ.

సెకవెలుఁగు-సూర్యుఁడు-సూరిజ్.

సెగఱేఁడు-అగ్ని-అంగార్.

సెజ్జ-శయ్య-బిఛోనా.

సెరగు-ఆపద-ఆఫత్.

సెరింత-హాస్యము-ఠట్టా.

సెల }
సెలకట్టె } బాణము-తీర్.

సెలపంది-ఏదు-సార్సల్.

సెలపుండు-నారి-నారూ.

సెలవు-ఆజ్ఞ-హుకుం.

సెవ }
సేకము } సెగ-గర్మీ.

సేతువు-వారధి-పుల్.

సేద-బడలిక-తకాన్.

సేద్యము-కృషి-జిరాఅత్.

సేన-సైన్యము-జమీఅత్.

సేనాని }
సేనాపతి } సేనాధిపతుఁడు-సిపః సాలార్

సేపు-కాలము-వఖ్తు.

సేమము { క్షేమము-ఖైరియత్.
{ శుభము-నేక్.

సేల-వస్త్రము-కప్డా.

సేవ { కొలువు-ఖిద్మత్.
{ శుశ్రూష-షాగిర్దీ.

సేవకుఁడు }
సేవి } కొలువుకాఁడు-నౌకర్.

సైంధవము-గుఱ్ఱము-ఘోడా.

సైఁపు }
సయిపు } ఓర్పు-సబర్.

సైగ }
సయిగ } సంజ్ఞ-ఇషారా.

సైతము-కూడా-భీ.



సైనికుఁడు-సేనానాయకుఁడు-సిపఃసాలార్.

సైన్యము-సేన-జమీఆత్.

సైరణ }
సయిరణ } సహనము-తహమ్ముల్.

సొంటు { దోషము-గునః.
{ తప్పు-కుసూర్.

సొంతము-స్వయము-ఖాస్.

సొంపు { కాంతి-రౌనక్.
{ వేడుక-తమాషా.
{ సమృద్ధి-కాఫీ.
{ సంతోషము-ఖుషీ.
{ సుఖము-ఆరాం.
{ సౌందర్యము-హుస్న్.

సొగసు-అందము-హుస్న్.

సొగసుకత్తె-అందమైనయాఁడుది-హసీనా.

సొగసుకాఁడు-అందగాఁడు-హసీన్.

సొచ్చెము-అధికము-జియాదా.

సొజ్జెము-చోద్యము-తాజ్జుబ్.

సొట్ట-చొట్ట-తేఢా.

సొడ్డు-కొఱంత-కమీ.

సొత్తు-ధనము-దౌలత్.

సొన్నము-బంగారు-సూనా.

సొన్నారి-అగసాలెవాఁడు-సునార్.

సొబగు-సౌందర్యము-హుస్న్.

సొబగుఁడు-సుందరుఁడు-హసీన్.

సొమక / సొమ్మ — మూర్ఛరోగము-మిర్గీ.

సొమ్ము — ధనము-దౌలత్. / ఆభరణము-జేవర్

సొలిమిడి-సొమ్మ-మిర్గీ.

సొవ-జోడ-పతా.

సొళ్లు-ఉత్త-ఖాలీ.

సోఁకు-పిశాచము-షైతాన్.

సోఁగ-కొమ్మ-షాఖ్.

సోదరి-తోడఁబుట్టినది-హమ్‌షీరా.

సోదెము / సోద్దెము — ఆశ్చర్యము-తాజ్జుబ్

సోన-వర్షము-బారిష్.

సోపనము / సోపానము / సొపానీము — మెట్టు-సిఢీ.

సోబనము-మంగళము-ముబారక్

సోమ — శ్రమము-తక్‌లీఫ్. / పరాక్రమము-షుజాఅత్.

సోమము — పరాక్రమము-షుజాఅత్. / నీళ్లు-పానీ. / కర్పూరము-కాఫూర్.

సోము-సుఖము-ఆరాం.

సోముఁడు — చంద్రుఁడు-చాంద్. / గాలి-హవా.

సోయగము-అందము-హుస్న్.



సోరణము-గవాక్షము-ఖిడ్‌కీ.

సోస-అత్యాస-హిరిస్.

సౌందర్యము-అందము-హుస్న్.

సౌకర్యము-సులభము-సహల్.

సౌకుమార్యము-సుకుమారత్వము-నాజుకీ.

సౌఖ్యము-సుఖము-ఆరాం.

సౌగంధికము-గంధకము-గంధక్.

సౌగంధ్యము-పరిమళము-ఖుష్‌బో.

సౌచికుఁడు-చిప్పవాఁడు-దర్జీ.

సౌజన్యము-మంచితనము-నేక్‌చలన్.

సౌధము — రాజగృహము-షాహీమహల్. / నగరు-మహల్.

సౌనికుఁడు-కటికవాఁడు-కస్సాబ్.

సౌభగము — క్షేమము-ఖైరియత్. / సౌఖ్యము-ఆరాం.

సౌమ్యము — సుందరము-హుస్న్. / శాంతము-సబర్.

సౌరభము — వాసన-బో. / ఎద్దు-బైల్.

సౌరభేయి-ఆవు-గాయి.

సౌరభ్యము-వాసన-బో.

సౌరికుఁడు-కల్లమ్మువాఁడు-కలాల్.

సౌరు — అందము-హుస్న్. / ప్రకారము-తరః.

సౌశీల్యము-సుశీలత్వము-నేక్‌చలన్.

సౌహార్దము-స్నేహము-దోస్తీ.

సౌహిత్యము-తృప్తి-ఖనాఅత్.

సౌహృదము / సౌహృద్యము — స్నేహము-దోస్తీ.

స్కంధము — యుద్ధము-లడ్హై. / శరీరము-జిసం.

స్కంధావారము — సేన-జమీఅత్. / దండువిడిసినచోటు-ఫౌజ్ గాః.

స్తంబకరి-ధాన్యము-ధాన్.

స్తంబఘనము / స్తంబఘ్నము — కొడవలి-దరాతీ.

స్తంబేరమము-ఏనుఁగు-హాతీ.

స్తంభము-కంబము-ఖం.

స్తబ్ధరోమము-పంది-సువ్వర్.

స్తవము / స్తుతి — స్తోత్రము-తారీఫ్.

స్తుతిపాఠకుఁడు-బట్టువాఁడు-భాట్.

స్తేనుఁడు-దొంగ-చోర్.

స్తేయము-దొంగతనము-చోరీ.

స్తేయి-దొంగ-చోర్.

స్తైన్యము-దొంగతనము-చోరీ.

స్తోకము-అల్పము-థోడా.

స్తోత్రము-స్తుతి-తారీఫ్.

స్తోమము — స్తోత్రము-తారీఫ్. / ధనము-దౌలత్. / సేన-జమీఅత్.



స్త్రీ-ఆఁడుది-ఔరత్.

స్త్రీఘోషము-వేకువ-అలస్సుబః.

స్త్రీరంజనము-తాంబూలము-తంబూల.

స్థగనము-ఇంటికప్పు-ఛత్.

స్థపతి — రాజు-బాదుషా. / వడ్లవాఁడు-బడ్హై.

స్థవిరుఁడు-ముసలివాఁడు-బూఢా.

స్థానకము-పట్టణము-షహర్.

స్థానము-చోటు-జగః.

స్థానీయము-పట్టణము-షహర్.

స్థామము-బలము-తాఖత్.

స్థాలము-కంచెము-థాలీ.

స్థావరము-కొండ-పహాడ్.

స్థావిరము-ముసలితనము-జయీఫీ.

స్థితి — ఆస్తి-జాయదాద్. / ఉనికి-సుకూనత్. / దశ-ఖిస్మత్.

స్థితిమంతుఁడు-సంపన్నుఁడు-తవంగర్.

స్థిర-నేల-జమీన్.

స్థిరము — కొండ-పహాడ్. / చెట్టు-ఝాడ్.

స్థూణ-స్తంభము-ఖం.

స్థూలదంతకము-ఉడుత-గిలేరీ.

స్థూలనాసము-పంది-సువ్వర్

స్థూలలక్షుఁడు-ఈవికాఁడు-సఖీ.

స్థేమము-బలము-తాఖత్.

స్థైర్యము-స్థిరత్వము-ఇస్తెక్లాల్.

స్నిగ్ధము-మైనము-మోం.

స్నిగ్ధుఁడు-మిత్రుఁడు-దోస్తు.

స్నుష-కోడలు-బహూ.

స్నేహము
- మిత్రత్వము-దోస్తీ.
- దయ-మొహబ్బత్.

స్నేహితుఁడు-మిత్రుఁడు-దోస్తు.

స్నైగ్ధ్యము-స్నేహము-దోస్తీ.

స్పర్శనము
- ఈవి-సఖావత్.
- గాలి-హవా.

స్పర్శము
- వ్యాధి-బీమారీ.
- ఈవి సఖావత్.

స్పశము-యుద్ధము-లడై.

స్పశుఁడు-వేగులవాఁడు-జాసోస్.

స్పృహ
- ఆశ-హిరిస్.
- కోరిక-ఖాహిష్.
- ఇచ్ఛ-షౌక్.

స్ఫటి-పాము-సాఁప్.

స్ఫాతి-వృద్ధి-తరక్కీ.

స్ఫూర్తి-ప్రకాశము-రోష్నీ.

స్మాయము
- గర్వము-గురూరీ.
- ఆశ్చర్యము-తాజ్జుబ్.

స్మరణము
- జ్ఞప్తి-యాద్.
- తలఁపు-ఇరాదా.



స్మారకము-తెలివి-హోష్.

స్మృతి
- తలఁపు-ఇరాదా.
- బుద్ధి-అకల్.
- ధర్మశాస్త్రము-కానూన్.

స్యందనము
- రథము-రథ్.
- నీళ్లు-పానీ.

స్యందిని-చోంగ-హులక్కా.

స్యదము-వేగము-తేజీ.

స్యమీకము-కాలము-వఖ్తు.

స్రజము-హారము-హార్.

స్రవంతి-నదీ-నద్దీ.

స్రుక్కు-దుఃఖము-రంజ్.

స్వకము / స్వకీయము - స్వంతము-ఖాస్.

స్వచ్ఛందము-స్వతంత్రము-ఎఖ్తియార్.

స్వచ్ఛము
- తెలుపు-సుపీద్.
- నిర్మలము-పాక్.

స్వతంత్రము-స్వచ్ఛందము-ఎఖ్తియార్.

స్వత్వము-సొత్తు-జాయెదాద్.

స్వనము-ధ్వని-ఆవాజ్.

స్వప్నము-నిదుర-ఖాబ్.

స్వభావము-నడత-చాల్.

స్వము-ధనము-దౌలత్.

స్వరువు
- బాణము-తీర్.
- పిడుగు-బిజ్లీ.

స్వరూపము-స్వభావము-చాల్.
స్వర్ణకారుడు-అగసాలెవాడు-సునార్.
స్వర్ణము-బంగారు-సూనా.
స్వస్తి-శుభము-ముబారక్.
స్వస్తిసుఖము-జోబు-ఖత్.
స్వస్థము-ఆరోగ్యము-ఆరాం.
స్వాంతము-మనస్సు-దిల్.
స్వాగతము { క్షేమము-ఖైరియత్.
కుశలప్రశ్నము-మిజాజ్ పుర్సీ.
స్వాచ్ఛము-స్వచ్ఛత-సఫాయీ.
స్వాదము-రుచి-లజ్జత్.
స్వాదువు { ఇంపైనది-లజీజ్.
తియ్యనిది-షీరీన్.
స్వానము-ధ్వని-ఆవాజ్.
స్వాపతేయము-ధనము-దౌలత్.
స్వాపనము-నిద్ర-నీంద్.
స్వాపము { నిద్ర-ఖాబ్.
అజ్ఞానము-బేఅక్లీ.
స్వామి { అధికారి-హాకిం.
దేవుడు-ఖుదా.
స్వామ్యము { స్వంతము-ఖుద్.
అధికారము-ఎఖ్తియార్.
స్వాల్పము-కొంచెము-థోడా.
స్వాస్థ్యము { నెమ్మది-ఇత్మీనాన్.
ఆరోగ్యము-సేహత్.
సొత్తు-జాయెదాద్.



స్వీకారము { అంగీకారము-రజామందీ.
దత్తు-తబ్నియ్యత్.
స్వీయము-తనది-జాతీ.
స్వేదము-చెమట-పసీనా.
స్వేచ్ఛ-స్వతంత్రత-ఎఖ్తియార్.
స్వైరి-స్వతంత్రుడు-మొఖ్తియార్.
స్వైరిణి-లంకుటాలు-ఫాహిషా.
స్వైరిత-యథేచ్ఛత-ఆజాదీ.
స్వైరుడు-స్వతంత్రుడు-మొఖ్తియార్

## హ

హంత { క్రూరత్వము-జులుం
హింసించువాడు-జాలిం.
హంవీరుడు-శూరుడు-షుజా.
హంసకము-కాలియందె-ఘుంగ్రూ.
హంసయంత్రము-కీలు-కల్.
హంసుడు-సూర్యుడు-సూరిజ్.
హజ్జె-పాదము-ఖదం.
హటము { పట్టు-జిద్.
బలాత్కారము-జబర్.
మూర్ఖము-జహాలత్.
హడ్డము-ఎముక-హడ్డీ.
హతి-దెబ్బ-చోట్.
హస్తి-ఏనుగు-హాతి.
హనువు { ఆయుధము-హత్యార్.
వ్యాధి-బీమారీ.

హయము-గుఱ్ఱము-ఘోడా.

హరి:
- సూర్యుఁడు-సూరిజ్.
- చంద్రుఁడు-చాంద్.
- సింహము-షర్జా.
- గుఱ్ఱము-ఘోడా.
- కోఁతి-బందర్.
- పాము-సాఁప్.
- గాలి-హవా.
- విష్ణువు-అల్లా.
- కప్ప-మేండుక్.
- చిలుక-తోతా.

హరికుఁడు-దొంగ-చోర్.

హరిచందనము-వెన్నెల-చాంద్‌నీ.

హరిణము-జింక-హరణ్.

హరితకము-శాకము-తర్‌కారీ.

హరిదశ్వుఁడు-సూర్యుఁడు-సూరిజ్.

హరిద్ర-పసుపు-హల్‌దీ.

హరిప్రియ-భూమి-జెమీన్.

హరిమంథకము-శనగలు-చనా.

హరువరి-నేర్పరి-చాలాక్.

హరుసము-సంతసము-ఖుషీ

హర్యక్షము-సింహము-షర్జా.

హర్షము-సంతోషము-ఖుషీ.

హలము-నాఁగలి-హల్.

హలాహలము-బల్లి-సిప్‌లక్.

హవిష్యము-నెయ్యి-ఘీ.



హవ్యాసము-ఆశ-హిరిస్.

హసంతి:
- కుంపటి-అంగేటీ.
- కంబళి-కమ్మల్.

హసదు-అల్లుఁడు-కమీనా.

హసనము-హాస్యము-థట్టా.

హసని-కుంపటి-అంగేటీ.

హసము-హాస్యము-థట్టా.

హస్తి-ఏనుఁగు-హాతీ.

హస్తిపకుఁడు-మావటివాఁడు-మహావత్.

హాటకము-బంగారు-సూనా.

హాని-కీఁడు-బదీ.

హాయనము-సంవత్సరము-సాల్.

హాయి-సుఖము-ఆరాం.

హారకుఁడు:
- దొంగ-చోర్.
- జూదరి-జువ్వాబాజ్.

హారము-యుద్ధము-లఢై.

హార్దము-మైత్రి-దోస్తీ.

హాల-సారాయి-షరాబ్.

హాస్యము-పరిహాసము-థట్టా.

హింస:
- బాధ-ఈజా.
- దొంగతనము-చోరీ.

హింసకుఁడు-హింసించువాఁడు-ఆజార్.

హిమము:
- మంచు-బరఫ్.
- గంధము-సందల్.

హిమకరుఁడు, హిమధాముఁడు: చంద్రుఁడు-చాంద్.

**హిమవాలుక**-కర్పూరము-కాఫూర్.

**హిమాంబువు**-పన్నీరు-గులాబ్.

హిమాంశువు-చంద్రుడు-చాంద్.

**హిమాగమము**-శీతకాలము-సర్మా.

**హిమాహ్వయము**-కర్పూరము-కాఫూర్.

**హిమిక**-మంచు-బరఫ్.

**హిరణ్యము** { బంగారు-సూనా. / ధనము-దౌలత్. / గవ్వ-కౌడీ. }

**హిరణ్యరేతసుడు** / **హిరణ్యరేతుడు** } అగ్ని-అంగార్.

హీర-చీమ-చుంటీ.

హీరము-రవ-హీరా

హుతభుక్కు / హుతవహుడు / హుతాశనుడు / హుతాశుడు } అగ్ని-అంగార్.

హుమాయి-గుఱ్ఱము-ఘోడా.

హుళిక్కి-అబద్ధము-ఝూట్.

హృదయము { మనస్సు-దిల్. / ఱొమ్ము-ఛాతీ. / అభిప్రాయము-రాయె. }

హృదయాళువు-మంచిమనసుగలవాడు-నేక్‌నఫ్సు.

హృది-మనస్సు-దిల్.

హృష్టి-సంతోషము-ఖుషీ.



హెచ్చరిక-ఉత్సాహము-ఖుషీ.

హెచ్చు-అధికము-జియాదా.

హేజీబు { మంత్రి-దివాన్. / వ్రాతకాడు-మొహరిర్. }

హేడుడు-మూర్ఖుడు-జాహిల్.

హేతి-ఆయుధము-హాత్యార్.

హేతువు-కారణము-వజః.

హేమంతము-చేలికాలము-సర్మా.

హేమకారుడు-అగసాలెవాడు-సునార్.

హేమము-బంగారు-సూనా.

హేరాళము-అధికము-జియాదా.

హేల-తిరస్కారము-జలీల్.

హేవాకము-తెలివి-అకల్.

హేళి-సూర్యుడు-సూరిజ్.

హైన్యము-లేమి-గరీబీ.

హోంతకాడు { జెట్టి-పహల్వాన్. / నేర్పరి-చాలాక్. }

హొన్ను-బంగారము-సూనా.

హొరంగు-సొగసు-హుస్న్.

హోడము-నావ-జహాజ్.

హోమ్యము-నెయ్యి-ఘీ.

హోర-ఉపాయము-తద్బీర్.

హోరుగాలి-బలమైనగాలి-తూఫాన్.

హౌసు-సొగసు-హుస్న్.

హౌసుకాడు-సుందరుడు-హసీన్.

హ్రాదము–మడుఁగు–చష్మా.

హ్రస్వుఁడు–పొట్టివాఁడు–గిడ్డా.

హ్రీ–సిగ్గు–షరం.

హ్లాదము–సంతసము–ఖుషీ.

## క్ష

క్షంత–ఓర్పుగలవాఁడు–సాబిర్.

క్షణద–రాత్రి–రాత్.

క్షణదము–నీళ్లు–పానీ.

క్షణప్రభ, క్షణిక – మెఱుపు–చెమక్.

క్షతజము–నెత్తురు–లహూ.

క్షతము, క్షతి – గాయము–జేఖం.

క్షత్రము–శరీరము–జిసం.

క్షప–రాత్రి–రాత్.

క్షపాకరుఁడు–చంద్రుఁడు–చాంద్.

క్షమ – ఓర్పు–సబర్. / నేల–భూమి.

క్షయ్యము–క్షయింపందగినది–ఫానీ.

క్షరము – చీఁకటి–అంధేరా. / నీళ్లు–పానీ. / క్షయింపందగినది–ఫానీ.

క్షాంతి–ఓర్పు–సబర్.

క్షాత్రవంతుఁడు–శూరుఁడు–షుజా.

క్షామము–కఱవు–కహత్.



క్షారము – ఉప్పు–నమక్. / బూడిద–రాఖ్.

క్షితి–నేల–జెమీఁ.

క్షితిధరము–పర్వతము–పహాడ్.

క్షిప్ర–తీవ్రము–జల్దీ.

క్షీరము – పాలు–దూధ్. / నీళ్లు–పానీ.

క్షీరాశము–హంస–హాన్స్.

క్షుతము–తుమ్ము–ఛీఁక్.

క్షుత్తు–ఆఁకలి–భూక్.

క్షుద్ర–ఈఁగ–మక్షి.

క్షుద్రుఁడు–అల్పుఁడు–కమీనా.

క్షుధ–ఆఁకలి–భూక్.

క్షురము, క్షురిక – మంగలికత్తి–ఉస్తరా.

క్షుల్లకము–నీచము–రజాలత్.

క్షుల్లకుఁడు–అల్పుఁడు–కమీనా.

క్షేత్రము – శరీరము–జిసం. / వరిమడి–ధాన్‌మడీ. / భార్య–జోరూ.

క్షోణి–భూమి–జెమీఁ.

క్షౌద్రము–తేనె–షహద్.

క్షౌరము–మంగలిపని–హజామత్.

క్ష్ణుతము–వాఁడియైన–తేజ్.

క్షూణత–అవమానము–బేయిజ్జత్.

క్ష్మాజము–చెట్టు–ఝాడ్.

క్ష్మాధరము–కొండ–పహాడ్.

క్ష్మాపతి–రాజు–బాద్‌షా.

క్ష్మాభృత్తు { పర్వతము–పహాడ్.
రాజు–బాద్‌షా.

క్ష్మాసురుఁడు–బ్రాహ్మణుఁడు–బ్రామ్హణ్.

క్ష్వేడము }
క్ష్వేళము } విషము–జెహర్.

క్ష్వేళి–పాము–సాఁప్.

క్ష్వేళీభుక్కు–నెమలి–మోర్.

సంపూర్ణము.

విభాగము ..........

విభాగ వంఖ్య ..........

# తప్పొప్పుల పట్టిక.

| పుట. | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు |
|---|---|---|---|---|
| 1 | 5 | ఉరుదు | నాంజీదా | నామ్‌జీదా |
| 1 | 8 | ఉరుదు | ముంకిన్ | ముమ్‌కిన్ |
| 3 | 6 | ఉరుదు | గంజీదా | గమ్‌జీదా |
| 6 | 14 | ఉరుదు | గూడ్ | గుడ్ |
| 7 | 3 | తెలుఁగు | అజ్జవాలు | అజ్జీవాలు |
| 7 | 13 | ఉరుదు | ముర్గ్ | మురగ్ |
| 8 | 3 | ఉరుదు | ఘుజోల్ | ఫుజోల్ |
| 8 | 18 | ఉరుదు | కంజోర్ | కమ్‌జోర్ |
| 12 | 20 | ఉరుదు | లడై | లఢై |
| 14 | 19 | ఉరుదు | మ్యాన్ | న్యాం |
| 16 | 7 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 16 | 20 | ఉరుదు<br>తెలుఁగు | అడకొత్తుస-రోతా | అడకొత్తు-సరోతా |
| 18 | 3 | తెలుఁగు | ముత్యము | ముత్యము-మోతి |
| 20 | 15 | ఉరుదు | గంజీదా | గమ్‌జీదా |
| 20 | 17 | ఉరుదు | లడై | లఢై |
| 21 | 11 | ఉరుదు | లడై | లఢై |
| 21 | 18 | ఉరుదు | లడై | లఢై |
| 22 | 3 | ఉరుదు | ఇఅబ్ | అబ్ |
| 24 | 8 | ఉరుదు | ఆంధేరా | అంధేరా |
| 24 | 12 | తెలుఁగు | ఇఱుకచోటు | ఇఱుకుచోటు |
| 25 | 4 | తెలుఁగు | ఇవము మేవరి | ఇవము మేపరి |
| 26 | 7 | తెలుఁగు | లాత్కణము | ఈత్కణము |
| 27 | 8 | ఉరుదు | దన్ | దస్ |
| 29 | 7 | ఉరుదు | ఉందా | ఉమ్‌దా |

| పుట. | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు. |
|---|---|---|---|---|
| 31 | 10 | ఉరుదు | నేక్‌నఫ్స | ఫయ్యాజ్ |
| 31 | 15 | ఉరుదు | తంశీల్ | తమ్‌శీల్ |
| 33 | 3 | ఉరుదు | ఉందా | ఉమ్‌దా |
| 38 | 15 | ఉరుదు | హాంకలాం | హమ్‌కలాం |
| 46 | 9 | తెలుఁగు | స్మశానము | శ్మశానము |
| 51 | 4 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 52 | 15 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 60 | 14 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 60 | 17 | ఉరుదు | ఎహసాన్ నఘాల్నే వాలా | ఎహసాన్ మంద్ |
| 62 | 2 | ఉరుదు | ఢాలియాఁ | తాళీ |
| 62 | 4 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 66 | 5 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 66 | 10 | ఉరుదు | ఖిట్మల్ | ఖట్ మల్ |
| 66 | 20 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 67 | 7 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 68 | 11 | ఉరుదు | జిరాఅత్ | జ్రిరాఅత్ |
| 71 | 1 | తెలుఁగు | చెరశాల | చెఱసాల |
| 72 | 18 | తెలుఁగు | దఱచు | తఱచు |
| 73 | 2 | తెలుఁగు | స్తోత్రములు | స్తోత్రము |
| 74 | 20 | తెలుఁగు | స్మశానము | శ్మశానము |
| 76 | 17 | ఉరుదు | తారీక్ | తవారీఖ్ |
| 76 | 19 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 77 | 15 | తెలుఁగు | గాసీ | గాసి |
| 86 | 6 | ఉరుదు | ధూఫ్ | ధూప్ |
| 87 | 8 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 88 | 20 | ఉరుదు | తారీఖ్ | తవారీఖ్ |
| | 6 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 100 | 23 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |



| పుట | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు. |
|---|---|---|---|---|
| 102 | 14 | తెలుఁగు | బయము | జయము |
| 103 | 19 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 104 | 16 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 105 | 8 | తెలుఁగు | కోతి | కోఁతి |
| 107 | 7 | తెలుఁగు | శేవకుఁడు | సేవకుఁడు |
| 109 | 13 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 111 | 8 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 111 | 13 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 111 | 14 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 112 | 6 | తెలుఁగు | చాఁప | చోఁప |
| 113 | 7 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 114 | 10 | తెలుఁగు | తాళముపృంతము | తాళవృంతము |
| 114 | 18 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 115 | 6 | తెలుఁగు | తీవఁబోఁడి | తీవబోఁడి |
| 116 | 23 | తెలుఁగు | పఱుపు | పఱపు |
| 116 | 24 | తెలుఁగు | దుష్టుడు | దుష్టుఁడు |
| 117 | 5 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 119 | 10 | తెలుఁగు | దాశీ | దాసి |
| 119 | 24 | ఉరుదు | సవత్ | సఖావత్ |
| 124 | 23 | తెలుఁగు<br>ఉరుదు | ఆకాశము-అస్మాన్ | దివి-ఆకాశము-<br>ఆస్మాన్ |
| 125 | 4 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 125 | 19 | ఉరుదు | సాప్ఁ | సాఁప్ |
| 128 | 11 | ఉరుదు | నాముమ్‌కిఖ్ | నాముమ్‌కిన్ |
| 128 | 17 | తెలుఁగు | డేవళము | దేవళము |
| 133 | 16 | తెలుఁగు | మోసకాడు | మోసగాఁడు |
| 135 | 6 | తెలుఁగు | పిల్ల | పిల్లి |
| 135 | 18 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 136 | 12 | తెలుఁగు | ననఁబోడి | ననఁబోఁడి |
| 137 | 9 | తెలుఁగు | నెమలి | నెమిలి |

| పుట. | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు. |
|---|---|---|---|---|
| 146 | 5 | తెలుఁగు | నీరనుఁడు | నీరసుఁడు |
| 146 | 21 | తెలుఁగు | నూనెతైలము | నూనె-తైలము |
| 149 | 7 | తెలుఁగు | నేసకాఁడు | నేస్తగాఁడు |
| 152 | 24 | ఉరుదు | వత్థర్ | పత్థర్ |
| 155 | 13 | ఉరుదు | గులాబ్పానీ | గులాబ్ |
| 158 | 8 | తెలుఁగు | హాశ్యము | హాస్యము |
| 158 | 13 | తెరుదు | ఘుడా | ఘడా |
| 160 | 2 | తెలుఁగు | పసరము | పసదము |
| 160 | 4 | తెలుఁగు | పసాదము | పసారము |
| 160 | 17 | ఉరుదు | షికారీ | పార్ది |
| 160 | 22 | ఉరుదు | బావర్చీఖానాః | బావర్ చీఖాన |
| 162 | 1 | ఉరుదు | తోషాః | తోషా |
| 162 | 15 | తెలుఁగు | పానుపుమంచము | పానుపు - మంచము |
| 163 | 15 | తెలుఁగు | పారముట్టినవాఁడు | పారము ముట్టినవాఁడు |
| 164 | 5 | తెలుఁగు | బాపనమ్మ | బాఁపనమ్మ |
| 164 | 19 | ఉరుదు | నేక్ వప్ను | నేక్ చాల్ |
| 167 | 22 | తెలుఁగు | స్మశానము | శ్మశానము |
| 168 | 12 | తెలుఁగు | దప్పి | దప్పి |
| 169 | 21 | తెలుఁగు | పినాళము | పిసాళము |
| 172 | 6 | ఉరుదు | సాంఫ్ | సాఁప్ |
| 173 | 11 | ఉరుదు | ఘుల్ | ఘర్ |
| 176 | 16 | ఉరుదు | ఖాహష్ | ఖాహిష్ |
| 181 | 3 | ఉరుదు | అంగ్రబా | అంగ్రఖా |
| 185 | 16 | ఉరుదు | సక్ సాక్ | నుక్ సాక్ |
| 187 | 6 | తెలుఁగు | వస్త్రముకప్డా | వస్త్రము-కప్డా |
| 188 | 6 | తెలుఁగు | పాలుక్షీర్ | పాలు-క్షీర్ |
| 190 | 7 | ఉరుదు | ఖేల్ | బేల్ |
| 195 | 18 | తెలుఁగు | దుర్భాషణము | దుర్భాషణము |
| 200 | 14 | ఉరుదు | షహార్ | మహాల్ |



| పుట. | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు. |
|---|---|---|---|---|
| 201 | 8 | తెలుఁగు | స్మశానము | శ్మశానము |
| 201 | 9 | తెలుఁగు | ప్రేఁగు | ప్రేగు |
| 201 | 23 | తెలుఁగు | ప్రొద్దుజోఁడు | ప్రొద్దుచోలి |
| 204 | 3 | తెలుఁగు | ధనము | బొక్కసము |
| 204 | | తెలుఁగు | చెరశాల | చెఱసాల |
| 204 | 13 | తెలుఁగు | చెరశాల | చెఱసాల |
| 204 | 15 | తెలుఁగు | చెరశాల | చెఱసాల |
| 204 | 16 | తెలుఁగు | చెరశాల | చెఱసాల |
| 205 | 6 | తెలుఁగు | మోసఁగాఁడు | మోసగాఁడు |
| 206 | 12 | తెలుఁగు | ఆలశ్యము | ఆలస్యము |
| 207 | 8 | తెలుఁగు | నెమలి | నెమిలి |
| 208 | 1 | తెలుఁగు | బలీవర్దము | బలీవర్ధము |
| 208 | 18 | తెలుఁగు | బస్మము | బస్తము |
| 212 | 21 | ఉరుదు | ఖితాబ్ | అలామతె,యేజొజ్ |
| 214 | 14 | తెలుఁగు | చెఱశాల | చెఱసాల |
| 214 | 20 | తెలుఁగు | బుఱటకొమ్ముఁ | బుఱటకొమ్ము |
| 233 | 12 | తెలుఁగు | మతౌనము | మైనము |
| 260 | 13 | ఉరుదు | తక్ లీప్ | తక్ లీఫ్ |
| 263 | 17 | తెలుఁగు | రోఁతలు | రోఁతలు |
| 265 | 6 | ఉరుదు | సంగ్ దిలీ | సంగ్ దిల్ |
| 273 | 14 | తెలుఁగు | వంటశాల | వంటసాల |
| 276 | 6 | తెలుఁగు | అన్నబార్య | అన్నభార్య |
| 283 | 10 | తెలుఁగు | గుఱ్ఱపుశాల | గుఱ్ఱపుసాల |
| 286 | 7 | తెలుఁగు | వడ్డితోఁబ్రతికెడివాఁడు | వడ్డితోబ్రతికెడివాఁడు |
| 301 | 13 | తెలుఁగు | వాంతిఖేది | వాంతిభేది |
| 304 | 6 | ఉరుదు | గీడద్ | గీదడ్ |
| 304 | 14 | ఉరుదు | ఘుట్ | ఘట్ |
| 304 | 15 | ఉరుదు | కైపియత్ | కైఫియత్ |
| 305 | 3 | ఉరుదు | బూఁఘాపా | బూఁఘా |

| పుట. | పంక్తి. | వర్ణము. | తప్పు. | ఒప్పు. |
|---|---|---|---|---|
| 306 | 12 | తెలుఁగు | వెక్కువేఁడిమి | వెక్కు-వేఁడిమి |
| 308 | 1 | ఉరుదు | రంజ్జ్ | రంజ్ |
| 311 | 8 | తెలుఁగు | తెజము | తేజము |
| 314 | 1 | ఉరుదు | బిమారీ | బీమారీ |
| 315 | 2 | తెలుఁగు | వైఖిరి | వైఖరి |
| 315 | 12 | ఉరుదు | తబిబ్ | తబీబ్ |
| 322 | 2 | తెలుఁగు | తునకా | తునుక |
| 323 | 6 | ఉరుదు | నరఫ్‌సహూా | సరఫ్‌సహూా |
| 323 | 18 | ఉరుదు | ఇహాఫిజ్ | హాఫిజ్ |
| 324 | 12 | ఉరుదు | సారసల్ | సార్సల్ |
| 327 | 3 | ఉరుదు | శాన్నర్ | శాస్త్రర్ |
| 327 | 12 | ఉరుదు | పహాడీ్కచోటీ | పహాడ్‌కీచోటీ |
| 328 | 2 | ఉరుదు | నీలాలోతా | నీలాతోతా |
| 333 | 14 | ఉరుదు | షికారీ | పార్దీ |
| 335 | 9 | తెలుఁగు | సేవ | సేవ |
| 335 | 12 | తెలుఁగు | శ్వ్రశెయసము | శ్వ్రశేయసము |
| 340 | 19 | ఉరుదు | కాపీ | కాఫీ |
| 342 | 1 | ఉరుదు | వాజబుత్తాజీం | వాజబుత్తాజీం |
| 342 | 10 | ఉరుదు | కైపియత్ | కైఫియత్ |
| 345 | 15 | ఉరుదు | తాజీం | తాజీం |
| 349 | 8 | ఉరుదు | కుసల్ | కుల్ |
| 350 | 5 | తెలుఁగు | బాటనారి | బాటసారి |
| 364 | 15 | ఉరుదు | తద్బిర్ | తద్బీర్ |
| 365 | 3 | తెలుఁగు | సూవ్వ్రతము | సూన్వ్రతము |
| 369 | 3 | ఉరుదు | హుమ్నా | హుస్నా |
| 372 | 10 | తెలుఁగు ఉరుదు | ఈవిసఖావత్ | ఈవి-సఖావత్ |
| 372 | 13 | తెలుఁగు | కొరిక | కోరిక |
| 374 | 19 | ఉరుదు | సేహత్ | సెహత్ |

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము
సుల్తాన్ బజారు - హైదరాబాదు
ఈ దిగువ పేర్కొనబడిన తేదినాడు కాని అంతకు పూర్వము కాని ఈ పుస్తకము వాపసు చేయవలెను. (తిరిగి ఈయవలెను)

| | |
|---|---|
| | |
| | |
| | |
| | |
| | |
| | |
| | |
| | |

నిఘంటువు, పర్యాప్తి త-1

రచయిత తిమ్మారెడ్డి, బాలకొండ
పుస్తకము

| ఈయవలసిన తేది. | ఈయవలసిన తేది. | ఈయవలసిన తేది. |
|---|---|---|
| | | |
| | | |
| | | |

END OF
TITLE